www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
పేజీలు: 16 + 20
వెల: రూ. 5.00

బుధవారం | 28-2-2018
సంపుటి: 58
సంచిక: 314
శ్రీహేవళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరరుతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం; తిథి: త్రయోదశి ఉ. 11.46 తదుపరి చతుర్దశి; నక్షత్రం: ఆశ్లేష రా. 1.45 తదుపరి మఖ; వర్జ్యం: మ. 3.32-5.00; దుర్ముహూర్తం: మ. 12.05-12.52; అమృతఘడియలు: రా. 12.17-1.45; రాహుకాలం: మ. 12.00-1.30; సూర్యోదయం: 6.39; సూర్యాస్తమయం: 6.18
విజయవాడ సిటీ
Vijayawada | Hyderabad | Mahaboobnagar | Tirupathi | Visakhapatnam | Anantapur | Karimnagar | Tadepalligudem | Warangal | Guntur | Kurnool | Nellore | Srikakulam | Kakinada | Khammam | Kadapa | Ongole | Nallagonda | Nizamabad | Bangalore and Chennai



• **నా ఆనందం...**
నేను అంత సులువుగా సంతృప్తి చెందను. ఇంకా మెరుగ్గా చేయాలనుకుంటాను. నాకు పనిలోనే ఆనందం ఉంటుంది.

• **నా బలాలు...**
అడాప్టబులిటీ (పరిస్థితులకు అనుగుణంగా మారడం), కరెక్టివ్ మెజర్ (తప్పులను దిద్దుకోవడం), అనలైజ్ (విశ్లేషించుకోవడం) ఇవే నా బలాలు.

• **నన్ను బాధించింది...**
ఎన్టీఆర్ స్థానంలో సీఎం కావాల్సి రావడం నన్ను బాగా బాధపెట్టింది. ఆ తర్వాత... రాష్ట్ర విభజన జరిగిన తీరుతో బాధపడ్డాను.

• **నేను చేసిన తప్పులు...**
కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వకపోవడం క్యాలిక్యులేటెడ్ మిస్టేక్. 1999 తర్వాత తప్పులు జరిగాయి. ఇప్పుడు సంక్షేమం, ప్రజల సంతృప్తే నాకు తొలి ప్రాధాన్యం. టెక్నాలజీని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగిస్తున్నాను!

• **నా విన్నపం...**
ఐదుకోట్ల మంది ఆంధ్రులు, వారి పిల్లలు, భవిష్యత్ తరాల కోసం పవిత్ర యజ్ఞం చేస్తున్నాను. మాకు ప్రజలంతా పూర్తిస్థాయిలో అండగా నిలవాలి.

స్టూడెంట్ పవర్

విద్యార్థిగా నాది దూకుడు స్వభావం
కానీ... హింస, విధ్వంసం చేయలేదు
చెన్నారెడ్డిని నాడే మంత్రి పదవి అడిగా
వేరే విషయంలో మందలిస్తే ఎదురు తిరిగా
నా సస్పెన్షన్‌పై ఢిల్లీ స్థాయిలో ప్రచారం
24 గంటల్లో దానిని ఎత్తి వేశారు



ఏపీ ఫస్ట్

ప్రధానిగా అవకాశమొచ్చినా వెళ్లను

ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ

4 పదుల రాజకీయ చంద్రుడితో ముఖాముఖి

ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే ఇంటర్వ్యూలో ఎన్నెన్నో ఆసక్తికర విశేషాలు

ఇంటర్వ్యూ పూర్తి పాఠం 12,13లో


- రాష్ట్రాభివృద్ధి కోసం పవిత్ర యజ్ఞం
- ఎన్టీఆర్‌ది ఆత్మగౌరవ నినాదం
- నేను ఇస్తున్నది 'ఆత్మ విశ్వాసం'
- భవిష్యత్తు కోసం బలమైన పునాదులు
- ప్రజలంతా పూర్తి అండగా నిలవాలి!
- ప్రతి వారం కోర్టుకెళ్లే వ్యక్తికి ఓటేస్తారా?
- అది నామోషీగా భావించాలి
- నాతో జగన్‌కు పోలిక ఎలా?

(అమరావతి - ఆంధ్రజ్యోతి)
'ఆంధ్రులకు అవమానం జరిగినప్పుడు ఎన్టీఆర్ అందించింది ఆత్మగౌరవ నినాదం! అన్యాయం జరిగినందున ముందుకు వెళ్లేందుకు నేను ఇస్తున్నది ఆత్మవిశ్వాసం' అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఐదుకోట్ల మంది ఆంధ్రులు, వారి పిల్లలు, భవిష్యత్ తరాలు ఆనందంగా, సుఖంగా ఉండేందుకు బలమైన పునాదులు వేస్తున్నానని తెలిపారు. తాను చేస్తున్నది పవిత్ర యజ్ఞంగా అభివర్ణించారు. ఎవరిని బలపరిస్తే మేలు జరుగుతుందో ఆలోచించుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు. ప్రతి శుక్రవారం

మిగతా 12వ పేజీలో...

కేసీఆర్‌కు పదవి ఇవ్వకపోవడం 'మిస్టేక్'

- హైదరాబాద్‌కు జూబ్లీహిల్స్ కటాఫ్ అన్నారు
- అది కాదని హైటెక్ సిటీతో నిరూపించా
- అమెరికాలో ఫైళ్లు పట్టుకుని తిరిగా
- తెలుగు వారికోసమే ఇదంతా చేశా
- రాజకీయాల్లోకి వస్తారా అని ఎన్టీఆర్‌ను అడిగా
- అల్లుడిని చేసుకుంటానని ఆయనే అన్నారు



నాడు మీరే సీఎస్..

నేడు పిల్ వేయడమా?

3

- స్విస్ చాలెంజ్‌కు వ్యతిరేకమని నోట్ ఫైల్‌లో రాశారా?
- ఏం చేశానో గుర్తులేదంటే ఎలా?
- ఐవైఆర్‌ను నిలదీసిన హైకోర్టు

ఆన్‌లైన్‌లోనే ఈపీఎఫ్ క్లెయింలు

14

యుమాంగ్‌తో పీఎఫ్ ఆధార్ లింక్

రాష్ట్రం కోసం...

హక్కులపై రాజీ లేదు

రాష్ట్రాలన్నిటినీ ఒకేలా చూడాలి.. వివక్ష చూపితే దేశానికే నష్టం

14

- మనం పన్నులు చెల్లించడంలేదా?
- ఆంధ్రులు తెలివైనవాళ్లు
- అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేశారు
- బీజేపీ కూడా ఇందుకు అతీతం కాదు
- సాయం చేయకపోగా ఎదురుదాడా?
- మిత్రధర్మం పాటిస్తున్నాం
- ఇష్టం లేనప్పుడు చెప్పేస్తాం
- మా దారి మేం చూసుకుంటాం
- హామీలపై ఉద్యమించే సంఘాలతో త్వరలోనే సమావేశం: చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): 'రాష్ట్రాలన్నిటినీ కేంద్రం ఒకేలా చూడాలి. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంపైనే పక్షపాతం చూపడం సరికాదు. రాష్ట్రాల మధ్య వివక్ష చూపితే దేశానికే నష్టం' అని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను, పార్లమెంటులో నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రత్యేక హోదాపై చేసిన ప్రకటనను తేలిగ్గా తీసేయడం సరికాదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సహా.. విభజన చట్టంలోని హామీలన్నిటినీ తమ హక్కుగా సాధిస్తామని తేల్చిచెప్పారు. వాటిని సాధించేందుకు నిర్మాణాత్మక నిరసన చేపడతామన్నారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల సాధనకు

మిగతా 14వ పేజీలో...

నీలా దొంగ లెక్కలు రాయలేదు

- 16 నెలలు జైల్లో కూర్చోలేదు
- పెట్టుబడుల ఒప్పందాలు మోసమంటావా?
- రాష్ట్రంలో అసలు అభివృద్ధే జరగలేదంటావా?
- హోదా తప్ప ఇతర అంశాలు ప్రస్తావించవేం?
- జగన్‌పై సీఎం ఆగ్రహం

14

టిక్.. టిక్.. టిక్.. గెట్ రెడీ!

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

- 10,26,891 మంది విద్యార్థులు
- అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా
- ఉ.5.30కి పేపర్ సెట్ నెంబర్ విడుదల

2

ఏపీకి మరో 5 నీట్ సెంటర్లు

గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ సెలక్షన్ జాబితా విడుదల

డిగ్రీ లెక్చరర్స్ పోస్టులకు కూడా



జేసీలు, తహసీల్దార్లు, సర్వేయర్ల సదస్సులో డిప్యూటీ సీఎం కేఈ

ప్రజల గోడు పట్టదా?

- మీవల్లే అప్రదిష్ఠ.. ఆత్మవిమర్శ చేసుకోండి
- రెవెన్యూ, సర్వే జాప్యంపై కేఈ ఆగ్రహం
- జేసీల సమావేశంలో కీలక చర్చ
- నెలరోజుల్లో పదోన్నతులు: సీసీఎల్ఏ

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ, సర్వే శాఖల్లో జాప్యంపై ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్

మిగతా 16వ పేజీలో...

దేవతకు ప్రేమాభిషేకం చేసిన అవే పూలరెక్కలు.. నిశ్శబ్దంగా ఆమె పాదాల ముందు రాలి పోయాయి.

అతిలోక సుందరి కోసం..కన్నీటి చుక్కలతో అభిమానం సంద్రమైంది.



గులాబీ వాడిపోయిందో.. తన ముళ్లే గుచ్చుకుని రాలిపోయిందో..

అరేబియా సముద్రం దాటి శ్రీదేవి భౌతిక కాయం ముంబై చేరింది! కలలరాణి కడపటి చూపుల కోసం దేశమంతా కలవరిస్తోంది!

ఇప్పుడు ఆ నవ్వులు లేవు..
చిలిపి అల్లరులు లేవు. అపరంజిబొమ్మ సోయగాలు లేవు..వెండితెరపై వసంతాలు లేవు..

చివరకు బిడ్డలకు 'మామ్' కూడా లేదు!!

కలగా కల్పనగా కనిపించిన దేవకన్య 'మానవా ఇక సెలవ్' అని వెళ్లిపోయింది!!



జననం: 13.8.1963
మరణం: 24.2.2018

పూల రెక్కలు.. కన్నీటి చుక్కలు

భారత్‌కు చేరుకున్న శ్రీదేవి భౌతికకాయం

- ప్రమాదవశాత్తూ నీట మునిగారు
- పబ్లిక్ ప్రాసిక్యూటర్‌దీ అదే మాట
- దుబాయ్ ప్రభుత్వ మీడియా ప్రకటన
- 3 రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెర
- పార్థివ శరీరం బోనీకి అప్పగింత
- నేడు 3:30కి ముంబైలో అంత్యక్రియలు
- మధ్యాహ్నం 2 నుంచి అంతిమ యాత్ర



విమానాశ్రయం నుంచి శ్రీదేవి భౌతికకాయాన్ని తీసుకువచ్చిన అంబులెన్స్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

మూడు రోజుల ఉత్కంఠకు తెర పడింది. దుబాయ్‌లో మరణించిన శ్రీదేవి కేసు ముగిసింది. ఆమె పార్థివదేహాన్ని దుబాయ్ అధికారులు మంగళవారం మధ్యాహ్నం ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు. శ్రీదేవి అనుమానాస్పద మృతిపై వెల్లువెత్తిన సందేహాలకు సమాధానాలు దొరకలేదుగానీ.. కేసు క్లోజ్ అయినట్టు దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం వరుస ట్వీట్ల ద్వారా ప్రకటించింది. శ్రీదేవి బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి

మిగతా 14వ పేజీలో...



ఆధునిక మానవుడి కరదీపిక.. భజగోవిందమ్



శ్రీ శంకరుల భజగోవిందమ్ వారి శిష్యులను తీవ్రంగా ప్రభావితం చేసింది. గురువు బోధించిన దానికి కొనసాగింపుగా వారందరూ జీవన పరిసత్యాలను, తాత్విక చింతనను, లోక రీతులను, మానవ స్వభావాలను, కపట గురువుల వైనాలను, భగవంతుని దివ్యత్వాన్ని, ఆయన సర్వ వ్యాపకత్వాన్ని, సరళంగా గంభీరంగా బోధించారు. శ్రీ పద్మపదాచార్యులు, తోటకాచార్యులు, హస్తామలకుడు, సుబోధుడు, యోగానందుడు, ఆనందగిరి వంటి సమర్థ శిష్యుల ఆలోచనలన్నీ గురుదేవుల భావనలకు ప్రతిబింబాలే! ప్రతిధ్వనులే! సజ్జన సాంగత్యం, మనిషిని సంసార సాగరాన్ని దాటమని స్పష్టంగా బోధిస్తుంది; శరీరం శిథిలావస్థకు చేరుకున్నా ఆశాపాశం తెగకపోతే ఎట్లా? ముసలితనం ముంచెత్తినా, యింద్రియాలన్నీ ముడుచుకుపోయినా, మరణాన్ని గురించి తీవ్ర ఆలోచన పీడిస్తున్నా, బాహ్య సాధనలను వదలుకోకుండా, ప్రపంచాపేక్ష తుంచుకోకపోతే ఎట్లా? జ్ఞానం లభించకపోతే కైవల్యం లభించదు. సముద్ర, నదీ స్నానాలు, వ్రత దానాదులు, మనసును నిర్మలం చేస్తాయేగానీ.. ముక్తినివ్వవు. అవి కేవలం ముక్తికి మార్గాలే; 'చెట్టు నీడే భద్ర భవనం; నేలే భవ్య శయ్య; అరచేయే పాత్ర; జింక చర్మమే పట్టుబట్ట, పళ్లే పరమాన్నం, నదిలో నీళ్లే అమృతం; ఈ విధంగా జీవించే నిత్యతృప్తుడే నిత్యసుఖి!; భగవద్గీతా పఠనం, గంగాజల పానం, గోవింద స్మరణం, ఆధ్యాత్మిక పురోగమనానికి సాధనలు; పుట్టడం-ఉండటం-పోవటం యిదొక విచిత్ర జన్మచక్రం. ఎన్నిసార్లు జరిగినా, ఏమీ మిగల్చని ఆట. తప్పని, తప్పించుకోలేని, అక్కరకు రాని పరుగు; భగవంతుని కృపతో దీనిని తప్పించుకోవాలి. అంతటా ఉన్నది దైవమేనని తెలుసుకుని శత్రు, మిత్రభావం వదిలిపెట్టి, ఆత్మదర్శనం చేయాలి; అరిషడ్వర్గాలను హరిమయం చేయాలని చెప్పే శంకర భగవత్పాదుల భజగోవిందమ్, అధునాతన మానవుడికి కరదీపిక, సత్యకాలిక, ఆనందమాలిక.

- వి.యస్.ఆర్. మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Paramjyothi పరంజ్యోతి

టిక్.. టిక్.. టిక్.. గెట్ రెడీ!

ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

- నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉదయం 5.30 గంటలకు విజయవాడలో ఫస్టియర్ ప్రశ్నపత్రం సెట్ నెంబర్‌ను విడుదల చేయనున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 10,26,891 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలకు 1423 సెంటర్లు ఏర్పాటు చేశారు. తొలిసారిగా పరీక్షా కేంద్రలన్నింటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. నగరాల్లో పరీక్షా కేంద్రాల గుర్తింపునకు ఐపీఈ లొకేషన్ సెంటర్ పేరిట యాప్‌ను రూపొందించారు. గూగుల్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రం ఉండే ప్రాంతాన్ని సులువుగా తెలుసుకోవచ్చునని ఇంటర్‌బోర్డు స్పష్టం చేసింది. జ్ఞానభూమి ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం తీసుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇంటర్‌బోర్డు సెక్రెటరీ బి.ఉదయలక్ష్మి చెప్పారు. సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 18002749868కు ఫోన్ చేయాలని కోరారు. విజయవాడలో కంట్రోల్ రూమ్(08662974130)ను ఏర్పాటు చేశామని తెలిపారు.

గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్ సెలక్షన్ జాబితా విడుదల

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 సర్వీసెస్(18/2016) ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ప్రొవిజినల్ సెలక్షన్ జాబితాను ఏపీపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. మొత్తం 442 పోస్టులకు జోన్ల వారీగా ఎంపికైన అభ్యర్థుల నంబర్లను www.psc.ap.gov.in వెబ్‌సైట్లో ప్రదర్శించింది. ఏప్రిల్‌లో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహించిన అనంతరం 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సెలక్షన్ లిస్టును విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ పిన్నమనేని ఉదయభాస్కర్ తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని లెక్చరర్ పోస్టులకు ప్రొవిజినల్ సెలక్షన్ లిస్టును అలాగే ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్‌లోని 7 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు ఎంపికైనవారి జాబితాను విడుదల చేసింది.

ఏపీకి మరో 5 నీట్ సెంటర్లు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఐదు నీట్ పరీక్ష కేంద్రాలను ప్రకటించామని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ మంగళవారం ట్వీట్ చేశారు. నీట్-2018 పరీక్ష కొత్తగా ప్రకటించిన కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయనగరం కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొన్నారు. పెరిగిన వాటితో కలిపి ఇకపై రాష్ట్రంలో మొత్తం 9 పట్టణాల్లో నీట్ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది కొత్తగా దేశవ్యాప్తంగా 43 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. 2017లో 107 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా.. ఈ ఏడాది ఆ సంఖ్యను 150కి పెంచామని ఆయన తెలిపారు. తెలంగాణకు కొత్తగా రెండు (ఖమ్మం, రంగారెడ్డి) కేంద్రాలను కేటాయించారు.

అనుభవమే నేర్పుతుంది

అందరికీ పంచినప్పుడే సార్థకత.. సంస్కరణలపై చైతన్యం తెచ్చా.. వాటికి ప్రజామోదం తీసుకొచ్చా

- పెట్టుబడులు వస్తుంటే.. హోదా ఎందుకంటున్నారు
- కేంద్రాన్ని అడగడం మన హక్కు
- జాతీయ స్థాయిలో ఆ 2 పార్టీలే
- మూడో ప్రత్యామ్నాయం లేదు
- కాఫీలు తాగి వెళ్లిపోతున్నారు
- సబ్జెక్టుపై అవగాహన పెంచుకోరేం?
- పార్టీ సమన్వయ భేటీలో చంద్రబాబు



చంద్రబాబు హోర్డింగ్‌కు పాలాభిషేకం చేస్తున్న ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): 'మన అనుభవమే మనకు పాఠాలు నేర్పుతుంది. వాటిని పది మందికీ పంచిపెడితేనే సార్థకత. మనందరిపై గురుతర బాధ్యత ఉంది. దానికి న్యాయం చేయాలి. ఆంధ్రప్రదేశ్‌ను నంబర్‌వన్ చేయడమే నా లక్ష్యం. రోజువారీ విశ్లేషణ, సమస్యలపై అధ్యయనం, వ్యూహాత్మక ప్రణాళికల రూపకల్పన, వాటి అమలుతోనే విజయవంతమైన నాయకులవుతారు' అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఉండవల్లిలోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పలు అంశాలపై ఆయన విపులంగా మాట్లాడారు. రాజకీయ ప్రవేశం చేసి 40 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ దశలను వివరించారు. సంస్కరణల గురించి పార్టీలు మాట్లాడడం తనతోనే ప్రారంభమైందన్నారు. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినా వాటి గురించి మాట్లాడేవారు కాదని, తాను ప్రశ్నించినా జవాబిచ్చేవారు కాదన్నారు.

జ్యోతిబసు ప్రధాని కాకుండా..

కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతూ సీపీఐ, సీపీఎంలను రష్యా, చైనా ఏజెంట్లుగా కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, ఎన్టీఆర్‌ను సీఐఏ ఏజెంటుగా ప్రచారం చేశారని చెప్పారు. 'కాంగ్రెస్ భావజాలానికి దూరంగా ఎంజీఆర్, ఎన్టీఆర్ ఏడెనిమిదేళ్లు, జ్యోతిబసు 23 ఏళ్లు సీఎంలుగా పనిచేశారు. జ్యోతిబసును ప్రధానిని చేసేందుకు అన్ని పార్టీలు సానుకూలంగా ఉన్నా సొంత పార్టీయే వ్యతిరేకించింది. అదే చారిత్రక తప్పిదమని తర్వాత జ్యోతిబసు అన్నారు' అని తెలిపారు.

ఇది నాకు కీలక దశ..

ప్రస్తుత దశ తన రాజకీయ జీవితంలో అత్యంత కీలకమైందని సీఎం అన్నారు. అభివృద్ధి, సంక్షేమాలకు టీడీపీ ప్రాధాన్యం ఇస్తే.. కాంగ్రెస్ మట్టిపనులు చేసి ముడుపులు దిగమింగిందని విమర్శించారు. ఎవరికైనా ఒక విజన్ ఉండాలని.. అదే తన ఎదుగుదలకు కారణమన్నారు. ఆ విజనే సైబరాబాద్‌ను నిర్మించిందని, సిలికాన్ వ్యాలీకి ఐటీ నిపుణులను పంపిందని, ప్రస్తుతం ఏపీని సిలికాన్ వ్యాలీగా మారుస్తోందని చెప్పారు.

వేరే ప్రత్యామ్నాయం లేదు

బీజేపీ, కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పాటుకావని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో వేరే ప్రత్యామ్నాయాన్ని ఊహించలేమన్నారు. 'ఏపీకి పెట్టుబడులు వస్తుంటే ప్రత్యేకహోదా ఎందుకని బీజేపీ ప్రశ్నిస్తోంది. కేంద్రం ఎందుకు ఇవ్వదని అడగడం మా హక్కు. కేంద్రంపై పోరాటం కొనసాగిద్దాం' అని తేల్చిచెప్పారు. విశాఖ భాగస్వామ్య సదస్సును వైసీపీ అవహేళన చేసి మాట్లాడుతోందని, వారి మీడియాలో తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.

టెక్నాలజీని అందిపుచ్చుకోండి

మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చంద్రబాబు నాయకులకు సూచించారు. 'నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు నిధులు సరిగా విడుదల చేసేవారు కాదు. మిలిటరీ జీపులు ఇచ్చేవారు. ఒక్కోసారి వాటిని తోసుకు వెళ్లాల్సి వచ్చేది' అని తెలిపారు.

అవగాహన పెంచుకోవాలి

సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని.. ఎన్నిసార్లు చెప్పినా టీడీపీ నేతల్లో మార్పు రావడం లేదని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తంచేశారు. కేవలం కాఫీలు తాగి వెళ్లిపోతున్నారన్నారు. దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమానికి ఆశించిన ఫలితం రావడం లేదని, నేతలందరూ శ్రద్ధ చూపడం లేదని ఆక్షేపించారు. గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చేసిన ఉచిత పెళ్లిళ్ల ప్రకటనను వర్ల రామయ్య సీఎం దృష్టికి తెచ్చారు.

వారే తెంచుకుంటే చేసేదేం లేదు

బెదిరింపులకు లొంగం!

- టీడీపీ కార్యాచరణ తర్వాతే నిర్ణయం
- మాణిక్యాలరావుతో చెప్పిన రామ్‌మాధవ్?
- అరుణ్‌సింగ్, కేంద్ర మంత్రులతో మంత్రి భేటీ
- బడ్జెట్‌లో లేకున్నా నిధులిస్తున్నాం: జావడేకర్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తే లేదని, వారంతట వారు తెగతెంపులు చేసుకుంటే తాము చేసేదేమీ లేదని బీజేపీ అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర దేవదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మంగళవారమిక్కడ తమ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌తో భేటీ అయ్యారు. టీడీపీ భవిష్యత్ కార్యాచరణ చూసిన తర్వాతే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని.. అంతవరకు తొందరపడబోమని రామ్‌మాధవ్ ఈ సందర్భంగా అన్నట్లు తెలిసింది. హామీల్లో అధిక భాగం అమలు చేస్తున్నామని అధిష్ఠానం అభిప్రాయపడుతోందని.. ఈఏపీ నిధులు, రెవెన్యూ లోటు భర్తీపై ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ వర్గాలు రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పినట్లు సమాచారం. మాణిక్యాలరావు మరో జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌ను కూడా కలిసి రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అనంతరం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్ జావడేకర్, పర్యాటక మంత్రి కేజే ఆల్ఫోన్స్‌లతోనూ ఆయన భేటీ అయ్యారు. విద్యాసంస్థలకు నిధులివ్వడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని జావడేకర్‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి స్పందిస్తూ.. 'బడ్జెట్‌లో లేకున్నా నిధులు మంజూరు చేస్తున్నాం. టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలకు గట్టిగా జవాబు చెప్పండి. ఏపీ ప్రజలకు కేంద్రం ఇస్తున్న నిధుల గురించి విస్తృతంగా ప్రచారం చేయండి. తాడేపల్లిగూడెం నిట్‌కు రూ.650 కోట్లు మంజూరు చేయగా.. అందులో రూ.189 కోట్ల విలువైన పనులకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. తిరుపతి ఐఐటీకి రూ.1189 కోట్లు మంజూరు చేశాం. ఈ మొత్తాన్ని బడ్జెట్‌లో చేర్చకున్నా ఇచ్చాం. మిగతా సంస్థలకు కూడా ఇలానే బడ్జెట్‌లో పెట్టకున్నా పనులు జరుగుతున్న కొద్దీ నిధులు విడుదల చేస్తాం' అని స్పష్టం చేశారు. తమ శాఖ నుంచి ఆంధ్రకు ఎన్ని నిధులిచ్చిందీ మాణిక్యాలరావుకు ఆల్ఫోన్స్ వివరించారు. కోనసీమను ప్రపంచ స్థాయి కోస్టల్ అండ్ ఎకో టూరిజం సర్క్యూట్‌గా అభివృద్ధి చేయడానికి మార్చి 2015లో రూ.69.83 కోట్లు మంజూరు చేశామని, అందులో రూ.48.55 కోట్లు విడుదల చేశామని వెల్లడించారు. 2017 మార్చికే ఇది పూర్తికావలసి ఉందని.. ఇప్పుడు పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, త్వరలో ప్రారంభోత్సవం ఉంటుందని తెలిపారు. స్వదేశీ దర్శన్ పథకం కింద నెల్లూరు జిల్లాలో కోస్టల్ టూరిజం సర్క్యూట్ అభివృద్ధికి 2015 డిసెంబరులో రూ.60.38 కోట్లు మంజూరు చేశామని, అందులో రూ.29.94 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులు వచ్చే నెలలో పూర్తవుతాయని చెప్పారు. స్వదేశీ దర్శన్ పథకం కింద శాలిహుందం-తొట్లకొండ-బావికొండ-బొజ్జనకొండ-అమరావతి-నాగార్జునకొండలను కలుపుతూ బుద్ధిస్ట్ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు 2017 సెప్టెంబరులో రూ.52.34 కోట్లు మంజూరు చేసి రూ.10.47 కోట్లను విడుదల చేశామన్నారు. డీపీఆర్ రూపొందిస్తున్నామని, 2019 మార్చికి ప్రాజెక్టు పూర్తవుతుందని ఆల్ఫోన్స్ చెప్పారు.



జగన్‌కు సమస్యలు వివరిస్తున్న మహిళలు

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం

- అన్ని సమస్యలూ పరిష్కారం: జగన్

పొదిలి, ఫిబ్రవరి 27: వైసీపీ అధికారంలోనికి రాగానే వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ఆ పార్టీ అధినేత జగన్ హామీఇచ్చారు. మంగళవారం ప్రకాశం జిల్లా పొదిలి మండలం కాటూరిపాలెం నుండి ఉప్పలపాడు వరకూ ప్రజా సంకల్పయాత్ర సాగింది. ఉప్పలపాడులో పొదిలి తాలూకా ఎన్‌జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది జగన్‌ను కలిసి తమను రెగ్యులరైజ్ చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రభుత్వం రాగానే అన్ని సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

పనికిరాని ఎమ్మెల్సీ ఇచ్చి.. భిక్ష అంటున్నారు: సోము

రాజమహేంద్రవరం సిటీ, ఫిబ్రవరి 27: టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకే నష్టం వాటిల్లిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఎందుకూ ఉపయోగపడని ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి.. టీడీపీ నాయకులు భిక్ష అంటున్నారని ధ్వజమెత్తారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తుంటే ఏడాదికి .3 వేలకోట్లు వచ్చే హోదా ఏపీకి ఎందుకని ప్రశ్నించారు. మూడుసార్లు నిర్వహించిన భాగస్వామ్య సదస్సులతో ఇప్పటికే 30లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చాయని.. ఏపీ సాధిస్తున్న జీడీపీ రేటు ఆధారంగా మోదీ ప్రభుత్వం చంద్రబాబు సర్కారు వద్ద అప్పు తీసుకోవచ్చని ఎద్దేవాచేశారు.

పార్లమెంటులో కోత తీర్మానం: రఘువీరా



నరసాపురం/అమలాపురం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాల నాటికి కేంద్రం విభజన హామీల్ని అమలు చేయని పక్షంలో కాంగ్రెస్ కోత తీర్మానం ప్రవేశపెడుతుందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆర్‌డీవో కార్యాలయాల వద్ద తమ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మగౌరవ దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. మూడేళ్లుగా విభజన హామీల అమలు కోసం పోరాడుతున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎం.ఎం.పళ్లంరాజు, జేడీ శీలం, కనుమూరి బాపిరాజు, గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలనాటికి తృతీయ కూటమి : రామకృష్ణ



మంగళగిరి/అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి టీడీపీ, వైసీపీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో తృతీయ కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తాలతో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసే దిశగా పనిచేస్తున్నామన్నారు. కాగా, భాగస్వామ్య సదస్సులో కుదిరినట్టు ప్రభుత్వం చెబుతున్న ఎంవోయూలపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఢిల్లీ భేటీ 5న

- హామీలు, పంపకాలపై చర్చ.. సీఎస్‌కు కేంద్రం పిలుపు

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న అంశాలు, కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులపై చర్చించేందుకు కేంద్రం తలపెట్టిన ఉన్నత స్థాయి సమావేశం మార్చి 5న ఢిల్లీలో జరుగనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ మేరకు కేంద్ర హోం శాఖ సమాచారం అందించింది. ఈ నెలలోనే ఈ భేటీ జరగాల్సి ఉన్నా.. వాయిదా పడింది. బడ్జెట్‌లో ఆంధ్రకు జరిగిన అన్యాయం, రాష్ట్రానికి రావలసిన అన్ని అంశాలనూ ఈ సమావేశంలో ప్రస్తావించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌ను ఆదేశించారు.

అవిశ్వాసం పెడతామంటూ మిత్రుల సరసన చేరతారా?

- వైసీపీ రంగు బట్టబయలు: టీడీపీ

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఓవైపు కబుర్లు చెబుతూ.. మరోవైపు తాను ఎన్‌డీఏకి మిత్రపక్షంగా వైసీపీ ప్రచారం చేసుకుంటోందని టీడీపీ మండిపడింది. వైసీపీ అసలు రంగు ఏమిటో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పత్రికే బయటపెట్టిందని టీడీపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ చెప్పారు. ఆ పత్రికలో వచ్చిన ఓ కథనాన్ని ఆయన మంగళవారమిక్కడ విలేకరులకు చూపించారు. రాజ్యసభలో బీజేపీ హవా అని రాసిన ఆ కథనంలో.. ఎన్‌డీఏ మిత్రపక్షాలతో పాటు అనుకూలంగా ఉన్న పార్టీల జాబితాలో వైసీపీని కూడా చేర్చారని వివరించారు. వైసీపీ ద్వంద్వ వైఖరిని ఇది చాటుతోందన్నారు.

ఏపీ పోలీస్‌పై కేంద్రం కరుణ!

- విభజన సమస్యల పరిష్కారానికి చొరవ
- నేడు జైట్లీ బృందంతో హోంశాఖ భేటీ

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నాలుగేళ్లుగా కేంద్రం నుంచి సహాయం కోసం ఎదురుచూస్తోన్న ఏపీ పోలీసులకు ఢిల్లీ నుంచి సానుకూల సమాచారం అందింది. విభజన ఇబ్బందులకు పరిష్కారం చూపాలని డీజీపీ మాలకొండయ్య చేసిన వినతిపై ముందడుగు పడింది. రాష్ట్ర విభజనతో ఏపీ కోల్పోయిన సంస్థలేవి? తీర్చాల్సిన సమస్యలేంటి? తదితర పెండింగ్ ప్రతిపాదనలు మరోసారి పంపాలని కేంద్రం అడిగింది. దీంతో ఏపీ పోలీసులు పెండింగ్ ప్రతిపాదనలన్నీ కేంద్ర హోంశాఖకు పంపారు. వాటిపై బుధవారం(28న) ఢిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ అధికారులతో కేంద్ర హోంశాఖ అధికారులు చర్చించబోతున్నారు. పోలీసు ప్రధాన కార్యాలయం, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, పోలీస్ ట్రైనింగ్ అకాడమీ, ఇంటెలిజెన్స్ కార్యాలయం, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, మెరైన్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఇలా 14 విభాగాలను ఏర్పాటు చేసుకోవడానికి 2014-15లో అప్పటి డీజీపీ జేవీ రాముడు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అనంతపురంలో 'అప్పా', విశాఖలో గ్రేహౌండ్స్, తిరుపతిలో ఆక్టోపస్, అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ విభాగాల ఏర్పాటుకు 7.20లక్షల చదరపు అడుగుల నిర్మాణం అవసరమని ప్రతిపాదించారు. ఆ తర్వాత డీజీపీగా ఉన్న సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే వేగంగా మంగళగిరిలో ఏపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నిర్మించారు.

మార్చి 5 తర్వాతే ప్రకటన?

ఢిల్లీ వర్గాల కథనాల మేరకు మార్చి 5 తర్వాత ఏపీ పోలీసుశాఖకు సంతృప్తికరమైనన్ని నిధులు కేటాయిస్తూ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కేంద్రం ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ఆ మేరకు నిధులు విడుదల చేస్తారని అనుకుంటున్నారు. ఈ అంశంపై డీజీపీ మాలకొండయ్యను అడగ్గా విభజన సమస్యలన్నింటిపైనా ప్రతిపాదనలు పంపామన్నారు.

ఏపీ, తెలంగాణ కోర్టుల్లో 1,2 తేదీల్లో లాయర్ల బాయ్‌కాట్

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి హైకోర్టు సహా ఉభయరాష్ట్రాల్లోని అన్ని కోర్టుల్లోనూ మార్చి 1, 2 తేదీల్లో విధులు బహిష్కరించాలని ఏపీ, తెలంగాణ న్యాయవాదుల సంఘాలు నిర్ణయించాయి. మంగళవారం ఇక్కడ జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించాయి. హైకోర్టులో ఖాళీగా ఉన్న జడ్జిల పోస్టులు భర్తీ చేయాలని, హైకోర్టులో పూర్తిస్థాయి సీజేని నియమించాలని, హైదరాబాద్‌లో సుప్రీంబెంచి ఏర్పాటు చేయాలని, సీఆర్‌పీసీ41ఏ సెక్షన్‌ను తొలగించడానికి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ల సాధన కోసం ఉభయ రాష్ట్రాల్లోని అన్ని కోర్టుల్లో విధులు బహిష్కరించాలని తీర్మానించాయి.

లోకం తీరు




సారీ... చూసుకోలేదు...!

ఉష్ణోగ్రతలు

కేంద్రం	కనిష్ఠం	గరిష్ఠం
గుంటూరు	16.7	36.4
హైదరాబాద్	17.6	35.1
కర్నూలు	18.1	38.0
విజయవాడ	18.8	35.5
విశాఖపట్నం	19.8	35.6

పెరిగిన ఎండ తీవ్రత

విశాఖపట్నం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతం మీదుగా ఎటువంటి తేమ గాలులు రాకపోవడంతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి, పూర్తిగా పొడి వాతావరణం నెలకొంది. దీంతో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. తుని, ఒంగోలు, విశాఖపట్నంలో 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమేపి పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.



ఆయుధం లేకున్నా కాపాడేందుకు వెళ్లేవాణ్ణి

మీరు నన్ను పరీక్షించే వరకు నమ్మలేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయుధం లేకున్నా విద్యార్థులను కాపాడటానికి ఫ్లోరిడా స్కూల్‌లోకి వెళ్లేవాడిని. ఆ రోజు విధుల్లో ఉన్న డిప్యూటీ షెరీఫ్‌ల ప్రవర్తన చాలా దారుణంగా ఉంది.

- అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (ఫ్లోరిడా పాఠశాలలో కాల్పుల ఘటనపై)



రాహులే కాంగ్రెస్ 'ప్రధాని అభ్యర్థి'

వచ్చే ఎన్నికల్లో రాహుల్‌గాంధీయే మా ప్రధాని అభ్యర్థి. యూపీఏ భాగస్వామ్యపక్షాల సాయంతో 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యం. కొత్త కొలువుల సృష్టితో పాటు అవినీతిని అరికట్టడంలో ఎన్డీయే చతికిలపడింది.

- కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎంవీ రాజీవ్‌గౌడ

సర్వదర్శనానికి 6 గంటలు

తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. 65 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 6 గంటలు, దివ్యదర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. సుప్రభాతం:50, కల్యాణోత్సవం:80, డోలోత్సవం:25, తిరుప్పావడ:25, ఆన్‌లైన్‌లో రూ.300 టికెట్లు పొందడానికి www.ttdsevaonline.comలో సంప్రదించాలి.

- ఆంధ్రజ్యోతి, తిరుమల



తేలు విషంతో కీళ్లవాతానికి చెక్

హ్యూస్టన్, ఫిబ్రవరి 27: తేలు కుడితే ప్రాణానికే ప్రమాదం. దాని విషం నాడుల్ని దెబ్బతీసి నాలుగు గంటల్లో మనిషిని చంపేస్తుంది. అయితే, తేలు విషంతోనూ లాభాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. విషంలో ఉండే ఒక సమ్మేళనం కీళ్ల నొప్పులను దూరం చేస్తుందని, దుష్ప్రభావాలూ ఉండవని చెబుతున్నారు. కీళ్లలో ఉండే ఫైబ్రోబ్లాస్ట్ లైక్ సైనోవియోసైట్స్ కణాలు.. రోగనిరోధక కణాలను ఆకర్షించి నొప్పులకు గురిచేస్తాయి. దాంతో కీళ్లవాతం వస్తుంది. దాన్ని తగ్గించేందుకు తేలు విషంలో ఉండే 'ఐబెరియోటాక్సిన్' అనే సమ్మేళనం దోహదపడుతుందని అమెరికాలోని బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు వెల్లడించారు.

గర్భ నిరోధక మాత్రలతో కుంగుబాటు రాదు

వాషింగ్టన్, ఫిబ్రవరి 27: గర్భ నిరోధక మాత్రలు హార్మోన్లపై ప్రభావం చూపి కుంగుబాటుకు గురయ్యే అవకాశాలున్నాయని అపోహలు ఉన్నాయి. అది నిజం కాదని, ఆ మాత్రలతో కుంగుబాటు వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రసంబంధ ఆధారాలు లేవని అమెరికాలోని ఓహియో స్టేట్ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. గర్భ నిరోధక మాత్రలు వాడే వేలాది మందిపై పరీక్షలు నిర్వహించి నివేదికలను అధ్యయనం చేయగా ఈ విషయం తేలిందని వివరించారు.

ఎలా కొనసాగిస్తున్నారు?

- ఎస్వీబీసీ సీఈవో పోస్టుపై హైకోర్టు ప్రశ్న
- పొడిగింపు ఇవ్వండి లేదా సాగనంపండి
- చానల్ ఎండీ సమాధానంపై ధర్మాసనం అసహనం




హైదరాబాద్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీబీసీ చానల్‌లో ఒక సంవత్సర కాలానికి సీఈవోగా నియామకమైన నరసింహారావును, గడువు ముగిసిన తర్వాత కూడా ఆ స్థానంలో ఏ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారని ఆ చానెల్ ఎండీని హైకోర్టు ప్రశ్నించింది. గడువు తీరిన తర్వాత ఏ హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నారని నిలదీసింది. సీఈవోగా మరోవ్యక్తిని నియమించే వరకు ఆయన్నే కొనసాగించదలిస్తే...పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వండి...లేదంటే ఇంటికి సాగనంపండి అని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ కె. విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టుకు ఏ విషయం స్పష్టంగా చెప్పక పోతే ఎలా అని అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఎస్వీబీసీలో పెద్దఎత్తున అక్రమాలు, కాంట్రాక్టు పనుల కేటాయింపుల్లో అవినీతి జరుగుతోందని...తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

స్విస్ చాలెంజ్‌కు వ్యతిరేకమని..

నోట్ ఫైల్‌లో రాశారా?

అప్పుడేం చేశానో గుర్తులేదంటే ఎలా?

- రిటైరయ్యాక ప్రజాహిత వ్యాజ్యం వేస్తారా?
- ఐవైఆర్ కృష్ణారావును నిలదీసిన హైకోర్టు



హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): 'స్విస్ చాలెంజ్ విధానంపై నోటిఫికేషన్ జారీచేసినపుడు మీరే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉండి.. పదవీ విరమణ చేసిన తర్వాత ప్రజాహిత ప్రయోజనం (పిల్) ఎలా వేస్తారు? ఇందుకు సంబంధించిన నోట్‌ఫైల్‌పై ఆనాడు మీ అభ్యంతరాలు నమోదు చేశారా' అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును హైకోర్టు నిలదీసింది. ఈ విషయం తనకు అంతగా గుర్తులేదని.. అందుకు సంబంధించిన పత్రాలను సమాచార హక్కు చట్టం కింద తీసుకుని కోర్టుకు చెబుతానని ఆయన చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. 'మీ హయాంలోనే రూపొందించిన ఈ విధానంపై అప్పుడు మీరు ఏం చేశారో తెలియదని మీరే చెబితే ఎలా? ప్రజాహిత వ్యాజ్యంలో ప్రజా ప్రయోజనాలు ఉండాలి.. వ్యక్తిగతం కాకూడదు. పిల్ నిబంధనలు ఏం చెబుతున్నాయో చదువుకోండి' అని హితవు పలికింది. స్విస్ చాలెంజ్ విధానం రూపొందించినప్పుడు మీరు సీఎస్‌గా ఉన్న విషయాన్ని పిల్‌లో ఎందుకు చెప్పలేదని కూడా ప్రశ్నించింది. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానాన్ని ప్రశ్నిస్తూ.. ఐవైఆర్ కృష్ణారావు పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు వచ్చినపుడు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం చెప్పారు. స్విస్ చాలెంజ్‌పై నోటిఫికేషన్‌ను 2015 మే నెలలో ఇచ్చారని.. అప్పుడు ఐవైఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారని, 2016 జనవరి 30న ఆయన పదవీ విరమణ చేశారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయంలో ఈయన కూడా భాగస్వామిగా ఉన్నారని.. ఈ అంశాన్ని ఆయన తన పిటిషన్‌లో ఎక్కడా చెప్పలేదన్నారు. దీంతో.. ఇది మీరు సీఎస్‌గా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమని పిల్‌లో ఎందుకు పేర్కొనలేదని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో సవరణలతో అదనపు అఫిడవిట్ వేస్తానని, గడువు ఇవ్వాలని కృష్ణారావు కోరారు. అందుకు సమ్మతించిన హైకోర్టు తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

రైతన్నల కడగండ్లు తీరుస్తా

- కర్ణాటకలో కమీషన్ సర్కార్ పోతేనే ప్రజలకు విముక్తి
- దావణగెరె రైతు సభలో ప్రధాని మోదీ



దావణగెరె, ఫిబ్రవరి 27: దేశంలో రైతుల కష్టాలు, కడగండ్లు తీర్చే దిశగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. కర్ణాటక రాష్ట్రం దావణగెరెలో మంగళవారం జరిగిన భారీ రైతు ర్యాలీలో ప్రధాని ప్రసంగించారు. గుజరాత్‌లో రైతులు ప్రతి నీటి చుక్కనూ సద్వినియోగం చేసుకునేలా కార్యక్రమాలను రూపొందించామని, ఫలితంగా అక్కడ వంద శాతం సాగు సాధ్యమైందన్నారు. వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పెరిగాయన్నారు. ఇలాంటి ప్రయోగాలు కర్ణాటకలో ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు. రైతులు, బలహీనవర్గాలు నిరుపేదల సంక్షేమానికి కేంద్రం తీసుకుంటున్న చర్యలనూ ప్రధాని వివరించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి నేరుగా కమీషన్‌ల రూపంలో డబ్బులు అందుతున్నాయని ఆరోపించారు. ఇక్కడ '10 శాతం కమీషన్ ప్రభుత్వం' దిగిపోతేనే ప్రజలకు విముక్తి లభిస్తుందన్నారు. కేంద్రం పారదర్శకంగా నిజాయితీతో పనిచేస్తోందని తెలిపారు. తమ మంత్రులపై ఎక్కడా ఐటీ దాడులు జరగలేదని పేర్కొంటూ.. పరోక్షంగా కాంగ్రెస్ మంత్రులపై జరిగిన ఐటీ దాడుల విషయమై విమర్శలు గుప్పించారు. ప్రధాని పగ్గాలు చేపట్టాక మోదీ దావణగెరెను సందర్శించడం ఇది ఐదోసారి. కాగా, 75వ వడిలోకి అడుగుపెట్టిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్పను మోదీ ప్రత్యేకించి అభినందించారు. వచ్చేది రైతు ప్రభుత్వమే అంటూ కార్యకర్తలను ఉత్సాహపరిచారు.

ఆల్మట్టి ఎత్తు పెంపు: యడ్యూరప్ప

బెంగళూరు, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519 మీటర్ల నుంచి 524 మీటర్లకు పెంచుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం బి.ఎస్.యడ్యూరప్ప ప్రకటించారు. బీదర్‌లోని రాఘవేంద్రస్వామి దేవస్థానంలో తన 75వ పుట్టినరోజు వేడుక సందర్భంగా.. పెద్దసంఖ్యలో హాజరైన రైతులు, కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.



కుక్కల దాడిలో బాలుడు మృతి

బలిజిపేట, ఫిబ్రవరి 27 : వీధికుక్కలు బాలుని బలితీసుకున్నాయి. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అంపావల్లిలో మంగళవారం జరిగిన సంఘటన వివరాలు. గ్రామానికి చెందిన రాగాల సత్యనారాయణ, రూప దంపతుల కుమారుడు జశ్వంత్ (9) మంగళవారం ఉదయం ఇంటి నుంచి పాఠశాలకు వెళుతుండగా గంటావీధిలో సుమారు 10 కుక్క లు చుట్టి ముట్టి తీవ్రంగా గాయపర్చాయి. బాలుని అరుపులకు చుట్టు పక్కల వారు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే తీవ్ర గాయాలపాలైన జశ్వంత్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికుల సహాయంతో తల్లిదండ్రులు బలిజిపేట ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలోనే బాలుడు తుది శ్వాస విడిచాడు. అంతవరకు కళ్ల ముందు తిరుగాడిన బిడ్డ కుక్కల దాడిలో మృతి చెందడంతో తల్లిదండ్రులు సత్యనారాయణ, రూప కన్నీరుమున్నీరవుతున్నారు.

ఏపీలో దివ్యాంగుల సంక్షేమం సరిగాలేదు

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో దివ్యాంగుల సంక్షేమ పథకాల అమలు తీరు సరిగాలేదని దివ్యాంగుల జాతీయ కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ కమలేశ్ కుమార్ పాండే అన్నారు. దివ్యాంగుల సంక్షేమం కోసం పలు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దివ్యాంగుల పథకాల అమలు తీరును సమీక్షించేందుకు వచ్చానని చెప్పారు. తన సమావేశానికి 24 శాఖల అధికారులు హాజరవ్వాల్సి ఉండగా, 4 శాఖల అధికారులు మాత్రమే హాజరయ్యారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు.

భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు ఆపండి

- హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా ములకలంకలో రెండు వారాలు ఇసుక తవ్వకాలు ఆపాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఇసుక తవ్వకాల వెనుక మాఫియా ఉందని వ్యాఖ్యానించింది. అక్కడి లంకగ్రామాల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించింది. అక్కడ భారీ యంత్రాలతో ఇసుకను తవ్వి, పెద్ద, పెద్ద వాహనాల్లో రవాణా చేస్తున్నారో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అదనపు జిల్లా జడ్జిని ఆదేశించింది. లంక గ్రామాల్లో ఇసుక తవ్వకాలకు ఈ ఏడాది జనవరి 3న జిల్లా కలెక్టర్ జారీచేసిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఇద్దరు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రాగా హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.



హైకోర్టు కోసం కొనసాగుతున్న ఆందోళన

కర్నూలు(లీగల్), ఫిబ్రవరి 27: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ కర్నూలులో ఒకే రోజు వంద మంది న్యాయవాదులు మంగళవారం నాడు రిలేనిరాహారదీక్షలో పాల్గొన్నారు. హైకోర్టు డిమాండ్‌తో గత 38రోజులుగా ఇక్కడ రిలేదీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు పాలూరి రవిగువేరా, కర్నూలు జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మీదేవి ఆధ్వర్యంలో 100మంది దీక్షలో పాల్గొనడం విశేషం. పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. రాయలసీమ హైకోర్టు సాధన సమితి కోకన్వీనర్ వి.నాగలక్ష్మీదేవి మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుకు తాము ఎంతవరకైనా పోరాడుతామని, భవిష్యత్తులో ఏర్పడే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. పాలూరి రవిగువేరా మాట్లాడుతూ తాను కూడా రాయలసీమ వాసినే అని చెప్పుకునే ముఖ్యమంత్రి ఎందుకు సమన్యాయం పాటించడం లేదని ప్రశ్నించారు.

మందడం భూస్కాంలో ముగ్గురు అరెస్టు

తుళ్లూరు, ఫిబ్రవరి 27 : మందడం భూస్కాం కేసులో మరో ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి పఠాన్ గౌస్ ఖాన్‌ను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కాగా, లేనిభూమిని ఉన్నట్టుగా సృష్టించిన మందడం ల్యాండు పూలింగ్ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న దేవిశెట్టి సందీప్(తెనాలి)ను అరెస్టు చేసి రూ. 80 లక్షల 25 వేలు రికవరీ చేసినట్టు అమరావతి డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. అలాగే సందీప్‌కు సహకరించిన ఐనవోలు ల్యాండు పూలింగ్ ఆఫీసులో పని చేస్తున్న నీలం అవినాష్(తెనాలి), నరేష్(గుంటూరు)లను కూడా అరెస్టు చేశారు.

గొంతు కోసుకున్న బ్యాంక్ మేనేజర్!

కృష్ణాదేవిపేట(విశాఖ జిల్లా), ఫిబ్రవరి 27: విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలో ఓ బ్యాంకు మేనేజర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విశాఖ నగరం, కొత్తపాలేనికి చెందిన గవిరెడ్డి రవికుమార్(28) ఇండియన్ బ్యాంక్‌లో పనిచేస్తున్నారు. రవి అవివాహితుడు. స్థానికంగా ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు ఆదివారం విశాఖ వెళ్లారు. సోమవారం తిరిగి వచ్చినా, బ్యాంకుకు వెళ్లలేదు. మంగళవారం కూడా విధులకు హాజరు కాలేదు. దీంతో బుధవారం బ్యాంకు ఉద్యోగులు ఆయన ఇంటికి ఫోన్ చేశారు. అవతలివైపు ఎవరూ ఫోన్ ఎత్తకపోవడంతో వారు అనుమానించారు. వెంటనే ఆయన ఇంటికి వెళ్లి చూడగా, బెడ్‌రూమ్‌లో రవి అచేతనంగా పడి వున్నారు. గొంతు వద్ద కోసుకోవడంతో రక్తస్రావం అయ్యింది. స్పృహ కోల్పోయి ఉన్న రవిని వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు.





తిరుమల శ్రీవేంకటేశ్వరుని మంగళవారం మారిషస్ ఉపాధ్యక్షుడు పరమశివంపిళ్లై దర్శించుకున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, వెంకన్న దర్శనార్థం శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సే మంగళవారం తిరుమల చేరుకున్నారు. బుధవారం ఆయన వెంకన్నను దర్శించుకోనున్నారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌లో 1,31,748 ఉద్యోగాలు

- రూ.30,058 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు: లోకేశ్

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): ఐటీ, ఐవోటీ, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ చెప్పారు. విశాఖలో జరిగిన భాగస్వామ్య సదస్సులో రూ.30,058 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయన్నారు. ఫలితంగా 1,31,748 మందికి ఉద్యోగావకాశాలు కలుగుతాయని చెప్పారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి తదితర చోట్ల ఈ పెట్టుబడులు రానున్నాయన్నారు. మరోవైపు ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ అసోసియేషన్ నిర్వహిస్తున్న విజన్-2018 సదస్సులో పాల్గొనేందుకు ఆయన మంగళవారం బెంగళూరు వెళ్లారు.

గౌటా ఘోరకలి

శవాల దిబ్బగా మారిన సిరియా ఎంతో ఆవేదన కలిగిస్తున్నది. తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఉన్న గౌటా నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం కోసం అసద్ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తున్నది. వారం రోజులుగా ప్రభుత్వ దళాలు ఈ నగరంపై జరుపుతున్న దాడుల్లో రెండువందల మంది పిల్లలతో సహా ఏడువందల మంది పౌరులు మరణించారు. వైమానిక దాడుల్లో ఆసుపత్రులు, ఇళ్ళు నేలమట్టమవుతున్నాయి. సిరియాలో మిగతా ప్రాంతాల్లో ఓటమి పాలైన అసద్ వ్యతిరేక శక్తులన్నీ ఈ నగరానికి చేరి, మరింత బలపడి ఉన్న నేపథ్యంలో దీనిని స్వాధీనం చేసుకోవడం సులభమేమీ కాదన్న విషయం ముందుగా ఊహించినదే. అయితే, అనేక గ్రూపుల చేతిలో ఉన్న ఈ నగరాన్ని తిరిగి తన అధీనంలోకి తెచ్చుకోవడానికి యుద్ధక్షేత్రంలో చిక్కుకున్న నాలుగు లక్షలమంది ప్రజల ప్రాణరక్షణను కూడా అసద్ ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నది.

రష్యా వెన్నుదన్నుతో అసద్ ప్రభుత్వం సాగిస్తున్న దాడులపై ఎప్పటిలాగానే అమెరికా మిత్రపక్షాలు మండిపడ్డాయి. మానవహక్కులను కాలరాస్తూ రష్యా–సిరియాలు సాగిస్తున్న ఈ దమనకాండకు అడ్డుకట్టవేయాలన్న విజ్ఞప్తుల మేరకు మూడురోజుల క్రితం సమావేశమైన భద్రతామండలి తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. రష్యా కూడా ఇందుకు సరేనన్నప్పటికీ, ఇప్పుడది రోజుకు ఐదు గంటల యుద్ధవిరామానికి మాత్రమే సిద్ధపడింది. యుద్ధక్షేత్రంలో చిక్కుకున్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవడమైనా, తీవ్రగాయాలపాలై వైద్యసౌకర్యాలు అందని వందలాదిమందిని తరలించడమైనా కేవలం ఈ సమయంలోనే జరగాలి. కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన మంగళవారం నాడే ఇది ఆచరణలో సాధ్యపడేది కాదనీ, ప్రజలకు ఏమాత్రం ఉపకరించదని తేలిపోయింది. తాము మినహాయింపు ఇచ్చిన ఆ కొద్దిగంటల్లోనూ తిరుగుబాటు దారులు తమపై దాడులకు పాల్పడుతున్నా, ఇచ్చిన హామీ మేరకు తాము ఎదురుకాల్పులు జరపడం లేదని సిరియా–రష్యా చెబుతున్నాయి. కానీ, పరిస్థితిలో పెద్దగా మార్పురాలేదని హక్కుల సంస్థలు అంటున్నాయి. మానవతాదృష్టితో తాను ఈ విరామానికి సరేనన్నా మిగతావారు ఈ నియమాన్ని పాటించకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని రష్యా అంటున్నది. ఈ ఐదుగంటల కాలంలో కూడా కాలు బయట పెట్టలేని విధంగా కాల్పులు సాగుతూనే ఉండటం, ఒక్క పౌరుడు కూడా అక్కడ నుంచి కదలలేకపోవడాన్ని బట్టి ఈ చర్య ఎంతగా విఫలమైందో అర్థమవుతుంది. రష్యా వ్యతిరేక శక్తులు ఇందుకు రష్యానే తప్పుబడుతుంటే, తిరుగుబాటుదారులు ప్రజలను అక్కడనుంచి పోకుండా నిర్బంధించడమే అసలు కారణమని రష్యా అంటున్నది. ఐదుగంటల విరామం ప్రతిపాదన ఆదిలోనే ఇలా సన్నగిల్లిపోయిన నేపథ్యంలో, ఆహారపదార్థాల సరఫరా వంటి సహాయక చర్యల విషయంలో ఒక్కడుగు కూడా ముందుకు పడటం లేదు. యుద్ధక్షేత్రంలో అనేక గ్రూపులు ఉండటం, ప్రతిదాని వెనుకా బలమైన శక్తులు ఉండటం, వాటన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి కాల్పుల విరమణకు ఒప్పించలేని దుస్థితిలో మిగతా ప్రపంచం ఉండటం ఈ దుస్థితికి కారణం. తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న ఈ చిట్టచివరి బలమైన కోటను హస్తగతం చేసుకోవడానికి అసద్ ప్రభుత్వం సిద్ధపడిన నాటినుంచి అక్కడ ఊచకోతలు సాగుతూనే ఉన్నాయి. శత్రుకోటలను ఛేదించేందుకు అసద్ ప్రభుత్వం రసాయనిక ఆయుధాల ప్రయోగానికి కూడా సిద్ధపడతారన్నది గతానుభవమే. ఇప్పుడు గౌటాను వశం చేసుకోవడం కోసమూ అసద్ ప్రభుత్వం రసాయనిక ఆయుధాల ప్రయోగం జరిపిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో మాదిరిగానే, తిరుగుబాటుదారులే ఈ పనిచేసి తమపై నిందవేస్తున్నారని సిరియా రష్యాలు ఆ ఆరోపణలను ఖండిస్తున్నాయి. ఉత్తరకొరియా నుంచి అందుతున్న రసాయనాలతో సిరియా ఈ ఆయుధాలను తయారుచేస్తున్నదనీ, ఇందుకు ప్రతిగా సిరియానుంచి ఉత్తరకొరియాకు పెద్ద ఎత్తున సొమ్ము తరలుతున్నదని ఐక్యరాజ్యసమితి నిపుణులు అంటున్నారు. అసద్ ప్రభుత్వం రసాయనిక ఆయుధాల ప్రయోగానికి ఒడిగట్టిందని అమెరికా మిత్రదేశాలు ఆరోపించినప్పుడల్లా ఇటువంటి కథనాలు వెలుగుచూడటం జరుగుతున్నదే. నిజానిజాలేమిటన్నవి అటుంచితే, సామాన్యుల ప్రాణాల కంటే పరస్పర విమర్శలకే ఇక్కడా ప్రాధాన్యం దక్కడం విషాదం. సిరియాలో 2011నుంచి రెండువందల సార్లు, ఒక్క ఈ ఏడాదిలోనే 18 సార్లు రసాయనిక ఆయుధాల ప్రయోగం జరిగిందని కొన్ని సంస్థలు లెక్కలు కట్టాయి. రష్యా పైలట్ ఒకరు తిరుగుబాటుదారుల చేతిలో మరణించడంతో సిరియా రష్యాలు ప్రతీకారంతో విరుచుకుపడుతున్నాయి. గాయపడినవారికి వైద్యం అందే దిక్కులేదు. కుప్పకూలిన భవనాలనుంచి వెలికితీసిన మృతదేహాలు ఒక్కటొక్కటిగా పోగుపడుతున్నాయి. సిరియాలో సాగుతున్న ఈ యుద్ధం అనేకమంది పాత్రధారులు, సూత్రధారులతో అత్యంత సంక్లిష్టమైపోయింది. హిజ్బుల్లా, ఇరాన్, రష్యాల మద్దతుతో అసద్ ప్రభుత్వం ఒకపక్కా, అతడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్ కాయిదా నుంచి ఇస్లామిక్ స్టేట్ జిహాదీల వరకూ వేర్వేరు గ్రూపులు మరొక పక్కా పోరాడుతున్నాయి. ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా, ఎవరికి తోచిన రీతిలో వారు ఎదుటివారిపై బాంబుల వర్షం కురిపిస్తూ అంతిమంగా సామాన్యులను చంపుతున్నారు. అగ్రరాజ్యాల ఈ భౌగోళిక రాజకీయ క్రీడలో ప్రజల ప్రాణాలకు విలువలేకుండా పోవడం ఓ ఘోరమైన విషాదం.



'వెన్నెల' నిష్క్రమణం

బాలీవుడ్ తో సహా యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు దుబాయి కొత్తదేమీ కాదు. పైగా పన్ను తాలూకు వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికి భారతీయ చలనచిత్ర రంగ ప్రముఖులకు అంతకంటే అనువైన ప్రదేశం దగ్గర్లో మరొకటి లేదు. అనేక మంది భారతీయ సినీ తారలు దుబాయిను వివిధ కారణాల దృష్ట్యా తరుచుగా సందర్శిస్తుండడం పరిపాటి. తెలుగు రాష్ట్రాల అధికారులు, నాయకుల మొదలు ముంబై హిందీ చిత్ర సీమ అగ్ర నటీనటుల వరకు అందరూ తరచూ దుబాయికి వచ్చి వెళ్ళడం సాధారణమే. ముంబాయి సంపన్నులు అనేకులు తమ శుభ కార్యక్రమాలకు కూడా దుబాయి, ఇతర ఏమిరేట్లను ఎంచుకోవడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నటి శ్రీదేవి కూడా యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ కు రావడం జరిగింది. దుబాయికు సమీపంలోని రాస్ అల్ ఖైమా అనే ఏమిరేట్‌లో తన ఆడపడుచు ఇంట జరిగిన పెళ్ళి విందు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన శ్రీ దేవి, విందు అనంతరం దుబాయిలోని తన బసకు వెళ్ళిన విషయం అందరికి విదితమే.

తనకు ఏ మాత్రం పడని తన సవతి పిల్లలతో సహా యావత్తు అత్తింటివారి కుటుంబం ఆ పెళ్ళి విందుకు హాజరైంది. ఆ తర్వాత శ్రీదేవి దుబాయిలోని ఒక ప్రఖ్యాత హోటల్ లో బస చేసినప్పటి నుంచి మరణించే వరకు జరిగిన విషయాలు పలు సందేహాలకు తావిస్తున్నాయి. ఆ సందేహాలకు నిర్దిష్టమైన సమాధానాలు ఇప్పటి వరకు ఎవరి వద్ద లేవు. ఎవరూ ఏమీ చెప్పలేకపోతున్నారు. తన పై వచ్చిన ఆరోపణలలో ఒక్క దానికి కూడా శ్రీదేవి భర్త బోనీ కపూర్ దుబాయిలో ఉండి కూడా సమాధానం ఇచ్చుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇక ఆ సందేహాలను నివృత్తి చేసే విషయమై అంతకు మించి చెప్పదేమీ లేదు. దుబాయి నుంచి వెలువడే పత్రికలు గానీ దుబాయి పోలీసులు

> **శోధ్య** శ్రీదేవి మృతి వెనుక కుట్ర ఏమి లేదని, కేవలం మద్యం సేవించడంతో మరణించినట్లుగా సమాచారం. మద్యం సంబంధిత విషయాలతో కూడిన కథనాలతో తమ పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది కాబట్టి సాధారణంగా అలాంటి విషయాలను దుబాయి ప్రభుత్వం బయటకు వెల్లడించదు.

లేదా ప్రభుత్వ అధికారులు సంక్షిప్తంగా శ్రీదేవి మరణంపై ముసురుకున్న సందేహాల విషయమై ఒకటి రెండు ప్రకటనలు చేయడం మినహా ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. భారతీయ రాయబారి ఇతర దౌత్యవేత్తలు కూడా చాల అచీతూచీ మాట్లాడారు. మన తెలుగు కార్మికుల మృతదేహాలను భద్రపరిచే చోటే శ్రీదేవి మృతదేహం గత మూడు రోజులుగా ఉంది. దుబాయిలో మరణ కేసుల విచారణలో స్థానికంగా అమలులో ఉన్న విధి విధానాల గూర్చి ఏమాత్రం అవగాహన లేని భారతీయ మీడియా శ్రీదేవి మృతిపై తమకు తోచిన విధంగా కథనాలు వెలువరించింది. వీటిలో అత్యధికం వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. భారతీయ మీడియా కథనాలకు తోడుగా దుబాయి అధికారవర్గం మౌనం పరిస్థితిని మరింత జటిలం చేసింది. దీంతో చివరకు దుబాయి పోలీసులు శ్రీదేవి స్నానపు గది టబ్ లో పడి మరణించారని ప్రకటించారు. భారతదేశంలో నెలకొన్న ఉత్కంఠను మన దేశంలో ఉన్న యు.ఏ.ఇ దౌత్యవర్గాలు తమ ప్రభుత్వానికి నివేదించాయి.

మంగళవారం మధ్యాహ్నం మాత్రం దుబాయి ప్రభుత్వ మీడియా కార్యాలయం శ్రీదేవి మృతి పై విచారణ పూర్తి చేశారని వెల్లడించింది. శ్రీదేవి కేసును మూసివేసి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిర్ణయించినట్లుగా వెల్లడించింది. ఈ రకంగా మీడియా కార్యాలయం ఒక మృతి కేసుపై ప్రకటన చేయడం అనేది దుబాయి చరిత్రలో చాలా అరుదైన విషయం. శ్రీదేవి మృతి వెనుక కుట్ర ఏమి లేదని, కేవలం మద్యం సేవించడంతో మరణించినట్లుగా సమాచారం. మద్యం, వ్యభిచారం మొదలగు విషయాలతో కూడిన కథనాలతో తమ పర్యాటక రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది కాబట్టి సాధారణంగా అలాంటి విషయాలను దుబాయి ప్రభుత్వం బయటకు వెల్లడించదు. బోనీ కపూర్‌ను శంకించవల్సిన అవసరం లేదని అతన్ని ప్రశ్నించిన పోలీసు వర్గాలు కూడ ఒక అభిప్రాయానికి వచ్చాయి. శ్రీదేవి మృతదేహాన్ని రెండవ సారి కూడా పరిశీలించిన వైద్యులు, పోలీసులు ఆమె మరణంలో నేర కోణం లేదని నివృత్తి చేసుకున్నారు. పైగా దుబాయి అధికారుల విచారణకు తాను సహకరించానని బోనీ కపూర్ చెప్పారు. ఈ నేపథ్యంలో శ్రీదేవి మృతదేహాన్ని అప్పగించడానికి అధికారులు అనుమతించారు. తెలుగు పేద కార్మికుల మరణాల కేసులలో సహకరించిన మలయాళీ మిత్రుడు అష్రఫ్ తమరస్సేరీ ఈ సారి సెలెబ్రిటీ శ్రీదేవి కేసులో సహకరించారు, శ్రీదేవి మృతదేహాన్ని దుబాయి అధికారులు అతనికి అప్పగించారు.

■ మొహమ్మద్ ఇర్ఫాన్
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి



వైజ్ఞానిక భారత ధ్రువతార

ఆకాశం నీలంగా ఉండడానికి, పగలు నక్షత్రాలు కనిపించకపోవడానికి కారణాలను సామాన్యులకూ సుబోధకంగా, మనోజ్ఞంగా వివరించిన మహా శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్. భౌతిక విజ్ఞాన శాస్త్రంలో ఎన్నో విజయవంతమైన ఆవిష్కరణలతో నోబెల్ బహుమతి అందుకున్న రెండో భారతీయ వ్యక్తిగా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. అందుకే ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువపరచిన రోజుని భారతీయులు జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. 1928 ఫిబ్రవరి 28న సి.వి. రామన్ 'రామన్ ఎఫెక్ట్' అనే వైజ్ఞానిక సత్యాన్ని కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తారు. రామన్ 1921 లో కలకత్తా విశ్వవిద్యాలయం తరపున ఇంగ్లండులోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆయన సముద్రయానం చేశారు. ఆ ప్రయాణంలో ఓడ పైనుండి సముద్రాన్ని వీక్షించిన రామన్ మదిలో ఎన్నో సందేహాలు మొలకెత్తాయి. సముద్ర జలాలు ఆకుపచ్చ నీలి రంగుతో ఎందుకు కనిపిస్తాయి? అనే సందేహం ప్రధానమైనది. కలకత్తాకు చేరగానే కాంతి వివర్తనం, విక్షేపాలపై ప్రయోగాలు ప్రారంభించారు. ఈ ప్రయోగాల ఫలితంగా రామన్ విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలోనే అత్యంత ప్రభావం కలిగిన 'రామన్ ఫలితాన్ని' (రామన్ ఎఫెక్ట్) కనుగొన్నారు. ఈ పరిశోధనకే ఆయనకు 1930 లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. నోబెల్ పురస్కారం పొందిన మొట్టమొదటి శ్వేతేతర శాస్త్రజ్ఞుడు రామన్ కావడం మనకు గర్వకారణం. అంత వరకూ సైన్సులో నోబెల్ బహుమతులు అన్నీ శ్వేత జాతీయులైన పాశ్చాత్యులకే లభించాయి. కానీ రామన్ నూటికి నూరుపాళ్ళూ భారతీయునిగా ఈ గడ్డపై, యిక్కడ చదువుకొని, తలమానికమైన పరిశోధన జరిపి సైన్సులో భారతీయుల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పారు. అదే ఆ ప్రతిభావంతుని విశిష్టత. భారతదేశానికి సంబంధించి ముఖ్యమైన సమస్యల పరిష్కారంలో, మిగతా దేశాలతో మన దేశాన్ని సమవుజ్జీగా నిలపడంలో, వైజ్ఞానిక పరిశోధనలలో ప్రపంచస్థాయిలో అగ్ర నాయకత్వ స్థితికి చేర్చడంలో... ఇలా ఇంకా ఎన్నో సాధించాలనుకోవడంలో, సాధించడంలో శాస్త్ర సాంకేతిక రంగాల పాత్ర, శాస్త్రజ్ఞుల పాత్ర విలువకట్టలేనిది. జాతీయ స్థాయిలో సైన్స్ స్ఫూర్తిని చాటడం, వ్యాప్తి చేయడం ప్రతి ఫిబ్రవరి 28న మనం జరుపుకునే జాతీయ సైన్స్ డే ముఖ్య లక్ష్యం.

■ డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్
(నేడు జాతీయ సైన్స్ దినోత్సవం)

ప్రశ్నించాల్సిన సమయం

ఇండియాగేట్
■ ఎ. కృష్ణారావు



ప్రశ్నించకుండా జవాబులు రావు. 'తమకు రావల్సింది రాబట్టుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు..' అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఇప్పుడు రాష్ట్రాలు, ప్రజలు తమ హక్కుల గురించి ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది.

రెండు రోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి జై రాం రమేశ్ విజయవాడలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదాపై ఫిబ్రవరి 20న రాజ్యసభలో నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. సరిగ్గా 9 రోజుల తర్వాత మార్చి 1న కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసింది. మరో నాలుగురోజులకు మార్చి 5న కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూలు ప్రకటించింది. అంటే ప్రత్యేక హోదా పై హామీ ఇచ్చిన నాటికీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించే నాటికి మధ్య రెండువారాల అమూల్యమైన సమయం గడిచిపోయిందన్నమాట. తమకు సమయం లేనందు వల్ల ప్రత్యేక హోదా ను అమలు చేయలేకపోయామని మన్మోహన్ సింగ్ కూడా తర్వాత రోజుల్లో రాజ్యసభలో ప్రకటించారు కాని కాంగ్రెస్ హయాంలో కూడా ప్రత్యేక హోదాను అమలు చేసే విషయంలో కొంత తర్జన భర్జన జరిగిందని స్పష్టమవుతోంది. జై రాం రమేశ్ తో ఈ విషయం ఇష్టాగోష్టిగా మాట్లాడుతున్నప్పుడు నాటి ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ ఆహ్లూవాలియా ఈ జాప్యానికి కారణమని వెల్లడించారు. అప్పుడు ప్రణాళికాసంఘం కార్యదర్శిగా ఉన్న సింధుశ్రీ ఖుల్లర్ ప్రత్యేక హోదా ఫైలును ముందుకు కదిపే విషయంలో నాన్పుడు ధోరణితో వ్యవహరించారన్నారు. ఎన్నికల షెడ్యూలు ఎలాగూ వస్తున్నందువల్ల కాంగ్రెస్ సర్కార్ తమ నిర్ణయాలను తర్వాత వచ్చే ప్రభుత్వంపై రుద్దేందుకు ప్రయత్నించిందన్న విషయం స్పష్టం. సరే ఆ తర్వాత ఇదే సింధుశ్రీ ఖుల్లర్ కు మోదీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చి తాము ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పర్చిన నీతీ ఆయోగ్ కు సిఇఓగా నియమించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక అధికారికి బిజెపి ప్రభుత్వం ప్రమోషన్ ఇవ్వడం ఒక అరుదైన విషయం.



కాలంలో స్పష్టం చేశారు. ప్రత్యేక కేటగరీ రాష్ట్రాల తర్వాత రెవిన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని, 2019–2020లో కూడా ఏపీ రెవిన్యూ లోటును ఎదుర్కొంటునేవు చదా? రాజధానీ నగర శంఖుస్థాపనకు వచ్చిన ప్రధానమంత్రి మట్టీ, నీరు ఇవ్వడంతో ఊరుకోక ఉదార హృదయంతో నిధులు ఇస్తామని ప్రకటిస్తే జనం ఎంత సంతోషించేవారు? ఎంతోకాలానికి తన వద్దకు వచ్చిన ఒక ముఖ్యమంత్రి 19 డిమాండ్లతో చిట్టా సమర్పిస్తే వాటిపై వెంటనే ప్రతిస్పందించకుండా ఇంకా వివరాలు కావాలని కోరడం, 114 పేజీలతో నివేదిక సమర్పించిన తర్వాత కూడా ఇంకేమాత్రం స్పందించకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? రెవిన్యూ లోటు, ప్రత్యేక హోదా బదులు విదేశీ సహాయ ప్రాజెక్టులకు, పోలవరంకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం నానుస్తోంది. రెవిన్యూ లోటు విషయంలో కాగ్ చేసిన అంచనాలను కూడా కేంద్రం విస్మరించినట్లు కనపడుతోంది. కొత్త పథకాలు, పే రివిజన్ కమీషన్ బకాయిలు కూడా రెవిన్యూ లోటు పరిధిలోకి రావంటే వాటిని రాష్ట్రం ఎక్కడనుంచి భరించాలి? విదేశీ సహాయ ప్రాజెక్టులకు అయిదేళ్లలో నిధులు ఖర్చుపెట్టే పరిస్థితి లేనందువల్ల 90:10 నిష్పత్తిలో నాబార్డు, హడ్కో, ఇతరవాణిజ్య బ్యాంకులనుంచి రుణాలు తీసుకునే అవకాశం కల్పించాలని, కేంద్రమే తిరిగి చెల్లిస్తున్నందువల్ల ఎఫ్ ఆర్ బిఎం పరిమితి వర్తించకుండా చూడాలని ఎనిమిది నెలల క్రితం చేసిన అభ్యర్థనపై ఇంత వరకూ స్పష్టతనీయలేదు. రైల్వే జోన్ పై రాజకీయ నిర్ణ

అంతర్గత విషయాల మాట ఎలా ఉన్నా, ప్రత్యేక హోదాపై తాము నిర్ణయం తీసుకున్నామని, మోదీ సర్కారే దానిపై వెనుకడుగు వేసిందని ఆరోపించడానికి కాంగ్రెస్ నేతలకు అవకాశం ఏర్పడింది. ఇటీవల విదేశీ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రక్కనే కూర్చున్న తెలుగుదేశం సభ్యుడితో మాట్లాడుతూ 'ఈ మోదీ ప్రభుత్వం మీకేమీ చేయదు. ఇది మొత్తం ప్రాంతీయ పార్టీలనే తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బయటపడడం మంచిది.'. అని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్లు సమాచారం. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకుడు ఇలాంటి మాటలు మాట్లాడడంలో ఆశ్చర్యం లేదు కాని కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీలు చేసిన తప్పిదాల వల్లే ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిధులకోసం ఢిల్లీపై పూర్తిగా ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడిందన్న విషయం స్పష్టం.

ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని, రాజ్యసభలో ఒక ప్రధాని చేసిన ప్రకటన ను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగానే భావిస్తామని మోదీ ప్రభుత్వం వచ్చిన తొలి రోజుల్లో బిజెపి నేతలు ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. జాతీయ అభివృద్ధి మండలిలో మెజారిటీ ముఖ్యమంత్రులు బిజెపి, కాంగ్రెస్ కు చెందిన వారే కనుక ఎన్డీసీ అనుమతి కూడా లభిస్తుందని వాదించారు. కాని స్వయంగా మోదీయే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు సుముఖంగా లేరన్న విషయం వారికి కూడా క్రమంగా స్పష్టమైంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుపతిలో వెంకన్న సాక్షిగా ప్రకటించిన నరేంద్రమోదీ తర్వాత వెనుకడుగు వేయడానికి కారణమేమిటి? ప్రత్యేక కేటగరీ రాష్ట్రాలకూ, ఇతర రాష్ట్రాలకూ తేడా చూపడం లేదని అన్న 14వఆర్థిక సంఘం మాటల్ని ప్రాతిపదికగా తీసుకుని ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని చెప్పిన మాటలూ సరైనవి కావని ఆతర్వాత తేలింది. నిజానికి 14వ ఆర్థిక సంఘం ఈ ప్రకటన చేసిన తర్వాత కూడా 11 ప్రత్యేక కేటగరీ రాష్ట్రాలకు గతంలో లాగా 90:10 నిష్పత్తి లో కేంద్రం కేంద్ర ప్రాయోజిత పథకాలకూ, విదేశీ సహాయ ప్రాజెక్టులకూ నిధులు అంద జేస్తూనే ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ కు ప్రతి ఏడాదీ రు. 8వేల కోట్ల చొప్పున రెవిన్యూ లోటు ను కేంద్రం భర్తీ చేస్తున్నది. అంతేకాక ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదని తామెక్కడా చెప్పలేదని ఆర్థిక సంఘం నివేదిక రాసిన పెద్దలే తర్వాతి టుందని కూడా ఆర్థిక సంఘం స్పష్టం చేసింది. మరి మోదీకి ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడానికి ఎందుకు మనస్కరించలేదు? ప్రత్యేక హోదా కల్పించాలని బిహార్, ఒడిషా తో పాటు అనేక రాష్ట్రాలు డిమాండ్ చేశాయని, ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తే కర్ణాటకకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపి వీరప్పమొయిలీ లోక్ సభలో వాదించారని, అందుకే వెనక్కు తగ్గామని కూడా బిజెపి నేతలు చెప్పుకున్నారు. ప్రత్యేక కేటగరీ రాష్ట్రాల్లో పెద్దగా ఒరిగిందేమీ లేదని కూడా వాదనలు వచ్చాయి. కాని ఏపీకి గాడ్గిల్, ముఖర్జీ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రత్యేక హోదా కల్పిస్తే మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన పూర్తి శక్తి చంద్రబాబునాయుడుకు ఉన్నదని, ఏమీ లేనప్పుడే పెట్టుబడులు రాబట్టగలిగిన వ్యక్తి ప్రత్యేక హోదా కల్పిస్తే విజృంభించగలరని నరేంద్రమోదీ కి కూడా బాగా తెలుసు. వీరప్ప మొయిలీ కర్ణాటక నుంచి పరిశ్రమలు తరలిపోతాయేమోనని భయపడినట్లే నరేంద్ర మోదీ కూడా గుజరాత్ గురించి భయపడి ఉంటారా? ఆయన ఆత్మన్యూనతే ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా చేసి ఉంటుందా?

విచిత్రమేమంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమి జరుగుతున్నదో ఇప్పుడు కూడా అదే జరుగుతోంది .కాంగ్రెస్ హయాంలో మన రాష్ట్ర నేతలు ఢిల్లీ చుట్టూ తిరిగేవారు. ఒక రకంగా రెండు ప్రాంతాలు ఘర్షించుకోవడంతో మొత్తంగా తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో దెబ్బతిన్న విషయం స్పష్టంగా కనపడేది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా తెలుగు వారి ఆత్మగౌరవానికి భంగం కలుగుతోంది. కేంద్రమంత్రులను కలుసుకుని ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం క్రింద చేసిన హామీలను నెరవేర్చి నిధులు విడుదల చేయమని కోరేందుకు గత మూడేళ్లలో 29 సార్లు ఢిల్లీ వెళ్లానని, వెళ్లిన ప్రతిసారీ ఖాళీ చేతులతో తిరిగి వచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల గుంటూరు లో ప్రకటించడం గమనార్హం. కనీసం ఈ బడ్జెట్ లోనైనా కొంతన్యాయం జరుగుతుందని చివరి ఆశ పెట్టుకున్నానని, కాని అందులో కూడా ఏపీని విస్మరించారని ఆయన ఆవేదన చెందారు. అసలు కేంద్రం చుట్టూ, ప్రధానమంత్రి, కేంద్రమంత్రుల చుట్టూ ఒక ముఖ్యమంత్రి ఎందుకు తిరగాల్సి వచ్చింది? శ్రీహరి కోట నుంచి ఢిల్లీ వరకూ ఆయన ప్రధానమంత్రిని కలుసుకోవాలని ప్రయత్నించింది రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చమని అభ్యర్థించేందుకే కదా.. రాష్ట్రానికి రావల్సిన వాటి గురించి అనుక్షణం కేంద్రానికి గుర్తు చేసి, కాళ్లరిగేలా తిరిగితే కాని కేంద్రం స్పందియమే తీసుకోవాల్సి వస్తే ఇంత ఆలస్యం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదు.పార్లమెంట్ లో ఎంపిలు గందరగోళం సృష్టించిన తర్వాత కూడా ప్రధానమంత్రి నుంచి స్పందన కనపడకపోగా కాంగ్రెస్ హయాంలో అంజయ్యను అవమానించి, ఆత్మగౌరవం దెబ్బతీశారంటూ విమర్శించడంలో అర్థం కనపడలేదు. మరి ఆయన మాత్రం చేస్తున్నదేమిటి?. నిజానికి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్ లో చెప్పాయి. తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి కవిత కూడా ఆంధ్రాకు అన్యాయం జరిగిందని స్పష్టీకరిస్తూ సంఘీ భావం ప్రకటించారు.

నిజానికి ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాక దక్షిణాది రాష్టాలు మొత్తం కేంద్రంపట్ల గుర్రుగా వ్యవహరిస్తున్నాయి. రైల్వే పోస్టుల్లో నియామకాల విషయంలో మలయాళ భాషను తొలగించడం వల్ల తమ ప్రజలకు అన్యాయం జరిగిందని కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆత్మగౌరవ నినాదాన్ని తలకెత్తుకున్నారు.. రాఫెల్ ఒప్పందం వల్ల బెంగళూరులో ఉన్న హెచ్ ఏ ఎల్ కు కాంట్రాక్టు రాకుండ పోయిందని కర్ణాటక కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తమిళనాడు సంగతి సరేసరి. 'మహారాష్ట్ర తర్వాత తమిళనాడు ప్రజలు ఎక్కువ పన్నులు కడతారు. తమిళనాడు ప్రజలు కడుతున్న పన్నులతో ఉత్తరాదిని అభివృద్ధి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.' అని కొత్తగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రముఖ సినీనటుడు కమల్ హసన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా తెలంగాణ నుంచే కేంద్రానికి పన్నుల రూపేణా ఎక్కువ చెల్లిస్తున్నామని, కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులే తక్కువని లెక్కలతో సహా ఇటీవల ప్రకటించారు. తాజాగా ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి 2.16 లక్షలు, తెలంగాణ నుంచి 1.84 లక్షలమంది అదనంగా జీఎస్టీ చెల్లించారని తేలింది. ప్రశ్నించకుండా జవాబులు రావు. 'తమకు రావల్సింది రాబట్టుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు..' అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని ఇప్పుడు రాష్ట్రాలు, ప్రజలు తమ హక్కుల గురించి ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రధానమంత్రి అనే వ్యక్తి ఎప్పుడూ ప్రజల బోనులో ఉంటారని గ్రహించాలి.

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

కాలం హరించని హక్కుల స్ఫూర్తి



ప్రతీ మైనారిటీ గ్రూప్ తమ హక్కుల కోసం డిమాండ్ చేయవచ్చని అస్మా జహంగీర్ అభిప్రాయపడేవారు. ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం అణిచివేస్తే అది 'స్టేట్ టెర్రరిజం' అవుతుందనేవారు. పాకిస్థాన్ వర్తమానం, భవిష్యత్తు పట్ల ఆమెకు స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. రాజకీయాల్లో మత ప్రమేయం లేకుండా చేస్తేనే అభివృద్ధి సాధ్యమని అస్మా విశ్వసించారు.

అతివాదుల మధ్య ఉదారవాదంతో వ్యవహరించిన ప్రజాస్వామ్యవాది, ప్రజాన్యాయవాది అస్మా జహంగీర్ ఒక్క పాకిస్థాన్‌కే కాదు, దక్షిణాసియా అంతటికీ గర్వకారణమైన హక్కుల యోధురాలు.
మానవ హక్కుల కోసం కోర్టుల్లోనూ, వీధుల్లోనూ పోరాడిన పాకిస్థాన్ 'హక్కుల సేనాని' అస్మా జాహంగీర్(66) ఇటీవల గుండెపోటుతో మరణించారు. పాకిస్థాన్‌లో మహిళా హక్కులు, మానవ హక్కులు, మైనార్టీ హక్కులు, బాలల హక్కులు అన్నింటికీ కేరాఫ్ అడ్రస్ అస్మానే. తను నమ్మిన దానికోసం వీధి పోరాటాలు కూడా చేసేవారు. పాకిస్థాన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కి అధ్యక్షురాలిగా వ్యవహరించిన తొలి మహిళ ఆమె. ఎన్నో వివాదాస్పద కేసుల్లో ధైర్యంగా ముందుకు వచ్చి ఆమె వాదించేది. పాకిస్థాన్‌లో అత్యంత కఠిన చట్టాల్లో 'దైవదూషణ చట్టం' ఒకటి. ఈ విషయంలో ప్రజలు కూడా చాలా సెంటిమెంటల్‌గా ఉంటారు. తమకు గిట్టని వ్యక్తులను అడ్డు తొలగించుకోవడం కోవడం కోసం, స్థానికంగా తమ బలం పెంచుకోవడం కోసం రాజకీయ నాయకులు లేదా స్థానిక మత పెద్దలు దైవదూషణ చట్టాన్ని అస్త్రంగా ఉపయోగించుకుంటారు. దీనికి ఎక్కువగా మైనారిటీ వర్గాలవారు బలవుతుంటారు. దైవదూషణ కేసు కింద మరణశిక్ష పడిన ఖైదీల తరపున అస్మా పోరాడేవారు. ఇందుకుగాను ఆమెను చంపివేస్తామంటూ మతతత్వవాదులు ఎన్నోసార్లు బెదిరించారు. అలాంటివాటికి ఆమె చెక్కుచెదరలేదు.

1993లో లాహోర్‌కు సమీపంలోని చిన్నపట్టణంలో 11 సంవత్సరాల సలామత్ మాషి అనే క్రిస్టియన్ బాలుడిని, అతని బాబాయి మంజూర్ మాషిని దైవదూషణ చట్టం కింద అరెస్టు చేశారు. తొలుత గుజ్రన్‌వాలా జిల్లా కోర్టులో కేసు విచారణ ప్రారంభమైనప్పుడు మంజూర్ మాషిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ బాలుడి కేసును అస్మా జహంగీర్ చేపట్టి అతడిని విడిపించేందుకు కృషి చేశారు. అస్మా కారణంగానే 1995 ఫిబ్రవరి 23న మాషిపై పెట్టిన దైవదూషణ ఆరోపణలను కోర్టు కొట్టివేసింది. కేసు సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త వాతావరణాన్ని పాకిస్థాన్‌లో ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. పాకిస్థాన్‌లో సైన్యం, ప్రభుత్వం, ఐఎస్ఐలతో పెట్టుకోవాలంటే ఎవరైనా భయపడాల్సిందే. సైన్యం, ఐఎస్ఐ చేతిలో ఆచూకీలేకుండా పోయిన ఎంతో మంది కోసం ఆమె కోర్టులో కేసులు వేసి వాదించేవారు. పాకిస్థాన్‌లోని ప్రధాన పార్టీల్లో ఒకటైన 'ముత్తహిది క్వామీ మూవ్‌మెంట్(ఎంక్యూఎం) పార్టీ అధినేత అల్తాఫ్ హుస్సేన్‌కు మీడియా కవరేజ్ ఇవ్వవద్దని లాహోర్ హైకోర్టు 2015లో ఉత్తర్వులు జారీ చేసింది. ఎంక్యూఎం, దాని అధ్యక్షుడూ అస్మా జాహంగీర్‌కు బద్ధ వ్యతిరేకులు. అయినా, లాహోర్ కోర్టు తీర్పు నేపథ్యంలో అల్తాఫ్ హుస్సేన్‌కు మద్దతుగా అస్మా ఆ కేసును వాదించారు. ఎవరి హక్కుల కోసమైనా ఆమె అంతే కన్సర్న్‌డ్‌గా ఉండేవారు.

పాకిస్థాన్‌లో పదిహేనో రాజ్యాంగ సవరణ ద్వారా షరియా చట్టం అమలు చేయాలని అనుకున్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. పాకిస్థాన్‌లో షరియా చట్టం కనక అమలైతే దేశంలోని ప్రాథమిక హక్కులన్నిటినీ పునర్ నిర్వచించుకోవాల్సి వస్తుంది, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉండదంటూ ఆమె ఆ చట్టానికి వ్యతిరేకంగా పోరాడారు. 1985లో ఓ సమావేశం కోసం అస్మా జహంగీర్ న్యూఢిల్లీ వచ్చారు. ఆ సమావేశానికి మార్గరెట్ అల్వా అధ్యక్షత వహించారు. మధ్యలో మార్గరెట్ అల్వా చిరునవ్వుతో మీ దేశంలో ఏమి జరుగుతోంది అని అస్మాను ప్రశ్నించగా, 'ఒకదేశంలో జరుగుతున్న విషయంపై ఇంకో దేశం ఆనందపడిపోకూడదు, మా దేశంలో ఏమి జరుగుతుందో దాని ప్రభావం మీపైన కూడా ఉంటుంది. ఆ తరవాత ఇద్దరం కలిసి వాటిపై చింతిస్తుంటాం' అని బదులిచ్చారు. దేశంలోని ప్రతి మైనారిటీ గ్రూప్ తమ హక్కుల కోసం డిమాండ్ చేయవచ్చని అస్మా జహంగీర్ అభిప్రాయపడేవారు. ప్రజాస్వామ్యబద్ధంగా చేసే డిమాండ్‌ను ప్రభుత్వం అణిచివేస్తే అది 'స్టేట్ టెర్రరిజం' అవుతుందనేవారు. పాకిస్థాన్ వర్తమానం, భవిష్యత్తు పట్ల ఆమెకు స్పష్టమైన అభిప్రాయాలు ఉండేవి. రాజకీయాల్లో మత ప్రమేయం లేకుండా చేస్తేనే అభివృద్ధి సాధ్యమని నమ్మేవారు. 'ప్రపంచంలోని అత్యంత చెడ్డ నియంతల్లో ఒకడైన జనరల్ జియాను, ఆఫ్ఘాన్‌లోని జీహాదీలను అమెరికా ప్రభుత్వం వెనకేసుకువచ్చింది. దేశ రాజకీయాలను ఇస్లామీకరిస్తుంటే అందుకు కూడా మద్దతిచ్చింది. మహిళా హక్కుల పట్ల జియా ప్రవర్తిస్తున్న తీరుపై అమెరికన్ సమాజం మేల్కొనేంత వరకు అక్కడి ప్రభుత్వం గుడ్డిగానే వ్యవహరించింది. మొదట్లో తమను తలకెత్తుకున్న అమెరికా తరవాత పట్టించుకోనందున జీహాదీ నెట్‌వర్క్ అగ్రరాజ్యానికి వ్యతిరేకంగా తయారైంది' అని ఒక ఇంటర్వ్యూలో ఆమె స్పష్టం చేసింది. భారత్ పాక్ సమస్యల పట్ల కూడా అస్మా చాలా నిశ్చితమైన అభిప్రాయంతో ఉండేవారు. 'కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి రెండు దేశాలు నిజాయితీగా పనిచేయడం లేదు. సమస్యకు పరిష్కారం లభించాలంటే చర్చల్లో మూడు పక్షాలను భాగస్వాములను చేయాలి, లేకుంటే పరిస్థితిలో మార్పు ఉండదు' అని చెప్పేవారు. 'భవిష్యత్తులో కశ్మీర్ సమస్య సమసిపోయినా ఇరు దేశాల మధ్య ఉద్రికత్తలు మాత్రం తగ్గవని, అప్పుడు నీటి పంపకాలు, దక్షిణాసియాలో ఆధిపత్యం తదితరాలు ముందుకు వస్తాయి. భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ భౌగోళికంగా చిన్న దేశమైనా గతంలో అమెరికాతో జట్టుకట్టడంతో దక్షిణాసియాలో కొంత ప్రభావవంతమైన దేశంగా వెలుగొందింది. అది ఎట్టిపరిస్థితుల్లో వదులుకోవడానికి ఇష్టపడదు. ఇవన్నీ కూడా భవిష్యత్తులో పెరిగిపోతాయి. అంతేకాదు పాకిస్థాన్‌లో హిందువులు, ఇండియాలో ముస్లింలు ఉన్నారు. ముంబాయిలోని ముస్లింలపై దాడులు జరిగితే వెంటనే సింధ్‌లోని హిందువులపై దాడులు జరుగుతాయి. పాక్‌లోని హిందువులపై దాడులు జరిగితే భారత్‌లోని ముస్లింలపై దాడి జరుగుతుంది' అనేవారు. భారత్ పోఖ్రాన్ అణు పరీక్షల అనంతరం పాకిస్థాన్‌లో కూడా అణుపాటవ పరీక్షలు జరపాలన్న డిమాండ్ ఊపందుకుంది. వాటిని అస్మావ్యతిరేకించారు. పాక్ విదేశాంగ విధానం అనేది భారత్ చర్యలకు ప్రతిస్పందనగా ఉండకూడదని ఆమె వాదించారు. అణు పరీక్షలు జరపడం వల్ల మనకు వచ్చే లాభం ఏమీలేదు. మనం వారికి భిన్నం అని చెప్పడానికి వచ్చిన మంచి అవకాశాన్ని ఉపయోగించుకుందామని వాదించారు. భారత్–పాక్‌ల మధ్య అణ్వస్త్ర యుద్ధం వస్తుందా? అన్న ప్రశ్నకు 'ఇరు దేశాల మధ్య ఏదైనా సాధ్యమే. మన చర్యలన్నీ అప్పటికప్పుడు తాత్కాలిక ఆవేశాలతో తీసుకోబడతాయి. ప్రభుత్వాల దగ్గర ఒకరి గురించి మరొకరికి పూర్తిగా తప్పుడు సమాచారం ఉంటుంది. ఎవరో కొంత మంది చెప్పిన సమాచారం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. మాకు జిహాదీలు, మీకు ప్రెజర్ గ్రూపుల ఒత్తిడి ఎక్కువ. ఎక్కడో బిహార్‌లోనో లేదా క్వెట్టాలోనో కూర్చుని మాట్లాడే మహిళ గొంతు వినేది ఎవరు?' అని అమితావ్ ఘోష్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అన్నారు. ప్రజలు తరచు కలుస్తుంటేనే ఇరు దేశాల మధ్య విద్వేషాలు వాటంతట అవే సమసిపోతాయని ఆమె చెపుతుండేవారు.' నా ఆఫీసులో పనిచేసే ఇద్దరు యువ న్యాయవాదులు ఏదో పనికోసం ఇండియా వెళ్ళారని, తిరిగి పాక్ వచ్చిన తరువాత వారి స్పందన అద్భుతంగా ఉంది. లాహోర్, క్వెట్టాల మధ్య ఉన్న తేడా కన్నా లాహోర్, ఢిల్లీల మధ్య తేడా చాలా తక్కువగా ఉంది. మేము భారత సుప్రీంకోర్టుకు వెళ్లాం. పాక్ చట్టాల గురించి వారికి చాలా తెలుసు. అలాగే పాక్‌లో ఏం జరుగుతుందో అని ఆందోళన పడే వర్గం కూడా అక్కడ ఉంది అంటూ... వారు పూర్తిగా మైమరిచిపోయా'రంటూ ప్రజల రాకపోకలు పెరుగుతుంటే ఇవన్నీ తగ్గిపోతాయనడానికి ఇలాంటి సంఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అని అస్మా నొక్కిచెప్పారు.

జీవితాంతం పోరాటంలో ఉన్న ఆమెకు ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి, ఎన్నో కమిషన్లకు సారధ్యం వహించారు. బెదిరింపులకు లొంగనట్లే..అవార్డులకు ఆమె పొంగిపోలేదు. తన పనిని తను యథావిధిగా చేసుకుంటూ పోయారు. పాకిస్థాన్‌లో ప్రాణహాని ఉన్న వ్యక్తుల్లో ఆమె తొలి రెండు మూడు స్థానాల్లో ఉంటారని ఆ దేశ గూఢచార సంస్థ ఐఎస్ఐ ఎప్పుడో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది ఇలాంటి వార్తలు వచ్చినప్పుడల్లా నా పనిలో ఇవన్నీ భాగం అనేవారు. 'సలామత్ మాషి కేసు వాదిస్తున్న సమయంలో మా ఇంటికి వచ్చి బెదిరించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నా సోదరుడిని, అతడి కుటుంబాన్ని బందీలుగా కూడా పట్టుకున్నారు. ఆ సమయంలో నన్ను చంపడానికి వచ్చిన వ్యక్తులను తుపాకి సహా కోర్టులోనే అరెస్టు చేశారు. వారిని కలవడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. నా మీద వారికి నరనరాన వ్యతిరేకత నింపి పంపించారు. అయితే నాతో మాట్లాడుతున్న కొద్దీ వారికి స్థానిక ముల్లాలు కల్పించిన భ్రమలు తొలిగిపోయాయి. వాళ్ల బెయిలుపై విడుదలై వచ్చాక తామెంత తప్పు చేశామో తెలుసుకుని మా ఇంటికి స్వీట్స్ తీసుకువచ్చారు' అని చెప్పారు.
అస్మా లాంటి వ్యక్తులు లేక పోవడం ఒక్క పాకిస్థాన్‌కే కాదు మొత్తం దక్షిణాసియా ప్రాంతానికే తీరని లోటు.

■ గోవర్ధనం కిరణ్‌కుమార్



భారత దేశంలో అత్యంత వేగంగా దూసుకువెళుతున్న వాటిలో రిటైల్ రంగం ఒకటి. జిడిపిలో దీని వాటా పదిశాతం. ఉద్యోగుల్లో ఎనిమిది శాతం మంది ఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. రిటైల్ స్పేస్‌కు సంబంధించి ప్రపంచంలోనే అయిదో స్థానంలో భారత్ ఉంది. దేశ ప్రజలు ప్రధానంగా మధ్యతరగతి వినియోగ ధోరణిలో వచ్చిన మార్పులు ఈ రంగం వృద్ధికి దోహదపడుతున్నాయన్నది మార్కెట్ పరిశోధకుల విశ్లేషణ. ఇదంతా సరే, ఏటా పన్నెండు శాతం ఎదుగుదలను ఊహిస్తున్న రిటైల్ రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకుంటే ఏమి చేయాలన్నది ముఖ్యమైన ప్రశ్న. సంబంధిత ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలన్నది మరో అంశం. ఈ నేపథ్యంలో సంబంధిత నిపుణుల సూచనలు చూద్దాం.

రిటైల్ జాబ్ ఇంటర్వ్యూ

సూటైతే సెట్ కావచ్చు

ప్ర: రిటైల్ రంగంలో గతంలో పని చేశారా?

జ: ఉదాహరణకు రిటైల్ రంగంలో పని చేయలేదనే అనుకుందాం. అది నేరుగా ఉత్పత్తి కానక్కర్లేదు. విషయం ఆసాంతం వివరించి ఎదుటి వ్యక్తి లేదంటే స్నేహితుడిని సమాధానపర్చడం కావచ్చు. అదీ కాదనుకుంటే పేరెంట్స్‌ను ఒప్పించడం కావచ్చు. ఆ రెంటిలో ఏదైనా అమ్మకం కిందే పరిగణించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఒప్పించే కళ మీకు ఉంది. అదే మీ సామర్థ్యం. ఇక్కడ ఎలా సమాధానం చెప్పాలంటే.... ఇంత వరకు అనుభవం లేదు. అయితే నా ఆసక్తులు ఈ రంగంలో పనిచేసేందుకు ఉపకరిస్తాయని భావిస్తున్నాను. వ్యక్తుల్ని కలవడం నాకు సౌకర్యంగానే ఉంటుంది. ఫ్యాషన్ ప్రపంచంపై అప్‌టు డేట్‌గా ఉంటాను. మా చుట్టాలు, మిత్రులు దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు నన్ను సంప్రదిస్తుంటారు. ఇలాంటి సమాధానాలతో ఆకట్టుకోవచ్చు.

ప్ర: వారానికి కనీసం పదహారు గంటలపైగా పని చేయగలరా?

జ: సాధారణంగా ఇలాంటి ప్రశ్నలను కాలేజీ చదువుతూ ఉద్యోగం కోసం వచ్చేవారిని అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నకు ఇచ్చే జవాబులో నిజాయతీ కనిపించాలి. మీ వెసులుబాటుని అనుసరించి సమాధానం చెప్పగలగాలి.

- మొన్నటి వేసవి కాలంలో పూర్తి స్థాయిలో పని చేశాను. మళ్ళీ సెమిస్టర్ ఆరంభమైన తరవాత పార్ట్ టైమ్ షెడ్యూల్ ఎంచుకున్నాను. కాలేజీ నాకు చాలా ముఖ్యం. అలాగే కమిట్‌మెంట్ విషయంలో సీరియస్‌గానే ఉంటాను. అంగీకరించిన పనిని పూర్తి చేసే ఇంటికి వెళతాను.

ప్ర: షిఫ్టుల్లో పని చేయగలరా? లేట్ నైట్స్ ఉండగలరా? ఉదయాన్నే డ్యూటీకి రాగలరా? వీకెండ్స్ పనిచేయమంటే కుదురుతుందా?

జ: పై ప్రశ్నమాదిరిగానే ఇది కూడా ఉంటుంది. పని విషయంలో మీరెంత సీరియస్ అన్నది తెలుసుకోవడమే ఈ ప్రశ్న అడగడంలోని ఉద్దేశం. మీలో నిజాయతీ పాళ్ళు ఎంతో కనుగొనడం మరో లక్ష్యం.

- షిఫ్టుల్లో పని చేయడం నాకు సమస్య కాదు. చాలా దూరం నుంచి నేను ఇక్కడికి రావాలి. అందువల్ల నేను నైట్ డ్యూటీలను ప్రిఫర్ చేస్తాను. ఉదయమే రావడం కొద్దిగా కష్టమే. అవసరమైతే వీకెండ్స్‌లో పని చేయడానికి అభ్యంతరం లేదు అని చెప్పవచ్చు.

ప్ర: మిమ్మల్ని మేం ఎందుకు తీసుకోవాలి?

జ: ఇది అన్ని జాబ్‌లకూ వర్తిస్తుంది. ఇంటర్వ్యూలోనే ఈ ప్రశ్నకు చాలా వరకు సమాధానం చెప్పారు.

- బ్రాండింగ్, ఫ్యాషన్‌పై నాకు విపరీతమైన ఆసక్తి. ఇంకా లోతుగా ఈ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్న వ్యక్తిని. అమ్మకాలు, కస్టమర్ సర్వీస్‌లో మరింత నేర్చుకోవాలని అనుకుంటున్నాను. ఏ రకంగా చూసుకున్నప్పటికీ మీకు నేను సూటవుతాను.
- ఇలా ప్రశ్నలను కొద్దిగా ఊహించుకుని వెళితే, నిక్కచ్చిగా, నిర్భయంగా సమాధానాలు చెప్పే వీలు ఉంటుంది.

ప్ర: మా రిటైల్ సంస్థలో ఎందుకు పని చేయాలని అనుకుంటున్నావు?

జ: రిటైల్ అనే కాదు, ఏ కంపెనీ నుంచైనా ఇటువంటి ప్రశ్న ఎదుర్కోవాల్సి రావచ్చు. 'వై' అన్నదో సర్వసాధారణమైన ప్రశ్న. సమాధానానికి ముందు అక్కడి మన ఉద్యోగ స్వరూప స్వభావాలను తెలుసుకుని మరీ జవాబు చెప్పాలి.

- బ్రాండ్ అండ్ డిజైనింగ్‌పై నాకు విపరీతమైన ఆసక్తి. నేను నమ్మిన కంపెనీలో పని చేయాలంటే నాకు చాలా ఇష్టం.
- లేదంటే ఇంకోలానూ సమాధానం చెప్పవచ్చు. నాకు రిటైల్‌లో పని చేయాలని ఉంది. జనాలకు షాపింగ్ అంటే చాలా ఇష్టం. వారితో కలసి పని చేయాలంటే నాకు ఆసక్తి. అందువల్లే మీ బిజినెస్‌లో ఉద్యోగిగా భాగస్వామిని కావాలని అనుకుంటున్నాను.

ప్రైవేట్ జాబ్స్

డాక్టర్ రెడ్డీస్

- **ఉద్యోగం:** టెక్నికల్ ట్రైనీ
- **అర్హత:** కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
- **ఎంపిక:** రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా
- **చివరి తేదీ:** 2018 మార్చి 2
- **వెబ్‌సైట్:** www.drreddys.com, www.task.telangana.gov.in/Placements/Dr._Reddys_2018

లాగిన్ రేడియస్

- **ఉద్యోగం:** ఆటోమేషన్ ఇంజనీర్
- **అర్హత:** ఏదైనా డిగ్రీ
- **అనుభవం:** కనీసం ఏడాది
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా
- **వెబ్‌సైట్:** www.loginradius.com/careers/automation-engineer-qa-jaipur/

ప్రైమ్ సాఫ్ట్

- **ఉద్యోగం:** వెబ్ అప్లికేషన్ యూఐ డెవలపర్స్
- **అర్హత:** బిఇ, బిటెక్, ఎంఇ, ఎంటెక్, ఎంఎస్, ఎంసిఏ
- **అనుభవం:** 3 - 6 సంవత్సరాలు
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా
- **వెబ్‌సైట్:** https://www.primesoft.net/jobs/web-application-ui-developers/

థాట్ వర్క్స్

- **ఉద్యోగం:** అప్లికేషన్ డెవలపర్(ఫుల్-స్టాక్)
- **అర్హత:** ఏదైనా డిగ్రీ
- **అనుభవం:** 3 సంవత్సరాలు
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా
- **వెబ్‌సైట్:** https://www.thoughtworks.com/jobs/903531

ఐఎస్‌పిజి

- **ఉద్యోగం:** ఫ్రంట్ ఎండ్ డెవలపర్(యూఐ)
- **అర్హత:** ఏదైనా డిగ్రీ/ డిప్లొమా
- **అనుభవం:** 1 - 3 సంవత్సరాలు
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా
- **వెబ్‌సైట్:** http://www.ispg.co/apply?jobid=18

విప్రో

- **ఉద్యోగం:** డెవలపర్ కోర్ జావా
- **అర్హత:** ఏదైనా డిగ్రీ
- **అనుభవం:** 3 - 5 సంవత్సరాలు
- **దరఖాస్తు విధానం:** ఆన్‌లైన్ ద్వారా
- **వెబ్‌సైట్:** https://careers.wipro.com/share-search-for-jobs.aspx?job-code=565766&cc=TE&Subsource=DJ

గవర్నమెంట్ జాబ్స్

ఎయిమ్స్ రిషికేష్

రిషికేష్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 223

పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్ 81, అడిషనల్ ప్రొఫెసర్ 36, అసోసియేట్ ప్రొఫెసర్ 75, ప్రొఫెసర్ 31

అర్హత: ఎంబీబీఎస్/ బీడీఎస్ ఉత్తీర్ణతతోపాటు ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్/ ఎంసీహెచ్ పూర్తిచేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో పీజీ/ డాక్టొరేట్ చేసి ఉండాలి. జూన్ 1 నాటికి ప్రొఫెసర్లకు 14 ఏళ్లు, అడిషనల్ ప్రొఫెసర్లకు 10 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్లకు 6 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 3 ఏళ్ల అనుభవం ఉండాలి.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ఫీజు: జనరల్ & ఓబీసీ అభ్యర్థులకు రూ.3,000(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది)

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: మార్చి 17 నుంచి

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 30

వెబ్‌సైట్: www.aiimsrishikesh.edu.in

ఎయిర్ ఇండియా

కోల్‌కతాలోని ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఏఐఈఎస్ఎల్)- కాంట్రాక్ట్ ప్రాతిపదికన యుటిలిటీ హ్యాండ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఐటిఐ అర్హత ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. ఏవియేషన్ సెక్టార్‌లో కనీసం పదేళ్ల అనుభవం తప్పనిసరి.

మొత్తం ఖాళీలు: 60

వయసు: 55 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ/ ట్రేడ్ టెస్ట్ ద్వారా

కాంట్రాక్ట్ వ్యవధి: మూడేళ్లు

వేతనం: రూ.15418

దరఖాస్తు ఫీజు: రూ.500

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 12

వెబ్‌సైట్: www.airindia.in

నిఫ్ట్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు

న్యూఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)- తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

అర్హత: కనీసం 55శాతం మార్కులతో సంబంధిత విభాగంలో పీజీతోపాటు కనీసం మూడేళ్ల పరిశోధన/ బోధన అనుభవం ఉండాలి. లేదంటే పిహెచ్‌డితోపాటు ఏడాది అనుభవం ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ ప్రెజెంటేషన్ ద్వారా

వేతనం: నెలకు రూ.66,000లతోపాటు హెచ్ఆర్ఏ ఇస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 21

వెబ్‌సైట్: www.nift.ac.in

మొత్తం ఖాళీలు: 63

భారత్ ఎలక్ట్రానిక్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్)- తాత్కాలిక ప్రాతిపదికన డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

విభాగాలు: కంప్యూటర్ సైన్స్ 18, ఎలక్ట్రానిక్స్ 5

అర్హత: (బీఈ/ బీటెక్/ ఏఎంఐఈ/ బీఎస్సీ)(కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ టెలీ కమ్యూనికేషన్స్/ కమ్యూనికేషన్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్స్) ఉత్తీర్ణులై ఉండాలి. ఫిబ్రవరి 1 నాటికి ఏడాది అనుభవం ఉండాలి

వయసు: ఫిబ్రవరి 1 నాటికి 26 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

కాంట్రాక్ట్ వ్యవధి: మూడేళ్లు

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 14

వెబ్‌సైట్: www.bel-india.com

మొత్తం ఖాళీలు: 23

అనంతపురం వైద్య ఆరోగ్య శాఖ

అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం- కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: స్పెషలిస్ట్ డాక్టర్ 1, స్పెషలిస్ట్ కార్డియాలజీ 1, మెడికల్ అంకాలజిస్ట్ 1, మెడికల్ ఆఫీసర్ 5, స్టాఫ్ నర్స్ 2, రిహాబిలిటేషన్ వర్కర్ 7, డిస్ట్రిక్ట్ కన్సల్టెంట్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 1, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ 3

అర్హత: పోస్టును అనుసరించి యంబిబిఎస్/ ఎండి- మెడిసిన్/ జీఎన్ఎం/ డిగ్రీ(ఫిజియోథెరపీ/ ఒకేషనల్ థెరపీ)/ బీడీఏ/ ఎమ్మెస్సీ/ డీఎంఎల్‌టీ/ ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం రెండు నుంచి నాలుగేళ్ల అనుభవం ఉండాలి.

వయసు: 50 ఏళ్లలోపు ఉండాలి.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 10

వెబ్‌సైట్: http://anantapuramu.ap.gov.in

మొత్తం ఖాళీలు: 22

ఇండియన్ ఆయిల్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్)- జూనియర్ ఇంజనీర్ అసిస్టెంట్ గ్రేడ్ 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

పోస్టులు: జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్(ప్రొడక్షన్ 32, టీపీఎస్ 1, ఎలక్ట్రికల్ 9, మెకానికల్ - పంప్ & కంప్రెషర్స్ 3, ఇన్‌స్ట్రుమెంటేషన్ 5, ఫైర్ అండ్ సేఫ్టీ 1), జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ 5, జూనియర్ మెటీరియల్ అసిస్టెంట్/ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 3

మొత్తం ఖాళీలు: 59

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా/ బిఎస్సీ(ఫిజిక్స్/ కెమిస్ట్రీ/ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ/ మేథమెటిక్స్)/ సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ ఉత్తీర్ణులై ఉండాలి. ఫైర్ & సేఫ్టీ విభాగానికి హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. అన్ని పోస్టులకు నిర్దేశించిన మేర అనుభవం ఉండాలి. ప్రొడక్షన్, టీపీఎస్, ఫైర్ అండ్ సేఫ్టీ విభాగాల్లో దరఖాస్తుకు మహిళలు అనర్హులు.

వయసు: ఫిబ్రవరి 28 నాటికి 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మార్చి 10

దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: మార్చి 24

చిరునామా: Dy.General Manager(HR), Indian Oil Corporation Limited, PO.Jawahar Nagar, Dist.Vadodara - 391320

వెబ్‌సైట్: www.iocl.com

దిక్సూచి

పత్తి పంటకు అనుకూల నేలలు?

పోటీ పరీక్షల ప్రత్యేకం

జాగ్రఫీ

భూ ఉపరితలంపై ఉన్న మెత్తని పొరనే మృత్తిక లేదా నేల అంటారు. ఇది సాధారణంగా కర్బన, అకర్బన పదార్థాలతో కూడి ఉంటుంది. ఇది ప్రకృతిలో లభించే అత్యంత ప్రధానమైన సహజ వనరు. ఒక మీటరు మందం గల నేల ఏర్పడాలంటే సుమారు 5000 నుంచి 10,000 ఏళ్ల సమయం పడుతుంది. నేలలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'పెడాలజీ' అంటారు.

మృత్తికల రకాలు

ప్రపంచంలో మృత్తికలు/ నేలలను అవి ఏర్పడే ప్రాంతాలు అక్కడి శీతోష్ణ పరిస్థితుల ఆధారంగా మూడు రకాలుగా వర్గీకరించారు. అవి..

- జోనల్ మృత్తికలు
- ఇంట్రా జోనల్ మృత్తికలు
- అజోనల్ మృత్తికలు

జోనల్ మృత్తికలు

మాతృ శిలలు శిథిలమై ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఏర్పడిన మృత్తికలనే 'జోనల్ మృత్తికలు' అంటారు. ఉదా: చెర్నోజమ్, పాడ్‌జోల్, ఎర్ర మృత్తికలు, నల్లరేగడి మృత్తికలు, లాటరైట్ మృత్తికలు.

ఇంట్రా జోనల్ మృత్తికలు

నీటిలో కరిగిన లవణాలు భూమి లోపల నుంచి కేశనాళికా ప్రక్రియ ద్వారా భూ ఉపరితలం పైకి చేరి అందులోని తేమ శాతం ఆవిరైన తరవాత మిగిలిన లవణాలతో ఏర్పడిన నేలలనే 'ఇంట్రాజోనల్ మృత్తికలు' అంటారు. ఉదా: పీట్ , టెర్రారోసా, క్షీర మొదలైనవి.

అజోనల్ మృత్తికలు

బహిర్జనిత బలాల వల్ల ఒండ్రు మట్టి, ఇసుక వంటి శిథిల పదార్థాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా ద్వారా నిక్షేపించడం వల్ల ఏర్పడిన మృత్తికలనే అజోనల్ మృత్తికలు అంటారు. ఉదా: ఒండ్రు, లోమస్ మొదలైనవి.

భారతదేశ మృత్తికలు

మన దేశంలోని మృత్తికలను 'భారతదేశ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)' ఎనిమిది రకాలుగా వర్గీకరించింది. అవి..

- ఒండ్రు నేలలు
- నల్ల రేగడి నేలలు
- ఎర్ర నేలలు
- లాటరైట్ నేలలు
- అటవీ నేలలు
- ఎడారి నేలలు
- లవణ/ క్షార నేలలు
- పీట్/ జీవ సంబంధ నేలలు

ఒండ్రు నేలలు

నదులు తీసుకొచ్చిన సారవంతమైన ఒండ్రు మట్టితో ఈ నేలలు ఏర్పడతాయి. ఇవి ప్రధానంగా ఉత్తర భారతంలోని గంగా, బ్రహ్మపుత్ర, సింధూనదీ పరీవాహక ప్రాంతాల్లోనూ; దక్షిణ భారతదేశ తూర్పు తీర ప్రాంతాల్లోని మహానది, గోదావరి, కృష్ణా, కావేరీ నదీ పరీవాహక ప్రాంతాల్లో అధికంగా విస్తరించాయి. ఇవి దేశంలోనే అత్యంత సారవంతమైన నేలలు. ఈ నేలల్లో పొటాషియం అధికంగా, ఫాస్ఫరస్‌లు అల్పంగా ఉంటాయి.



ఈ నేలలను అవి ఏర్పడిన విధానం, వాటి లక్షణాల ఆధారంగా రెండు రకాలుగా పేర్కొంటారు. అవి...

- ఖాదర్ నేలలు
- భంగర్ నేలలు

ఖాదర్ నేలలు

ఖాదర్ నేలలను కొత్త ఒండ్రు నేలలు అని కూడా అంటారు. ఇవి అత్యంత సారవంతమైన నేలలు. ఈ నేలలు నదులకు ఇరువైపులా ఉండి తరచూ వరదలకు గురవుతుంటాయి. అందువలన ఎప్పటికప్పుడు కొత్త ఒండ్రు ఈ నేలలపై చేరి వ్యవసాయానికి అనువుగా సారవంతంగా తయారవుతాయి.

భంగర్ నేలలు

వీటిని పాత ఒండ్రు నేలలు అంటారు. ఇవి సాధారణంగా నదులకు చాలా దూరంలో ఏర్పడతాయి. వీటికి వరదల బెడద ఉండదు. కాబట్టి కొత్త ఒండ్రు చేరదు. దీనితో ఇవి నిస్సారంగా ఉంటాయి. రసాయన ఎరువులను ఉపయోగించి వీటిని వ్యవసాయానికి వినియోగించవచ్చు.

ఉత్తర మైదానాల్లోని ఒండ్రు నేలలను స్థానికంగా తెరాయ్ నేలలు, బాబర్ నేలలు అని పిలుస్తారు. తెరాయ్ నేలలు ఎప్పుడూ చిత్తడిగా ఉంటే బాబర్ నేలలు గులక రాళ్లతో ఏర్పడతాయి. ఇవి వ్యవసాయానికి అనుకూలమైనవి కాదు. ఒండ్రు నేలలు అధికంగా విస్తరించి ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. పంజాబ్, హర్యానా, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ నేలలు ఉన్నాయి. ఇవి అన్ని రకాల పంటలకు అనుకూలమైనప్పటికీ మనదేశంలో ప్రధానంగా వరి, గోధుమ, చెరకు, జనుములను అధికంగా సాగు చేస్తున్నారు.

నల్లరేగడి నేలలు

అగ్ని శిలలైన బసాల్ట్ శిలలు క్రమక్షయం చెంది నల్లరేగడి నేలలు ఏర్పడతాయి. ఇవి మనదేశంలో వింధ్య, సాత్పురా పర్వతాలకు దక్షిణాన ఉన్న దక్కన్ పీఠభూమిలో అధికంగా విస్తరించాయి. ఈ నేలల్లో ఇనప ధాతువులు, మెగ్నీషియం ఆక్సైడ్‌లు ఎక్కువగా ఉండడం వల్ల ఇవి నలుపు రంగులో ఉంటాయి. ఈ మూలకాలతోపాటు సున్నం, పొటాష్ కూడా చెప్పుకోతగ్గ పరిమాణంలో ఉంటాయి. ఈ నేలల్లో ఫాస్ఫరస్, నైట్రోజన్, జీవసంబంధ పదార్థాలు తక్కువగా ఉంటాయి. వీటిని రేగడి నేలలు అని కూడా పిలుస్తారు. ఇవి అమెరికాలోని ప్రయరీ భూముల్లో ఉన్న 'చెర్నోజెమ్' నేలల వంటివి. ఈ నేలలు పత్తి పంటకు అనుకూలంగా ఉండడం వల్ల వీటిని పత్తి నేలలు అని కూడా పిలుస్తారు. నీటి ఎద్దడి ఏర్పడినపుడు ఈ నేలల్లో పగుళ్లు వస్తాయి. అందుకే వీటిని 'తనని తాను దున్నుకొనే నేలలు' అని కూడా పిలుస్తారు. ఇవి తేమను అధిక కాలం నిల్వ ఉంచుకోగల్గుతాయి. ఈ నేలలు అధికంగా మహారాష్ట్రలో ఉన్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడా నల్ల రేగడి నేలలు విస్తరించాయి.

ఎర్ర నేలలు

అగ్ని శిలలైన గ్రానైట్ శిలలు క్రమక్షయం చెంది ఎర్ర నేలలు ఏర్పడతాయి. ఈ నేలల్లో ఫెర్రస్ ధాతువు ఉండటం వల్ల ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. ఈ నేలల్లో ఒండ్రు శాతం తక్కువగా, ఇసుక పరిమాణం అధికంగా ఉంటుంది. అందుకే ఈ నేలలు తడిసినపుడు ఒదులుగా అవుతాయి. ఈ నేలలు వేళ్ల అధికంగా ఉండే లెగుమినస్ జాతికి చెందిన పంటలకు అనుకూలంగా ఉంటాయి. ఎర్ర నేలల్లో పప్పు ధాన్యాల పంటలు బాగా పండుతాయి. నీటి వసతులు కల్పించి వరి, గోధుమ, చెరకు పంటలను కూడా పండించవచ్చు. ఈ నేలలు మధ్యప్రదేశ్‌లో అధికంగా ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ నేలలు కనిపిస్తాయి. తమిళనాడులోని అన్ని జిల్లాల్లో ఈ నేలలు ఉన్నాయి. వీటిలో నైట్రోజన్, ఫాస్ఫరస్, జీవ సంబంధ పదార్థాలు తక్కువ శాతంలో ఉంటాయి.

లాటరైట్ నేలలు

'లాటర్' అనే లాటిన్ పదం నుంచి 'లాటరైట్' అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. లాటిన్‌లో లాటర్ అంటే బ్రిక్ అని అర్థం. అధిక వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు ఉన్న పర్వత లోయ ప్రాంతాల్లో ఈ లాటరైట్ నేలలు ఎక్కువగా ఏర్పడతాయి. అధిక వర్షపాతం వల్ల ఇక్కడ క్షాళన అధికంగా ఉంటుంది. దీనితో ఈ నేలలపైన ఉన్న సారవంతమైన మూలకాలు కరిగిపోయి అల్యూమినియం ఆక్సైడ్, సిలికా హైడ్రాక్సైడ్ వంటి మూలకాలు మిగిలిపోతాయి. ఈ మూలకాలు ఉన్న నేలలు తడిసినపుడు మెత్తగా ఉండి ఎండినపుడు గట్టి ఇటుకలా మారతాయి. వీటినే జేగురు నేలలు అనికూడా అంటారు. ఈ నేలల్లో నత్రజని, పొటాష్, సున్నం, మెగ్నీషియంలు తక్కువగా ఉంటాయి. పశ్చిమ కనుమలు, తూర్పు హిమాలయాలు, వింధ్య - సాత్పురా పర్వత ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా విస్తరించాయి. కాఫీ, తేయాకు, రబ్బరు, సుగంధ ద్రవ్యాల వంటి తోట పంటల సాగుకు ఈ నేలలు అనుకూలం.



ఎస్.వి. నారాయణ
సీనియర్ ఫ్యాకల్టీ



హ్యుండయ్ నుంచి రెండు ఎలక్ట్రిక్ వాహనాలు

» నెక్సో, ఐయోనిక్ పేరుతో ఆవిష్కరణ

ముంబై: హ్యుండయ్ మోటార్స్ రెండు ఎలక్ట్రిక్ వాహనాలను ఆవిష్కరించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఇండో కొరియా బిజినెస్ సమ్మిట్‌లో వీటిని ప్రదర్శించింది. ఇందులో ఒకటి భవిష్యత్ తరం ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్ 'నెక్సో' కాగా.. మరొకటి బ్యాటరీ ఆధారంగా నడిచే గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికిల్ 'ఐయోనిక్'. గత 20 ఏళ్లుగా తమ సంస్థ మేక్ ఇన్ ఇండియాకు కట్టుబడి ఉందని, నేడు ఎస్‌యువి మోడల్ నెక్సోతోపాటు ఐయోనిక్‌ను ఈ సదస్సులో ప్రదర్శించడం ఎంతో గర్వకారణంగా ఉందని హ్యుండయ్ మోటార్ కంపెనీకి చెందిన నమ యాంగ్ ఆర్ అండ్ డి సెంటర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్‌హెచ్ కిమ్ అన్నారు.



మార్కెట్లోకి ట్రయంఫ్ సరికొత్త బైక్

న్యూఢిల్లీ: బ్రిటన్‌కు చెందిన సూపర్ బైకుల తయారీ సంస్థ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ తన క్లాసిక్ క్రూయిజర్ బోన్‌విల్లే స్పీడ్ మాస్టర్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 11,11,500. దేశవ్యాప్తంగా ఉన్న ట్రయంఫ్ షోరూమ్‌లన్నింటిలోనూ ఇదే ధరకు లభించనుంది. ఈ సంస్థకు హైదరాబాద్‌తోపాటు దేశంలోని 15 నగరాల్లో షోరూమ్‌లున్నాయి. ట్విన్ డిస్క్ బ్రెమ్‌బో బ్రేక్స్, హై స్పెసిఫికేషన్ సస్పెన్షన్ ఫీచర్స్‌తో కూడిన ఈ బైక్‌ను 1200సిసి హై టార్క్ పార్లల్ ట్విన్ ఇంజిన్, 12 లీటర్ల ఇంధనం నింపగలిగే ట్యాంక్‌తో డిజైన్ చేశారు.

విదేశీ పెట్టుబడులకు అన్ని విధాలా రక్షణ

» భారత్ అత్యంత స్వేచ్ఛా విపణి
» ప్రపంచంతో వాణిజ్యానికి మా దేశం సిద్ధం
» కొరియా పారిశ్రామిక వర్గాలతో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విదేశీ ఇన్వెస్టర్లను ప్రధాని మోదీ కోరారు. విదేశీ పెట్టుబడుల పోత్సాహం, రక్షణకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ), పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక మండలి (డిఐపిపి) సంయుక్తంగా నిర్వహించిన ఇండియా-కొరియా బిజినెస్ సమ్మిట్‌లో ప్రధాని ప్రసంగిస్తూ.. ప్రపంచంతో వాణిజ్యానికి భారత మార్కెట్ సర్వ సన్నద్ధంగా ఉందని, అత్యంత స్వేచ్ఛా విపణి తమదేనని అన్నారు. ఈ స్థాయి స్వేచ్ఛ, అభివృద్ధి కలిగిన మార్కెట్ ప్రపంచంలో మరెక్కడా లేదని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాలకు నిలకడైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టిందన్నారు.

ఒక్క రక్షణ రంగం మినహాయిస్తే మాన్యుఫ్యాక్చరింగ్ రంగ పెట్టుబడులకు ప్రభుత్వ అనుమతులు అక్కర్లేదని మోదీ పేర్కొన్నారు. ఆసియాలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లోని 90 శాతం రంగాల్లో విదేశీ ఇన్వెస్టర్లు ప్రభుత్వ అనుమతి అవసరం లేకుండా నేరుగానే పెట్టుబడులు



పెట్టవచ్చు. వినియోగదారుల కొనుగోలు శక్తిపరంగా భారత్ మూడో అతిపెద్ద దేశమని, జిడిపిపరంగా చూస్తే త్వరలోనే ఐదో అతిపెద్ద ఎకానమీగా ఎదగనుందని ప్రధాని అన్నారు. ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న వర్ధమాన దేశం కూడా ఇండియానే అని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన అంశాలైన డెమోక్రసీ (ప్రజాస్వామ్యం), డెమోగ్రఫీ (అధిక జనాభా), డిమాండ్ (గిరాకీ) కలిగి ఉన్న అతికొద్ద దేశాల్లో భారత్ ఒకటని మోదీ పేర్కొన్నారు.

నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ స్కామ్‌లో పిఎన్‌బి నష్టం 200 కోట్ల డాలర్లు

ఫైర్‌స్టార్ డైమండ్ దివాలా.. అలహాబాద్ బ్యాంక్ ఎండిని ప్రశ్నించిన సిబిఐ



న్యూఢిల్లీ : మేనమామ మెహుల్ చోక్సీతో కలిసి నీరవ్ మోదీ ప్రభుత్వ రంగ బ్యాంకు పిఎన్‌బికి వేసిన టోపీ మొత్తం 200 కోట్ల డాలర్ల (12,800 కోట్ల రూపాయలు)కు చేరింది. గతంలో వేసిన అంచనా (11400 కోట్ల రూపాయలు) కంటే ఇది మరో 1,400 కోట్ల రూపాయలు ఎక్కువ. ఈ విషయం పిఎన్‌బి అధికారికంగా వెల్లడించింది. ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకుల అంచనా. మామాఅల్లుళ్లు పిఎన్‌బితో పాటు ఇతర బ్యాంకుల్లోనూ భారీగానే రుణాలు తీసుకున్నారు. ఆ లెక్కలు కూడా బయటకు రావాల్సి ఉంది. అమెరికాలోని నీరవ్ మోదీ కంపెనీ ఫైర్‌స్టార్ డైమండ్ న్యాయస్థానంలో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. తమ ఆస్తులు, అప్పుల మొత్తం దాదాపు 10 కోట్ల డాలర్లు ఉన్నట్టుగా పిటిషన్‌లో ఫైర్‌స్టార్ పేర్కొంది. నీరవ్ మోదీ గ్రూప్‌లో ఇది ఫ్లాగ్‌షిప్ కంపెనీ.

ఇదిలా ఉండగా బ్యాంకుల మొండిపద్దుల్లోనూ స్కామ్ లు ఉండి ఉంటాయని ప్రభుత్వం అనుమానిస్తోంది. 50 కోట్ల రూపాయల పైబడిన ఎన్‌పిఎల్లో మోసాలు ఏమైనా ఉన్నాయా అన్న విషయం క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభు త్వం పిఎస్‌యు బ్యాంకులను ఆదేశించింది. మరోవైపు అలహాబాద్ బ్యాంక్ ఎండి, సిఇఒ ఉషా అనంత సుబ్రమణియన్‌ను సిబిఐ ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించిన ముఖ్య పరిణామాలు...

డుమ్మా...

నీరవ్ మోదీ, ఆయన భార్య అమీ, మేనమామ చోక్సీ సోమవారం నాడు లెక్క ప్రకారం ఇడి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే వారు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఇడి సమన్లను వారు పట్టించుకోలేదు. మోదీ, చోక్సీ కుటుంబాలకు సంబంధించి విదేశాల్లో ఉన్న ఆస్తులపై కూడా ఇడి, సిబిఐ దృష్టి సారించాయి. న్యాయస్థానాల సహకారంతో విదేశాల్లోనూ సమాచారం సేకరించడానికి వీలుగా స్పెషల్ కోర్టు లెటర్స్ రోగాటరీని జారీ చేస్తోంది. ఇడి ఎదుట హాజరు కాకుండా డుమ్మా కొట్టడంతో నీరవ్‌మోదీకి వ్యతిరేకంగా నాన్‌బెయిలబుల్ వారెంట్స్ జారీ చేయాలని ఇడి అధికారులు మంగళవారం నాడు స్పెషల్ కోర్టులో పిటిషన్ వేశారు.

పిఎన్‌బి ఎండి, సిఇఒకు సమన్లు..

దేశాన్ని కుదిపేసిన భారీ బ్యాంకింగ్ స్కామ్ గురించి ప్రశ్నించేందుకు బ్యాంకు ఎండి, సిఇఒ సునీల్ మెహతాను తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఇడి ఆదేశించింది. సిబి ఐ ఇప్పటికే బ్యాంకు ఇడి కెవి బ్రహ్మాజీ రావును ప్రశ్నించింది. అలహాబాద్ బ్యాంకు సిఇఒ ఎండి ఉషా సుబ్రమణియన్‌ను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఈ మధ్యనే ఇండియన్ బ్యాంక్స్ ఆసోసియేషన్ (ఐబిఎ) చీఫ్‌గా ఎన్నికైన ఉషా సుబ్రమణియన్ 2011-2017 మధ్యకాలంలో పిఎన్‌బిలో కీలకమైన బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే నీరవ్ మోదీ, చోక్సీ బ్యాంకును దొల్లగొట్టారు. మరోవైపు స్కామ్‌లు, రిస్క్‌లకు అవకాశం లేకుండా వ్యవస్థలను పక్కాగా తయారుచేసే వ్యూహాన్ని రూపొందించాలని పిఎస్‌యు బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం 15 రోజుల గడువు ఇచ్చింది.

చేతులెత్తేసిన ఫైర్‌స్టార్

నీరవ్ మోదీ కంపెనీల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వెంచర్ ఫైర్‌స్టార్ దివాలా పిటిషన్ దాఖలు చేయడం సంచలనం కలిగించింది. న్యూయార్క్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న ఈ సంస్థ న్యూయార్క్ సదరన్ బ్యాంకరప్టసీ కోర్టులో సోమవారం నాడు దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది. అమెరికా, యూరప్, మధ్య ప్రాచ్య, దూరప్రాచ్య దేశాల్లో తనకు వ్యాపారాలున్నట్టుగా సంస్థ పిటిషన్‌లో పేర్కొంది. లిక్విడిటీ, సప్లయ్ చెయిన్ సమస్యల వల్ల దివాలా తీసినట్టు పేర్కొంది.

FIRESTAR DIAMOND

ప్రస్తుతం ఒకే జిఎస్‌టి రేటు కుదరదు

న్యూఢిల్లీ: అన్ని వస్తు, సేవలపై ఒకే జిఎస్‌టి పన్ను రేటు ఉండాలన్న డిమాండ్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. పేదలు, ధనికుల మధ్య భారీ స్థాయిలో తారతమ్యాలు ఉన్న మన దేశంలో ప్రస్తుతానికి అది కుదిరే పని కాదన్నారు. పన్నులు చెల్లించాల్సి వారంతా పన్నులు చెల్లించే దశకు చేరితే ఈ విషయంలో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు సిద్ధమవుతుందని హామీ ఇచ్చారు. ఢిల్లీలో సిఐఐ నిర్వహించిన 'భారత-కొరియా వ్యాపార సదస్సు'లో ఆర్థిక మంత్రి ఈ విషయాలు చెప్పారు. 'ఉదాహరణకు ప్రస్తుతం రెండు ప్రామాణిక పన్ను రేట్లు ఉన్నాయి. పన్ను చెల్లింపులు పెరిగితే వాటిని ఒకే రేటుగా విలీనం చేసే విషయం పరిశీలిస్తాం. అయితే మనం ఆ స్థాయికి చేరేందుకు కొంత సమయం పడుతుంది' అన్నారు. 17 రకాల పన్నులు, 23 సెస్సులను విలీనం చేయడంతోనే జిఎస్‌టిలో ప్రస్తుతం ఇన్ని శ్లాబులు నిర్ణయించాల్సి వచ్చిందని జైట్లీ చెప్పారు. అతి కొద్ది వస్తు, సేవలను మాత్రమే అత్యధిక శ్లాబైన 28 శాతం పన్ను రేటులో ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. తీవ్ర ఆర్థిక వ్యత్యాసాలున్న మన దేశంలో విలాస వస్తువులపై తక్కువలో తక్కువగా ఐదు శాతం జిఎస్‌టి విధించడం సాధ్యం కాదన్నారు.

15 రోజుల్లో మోసాలను అరికట్టే చర్యలు

» పిఎస్‌బిలకు సర్కార్ ఆదేశాలు

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకు (పిఎస్‌బి)ల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆర్థిక మోసాలకు అవకాశం ఉన్న నిర్వహణపరమైన, సాంకేతిక పరమైన లోపాలను గుర్తించి, 15 రోజుల్లో వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు సిద్ధం చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ పిఎస్‌బిలను ఆదేశించింది. నీరవ్ మోదీ మోసంతో వాటిల్లిన నష్టం మరో 20.42 కోట్ల డాలర్లు పెరుగుతుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) ప్రకటించిన వెంటనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించడం విశేషం. పిఎస్‌బిల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, చీఫ్ టెక్నాలజీ అధికారులే ఈ బాధ్యత తీసుకోవాలని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్ ఈ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆర్థిక మోసాలను ఎదుర్కొనేందుకు బ్యాంకింగ్ రంగంలో అమలవుతున్న అత్యుత్తమ విధానాలను పిఎస్‌బిలూ అనుసరించాలని కోరారు.

ఆర్థిక లావాదేవీల్లో సీనియర్ అధికారుల బాధ్యతలనూ పక్కాగా నిర్ణయించాలని స్పష్టం చేశారు. పిఎస్‌బిల ఆర్థిక పరిపుష్టి కోసం వచ్చే రెండేళ్లలో ప్రభుత్వం రూ.2.11 లక్షల కోట్లు సమకూర్చబోతోంది. నీరవ్ మోదీలా మరే మోసగాడు పిఎస్‌బిలను మోసగించి ఈ నిధులు కాజేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని భావిస్తున్నారు.



3.5 కోట్ల కస్టమర్ల హెచ్‌ఎంఎస్‌ఐ

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్) : హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మూడున్నర కోట్ల కస్టమర్ల మైలురాయిని చేరింది. 17 సంవత్సరాల కాలంలో కంపెనీ ఈ ఘనత సాధించింది. 2001 సంవత్సరంలో హీరో కంపెనీతో భాగస్వామ్యాన్ని తెగతెంపులు చేసుకుని ప్రత్యేక ఆటో మొబైల్ కంపెనీగా వాహనాల విక్రయం చేపట్టిన ఈ సంస్థ మంగళవారం కొత్త కస్టమర్ చేరికతో ఈ కొత్త మైలురాయిని సొంతం చేసుకుంది. ప్రతి ఐదు సెకన్లకు ఒక కస్టమర్ హోండా కుటుంబంలో చేరుతున్నారని ఈ సందర్భంగా కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మినోరు కటో తెలిపారు.


ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్ నుంచి యాక్టివా 4జి స్కూటర్‌ను ఆయన విడుదల చేశారు. మొత్తం 24 మోడల్స్‌తో తాము ఈ మైలురాయిని చేరిట్టు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ యద్వీందర్ సింగ్ గులేరియా తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తమ విక్రయాల్లో 31 శాతం వాటా భారత్‌దేనని గులేరియా అన్నారు.

ర్యాలీకి బ్యాంక్ షేర్ల బ్రేక్

» సెన్సెక్స్ 100 పాయింట్లు డౌన్

ముంబై : బ్యాంకులో జరిగిన కుంభకోణం పరిమాణం మరో 1,300 కోట్ల రూపాయల మేరకు పెరిగి 12,717 కోట్ల రూపాయల వరకు వెళ్లవచ్చునని పిఎన్‌బి ప్రకటించడం రెండు రోజుల స్టాక్ మార్కెట్ ర్యాలీకి బ్రేక్ వేసింది. ఈ ప్రకటన ప్రభావంతో ఒక్క పిఎన్‌బి షేరు 12 శాతం మేరకు పతనం కాగా ఇతర బ్యాంకుల షేర్లు 7 శాతం మేరకు నష్టపోయాయి. దీనికి తోడు రెండు రోజుల ర్యాలీ అనంతరం సాగిన లాభాల స్వీకరణ కూడా మార్కెట్‌ను కుంగదీసింది. ఇంట్రాడేలో బిఎస్‌ఇలో 14.11 శాతం వరకు నష్టపోయిన పిఎన్‌బి షేరు చివరికి 12.11 శాతం నష్టంతో 98.35 రూపాయల వద్ద క్లోజయింది. ఈ షేరు వరుసగా నాలుగు సెషన్లలో 16 శాతం మేరకు దిగజారడంతో బ్యాంక్ మార్కెట్ విలువ 4547 కోట్ల మేరకు తుడిచిపెట్టుకుపోయింది. భారీగా నష్టపోయిన ఇతర బ్యాంకు స్టాక్‌లలో బ్యాంక్ ఆఫ్ ఇండియా (7.18 శాతం), ఐడిబిఐ (6.78 శాతం) ఉన్నాయి. ఇవి కాకుండా ఇండియన్ బ్యాంక్, యుకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్ షేర్లు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం మార్కెట్ ఉత్సాహంగానే ప్రారంభమైనా పిఎన్‌బి ప్రకటన దాన్ని నెగిటివ్ జోన్‌లోకి నెట్టింది. సెన్సెక్స్ 99.36 పాయింట్ల నష్టంతో 34346.39 పాయింట్ల వద్ద క్లోజ్ కాగా నిఫ్టీ 28.30 పాయింట్ల నష్టంతో 10554.30 వద్ద క్లోజయింది.

- బ్యాంకులకు బకాయిలన్నీ చెల్లించేస్తామని సింభోలి షుగర్స్ యాజమాన్యం చేసిన ప్రకటనతో బ్యాంకు షేర్లు కోలుకున్నాయి. 98 కోట్ల రూపాయల రుణం ఎగవేశారన్న ఆరోపణపై కంపెనీ చైర్మన్ గుర్మీత్ సింగ్ మాన్, డిప్యూటీ ఎండి గుర్‌పాల్ సింగ్‌లపై సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే తమకు రుణం ఇచ్చిన ఒబిసి కన్సార్టియంతో చర్చించి ఆ బకాయి మొత్తాన్ని తిరిగి చెల్లించేస్తామని కంపెనీ ప్రకటించింది. దీంతో ఈ షేరు 11 శాతం మేరకు కోలుకుంది.
- విలీనం ప్రతిపాదన ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్టు ప్రకటించడంతో అంబుజా సిమెంట్, ఎసిసి షేర్లు మంగళవారం 4 శాతం మేరకు నష్టపోయాయి. బిఎస్‌ఇలో అంబుజా సిమెంట్ షేరు 3.91 శాతం నష్టంతో 252.05 రూపాయల వద్ద క్లోజ్ కాగా ఎసిసి షేరు 1.84 శాతం దిగజారి 1632.65 రూపాయల వద్ద ముగిసింది.
- తమ వద్ద వృధాగా పడి ఉన్న 89.69 ఎకరాల భూమిని విక్రయించడానికి డైరెక్టర్ల బోర్డు అనుమతించిందని స్కూటర్స్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
- ఆటో విడిభాగాల తయారీదారు భారత్ ఫోర్జ్ విద్యుత్ వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలగాలని నిర్ణయించినట్టు ప్రకటించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా జిఇ, ఆల్‌స్టోమ్ భారత్ ఫోర్జ్ పవర్ లిమిటెడ్ జాయింట్ వెంచర్‌లో మిగతా 26 శాతం వాటాలను విక్రయించనున్నట్టు తెలిపింది.



పబ్లిక్ ఇష్యూకి టిసిఎన్‌ఎస్ దరఖాస్తు

మహిళల దుస్తుల తయారీ లోని టిసిఎన్‌ఎస్ క్లోదింగ్ సంస్థ పబ్లిక్ ఇష్యూ జారీ చేయడానికి అనుమతి కోరుతూ సెబికి దరఖాస్తు చేసింది. కంపెనీలో 1.57 కోట్ల షేర్లను విక్రయించాలనుకుంటున్నట్టు తెలియచేసింది.



బులియన్


బంగారం (10 గ్రాములు)	హైదరాబాద్	విజయవాడ	విశాఖపట్నం	ప్రొద్దుటూరు	చెన్నై
24 క్యారెట్లు	31,590	---	---	31,500	30,700
క్రితం ముగింపు	31,600	31,560	---	31,500	30,740
22 క్యారెట్లు	29,250	---	---	29,160	29,240
క్రితం ముగింపు	29,260	29,300	---	29,150	29,270
వెండి (కిలో)	39,700	---	---	39,800	41,600
క్రితం ముగింపు	39,800	40,000	---	39,900	41,700

ఫామ్‌గేట్ ధర (కిలో) రూ. — వెన్‌కాబ్ బ్రాయిలర్ చికెన్

హైదరాబాద్	70.00	విజయవాడ	75.00
కరీంనగర్	71.00	గుంటూరు	74.00
వరంగల్	70.00	ఒంగోలు	77.00
మహబూబ్‌నగర్	70.00	చిత్తూరు	64.00
కర్నూలు	71.00	నెల్లూరు	66.00
విశాఖపట్నం	83.00	అనంతపురం	65.00
గోదావరి	75.00		

రిటైల్ (ఒక గుడ్డు) ధర రూ. 4.15 — నెక్ (100 గుడ్లు)

హైదరాబాద్	355.00	చిత్తూరు	388.00
వరంగల్	357.00	చెన్నై	395.00
విజయవాడ	348.00	నమక్కల్	380.00
గోదావరి	348.00	బెంగళూరు	385.00
విశాఖపట్నం	350.00	ముంబై	390.00



ఫారెక్స్ (థామస్‌కుక్ రేట్లు) (రూపాయల్లో..)

కరెన్సీ	కొనుగోలు	అమ్మకం
యుఎస్ డాలర్	58.98	68.39
పౌండ్	82.36	95.52
యూరో	72.73	84.33
ఆస్ట్రేలియా డాలర్	46.27	53.55
బహ్రెయిన్ దినార్	159.73	183.05
కువైట్ దినార్	178.89	222.70
ఒమని రియాల్	156.42	178.96
సౌదీ రియాల్	15.68	18.59
సింగపూర్ డాలర్	44.79	53.05
యుఎఇ దిరమ్	16.05	18.76

నిరోధం 10630

టెక్ వ్యూ

నిఫ్టీ పాజిటివ్‌గానే ప్రారంభమై తదుపరి స్థాయి 10630 వరకు వెళ్లి ఇంట్రాడే రియాక్షన్‌లో పడింది. టెక్నికల్‌గా ఇది మైనర్ కరెక్షన్ మాత్రమే. ఇంకా డౌన్‌ట్రెండ్‌లో ప్రవేశించలేదు. 20,50 డిఎంఎల వద్ద మరో పరీక్షకు సమాయత్తం అవుతోంది. మరింత అప్‌ట్రెండ్‌లో ప్రవేశించాలంటే ఈ స్థాయిల్లో బలంగా నిలదొక్కుకోవాలి.

- మరింత అప్‌ట్రెండ్ కోసం 10630 కన్నా పైన నిలదొక్కుకోవాలి. ప్రధాన నిరోధం 10700. ఇక్కడ కన్సాలిడేషన్ అనంతరమే స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌లో పురోగమిస్తుంది.
- ప్రధాన మద్దతు స్థాయి 10500. భద్రత కోసం ఇక్కడ నిలదొక్కుకోవాలి. విఫలమైతే స్వల్పకాలిక కరెక్షన్ మరింతగా కొనసాగుతుంది. ప్రధాన మద్దతు స్థాయిలు 10400, 10300.
- బ్యాంక్ నిఫ్టీ బలహీనంగా క్లోజయింది. ఇది మరింత అప్రమత్త సంకేతం.

బుధవారం స్థాయిలివే...

నిరోధం: 10630 **మద్దతు:** 10500

■ వి.సుందర్ రాజా

సాధారణంగా మెరుగు

ఆస్ట్రో వ్యూ

తిథి : ఫాల్గుణ శుద్ధ త్రయోదశి **నక్షత్రం :** ఆశ్లేష

కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు, సింహ, ధనుస్సు రాశులవారు అప్రమత్తంగా ఉండాలి.

నిఫ్టీ : 10554.30 (-28.30)

ట్రెండ్ మార్పు వేళలు : 9.18; 2.46

ధోరణి: గ్రహగతులను బట్టి నిలకడ/నిస్తేజంగా ప్రారంభమై 10 నుంచి 1.30 వరకు మెరుగ్గా ట్రేడవుతూ తదుపరి ముగింపు వరకు నిలకడ/నిస్తేజంగా మారే ఆస్కారం ఉంది.

ట్రేడింగ్ వ్యూహం...

నిఫ్టీ ఫ్యూచర్స్ 10 గంటల సమయానికి ప్రారంభ స్థాయి/సగటు (ఎటిపి) కన్నా పైన ట్రేడవుతుంటే తగు స్టాప్‌లాస్‌తో లాంగ్ పొజిషన్లు తీసుకుని 1.15 సమయానికి క్లోజ్ చేసుకోవాలి. 1.45 తర్వాత ఎటిపి కన్నా దిగువకు వస్తే షార్ట్ పొజిషన్లు తీసుకుని ముగింపు సమయంలో క్లోజ్ చేసుకోవలసి ఉంటుంది.

నిరోధం : 10595, 10630 **మద్దతు స్థాయిలు:** 10515, 10480

ఇంట్రాడే ట్రేడింగ్‌కు ప్రారంభ స్థాయి కీలకం. అంతకన్నా దిగువన మాత్రమే షార్ట్ పొజిషన్లు శ్రేయస్కరం.

గమనిక ఇది పూర్తిగా ఆస్ట్రోటెక్నికల్ అంశాల ఆధారంగా ఇచ్చిన సూచన. మార్కెట్ వాస్తవిక కదలికల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.

■ డా.భువనగిరి అమరనాథశాస్త్రి www.thefinancialastrologer.blogspot.in

జ్ఞాపకం





శ్రీదేవి! నీవల్లే నే జీవిస్తున్నా!!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది అభిమానులు శ్రీదేవి అకాల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అంతర్జాలం వేదికగా తమ జ్ఞాపకాలను, అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వెండితెరపై అతిలోకసుందరిగా వెలుగొందిన శ్రీదేవి టీవీ షోలకు అతిథిగా వెళ్లిన సంఘటనలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అయితే శ్రీదేవి మరణవార్త చూసి తట్టుకోలేక, ఒక టీవీ షోలో ఆమెతో తనకున్న జ్ఞాపకాన్ని 'శ్రీదేవి, నీవల్లే నేను జీవిస్తున్నా..' అంటూ 'పోస్ట్' చేశారు ప్రముఖ ఎల్‌జిబిటీక్యూ కార్యకర్త హరీశ్ అయ్యర్. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...

ఆమిర్‌ఖాన్ నిర్వహించిన 'సత్యమేవ జయతే' టీవీ షో గురించి అందరికీ తెలిసిందే. 2012లో ప్రసారమైన ఈ షోలోని ఒక ఎపిసోడ్‌కు శ్రీదేవి అతిథిగా హాజరయ్యారు. 'పిల్లలపై లైంగిక వేధింపులు' అనే అంశం ప్రధానంగా సాగిన ఎపిసోడ్‌లో పాల్గొన్న హరీశ్ అక్కడ ప్రత్యక్షమైన శ్రీదేవిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. స్టేజీ మీద ఆమె చేతిని ముట్టుకున్నాకగానీ అది కలో? నిజమో? అర్థం కాలేదతనికి. ఆ వేదికపై అప్పటికే చిన్నతనంలో తనపై జరిగిన లైంగిక వేధింపులను ధైర్యంగా వెల్లడించారు హరీశ్. వేదికపైకి వెళ్లిన శ్రీదేవి "హరీశ్... నీకు 18 ఏళ్లు వచ్చేదాకా నువ్వు పడ్డ మానసిక వేదనను అర్థం చేసుకున్నా. చిన్నపిల్లలపై అలాంటివి కూడా జరుగుతాయా అనేది ఊహించడానికే భయంగా ఉంది. నీ గతాన్ని అందరికీ చెప్పే ధైర్యం చేశావు. ఇలాంటి నరకాన్ని అనుభవిస్తున్న ఎంతోమంది పిల్లలకు ధైర్యం నూరిపోశావు. అది నిన్ను రియల్ హీరోను చేసింది" అని మెచ్చుకున్నారు.

ఆమె మెచ్చుకోలుకు ఉబ్బితబ్బిబ్బయిన హరీశ్ "చిన్నతనంలో లైంగిక వేధింపుల నుంచి బయటపడటానికి నేనొక ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించుకున్నా. అది శ్రీదేవి ప్రపంచం. అది 'మై తేరీ దుష్మన్' (శ్రీదేవి 'నగీనా'లోని పాట). అందుకే ఆ ఫాంటసీ ప్రపంచాన్ని 'సినిమా' అంటాం. సీ న్యూ మా.. ఆమె విభిన్నమైన తల్లి" అంటూ శ్రీదేవిని చూపించారు.

హక్కుల పోరాటంలో హరీశ్ ధైర్యాన్ని, అంకితభావాన్ని చూసి మెచ్చుకున్న శ్రీదేవి... పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై కఠినమైన చట్టాలను తేవాలని పార్లమెంట్‌ను అడ్రస్ చేసిన లెటర్ మీద సంతకం కూడా చేశారు. షోలో ఒకానొక సందర్భంలో ఉద్వేగానికి లోనైన హరీశ్‌ను ఆమె ఓదార్చడం కూడా కనిపిస్తుంది.

శ్రీదేవి మరణవార్త విన్న వెంటనే హరీశ్ 'ఆమెకున్న అశేష అభిమానుల్లో నేనూ ఒకణ్ణి. కానీ ఆమెకు నా పేరు తెలుసు' అంటూ ట్వీట్ చేస్తూ పై విషయాలను తెలిపారు.

ఎ లవ్‌స్టోరీ







ప్రేమ చదరంగం

చదరంగంలో రాజుని కట్టేస్తేగానీ ఆట ముగియదు. ఎంతోమందిని ఓడించిన చదరంగపు రారాజు పెంటాల హరికృష్ణ కూడా ఇప్పుడు తన బాల్య స్నేహితురాలి చేతిలో బందీ అయ్యాడు. ఆ అమ్మాయే సెర్బియాకు చెందిన నరెజ్డా స్టాయనోవిచ్. ఈ ప్రేమ జంట మార్చి 3న హైదరాబాద్‌లో పెళ్లితో ఒకటవనుంది. ఈ సందర్భంగా తన నెచ్చెలి నరెజ్డా, ఆమెతో తనకున్న అనుబంధం గురించి హరికృష్ణ చెబుతున్న ప్రేమ కబుర్లు.....

ఇంతకు ముందంతా అందరూ 'ఏ టోర్నమెంట్ ఆడబోతున్నావు?' అంటూ నా కెరీర్ గురించి అడిగేవాళ్లు. కానీ ఇప్పుడు ఎవరి నోట విన్నా నా పెళ్లి మాటే! తను విదేశీయురాలు కావటంతో ఆసక్తి మరింత ఎక్కువైందనుకుంటా! సరే! ఆ అమ్మాయి గురించి చెప్పాలంటే... తను నా చిన్ననాటి స్నేహితురాలే! వాళ్లది సెర్బియాలోని బెల్‌గ్రేడ్! ఆమెకు ఒక తమ్ముడు, ఒక చెల్లి! ఆమె తల్లి వైద్య రంగంలో ఉంది. తండ్రి వ్యాపారవేత్త. నరెజ్డా ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్ చేసింది. చెస్ ఫెడరేషన్ 'ఫిడే' ఆర్బిటర్. దాన్లో ఇన్‌స్ట్రక్టర్ కూడా! ఫిడే మాస్టర్ టైటిల్ ఫర్ ఉమెన్ కోర్సు కూడా పూర్తి చేసింది. ఆమె సెర్బియాలో జూనియర్ చెస్ ఛాంపియన్. అలా పూర్తిగా చదరంగం చుట్టూ తిరిగే కెరీర్ ఆమెది. ఆ కెరీర్‌లో భాగంగానే 1996 నుంచి 2000 మధ్యలో, టీనేజ్ వయసు నుంచే జూనియర్ టోర్నమెంట్లు, వరల్డ్ టోర్నమెంట్లు, అంతర్జాతీయ ఈవెంట్లలో మేం కలిసి పాల్గొనేవాళ్లం. కలిసి పోటీల్లో పాల్గొనటం, కలిసి ప్రయాణాలు చేయటం....అలా కొన్నేళ్ల స్నేహంతో ఒకరికొకరం పూర్తిగా అర్థమయ్యాం! ఒకరి అభిప్రాయాల్ని మరొకరు గౌరవించుకుంటాం. ఒకరి గురించి మరొకరం జాగ్రత్త తీసుకుంటాం! అలా కాలక్రమేణా, ఇద్దరి మనసుల్లో ప్రేమ ఉందని గ్రహించాం. అయితే అందరు ప్రేమికుల్లా 'ఐ లవ్ యు' లాంటివి మా మధ్య లేవు. అసలు అలా చెప్పుకోవలసిన అవసరం ఉందని కూడా మాకు అనిపించలేదు. ఒకరంటే ఒకరికి ఇష్టం, ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉన్నట్టు ఇద్దరూ గ్రహించినప్పుడు, బయటికి చెప్పుకోవలసిన అవసరం ఏముంది? అయినా ఇద్దర్లో ఎవరో ఒకరు ముందడుగు వేయాలి కాబట్టి, తనను ఇష్టపడుతున్నట్టు, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు ముందుగా నేనే చెప్పాను. తనూ ఒప్పుకుంది.

పెద్దలు షాకయ్యారు

తనైతే ఒప్పుకుంది. కానీ ఇద్దరి ఇళ్లలో వ్యతిరేకత ఎదురైంది. మా ప్రేమ గురించి చెప్పగానే అమ్మా, నాన్నా షాక్ అయ్యారు. వాళ్లలా షాక్ అవటంలో ఆశ్చర్యపోవలసిందేమీ లేదనిపించింది. తను సెర్బియన్, నేను ఇండియన్! బహుశా మన సంస్కృతికి తను అడ్జస్ట్ అవగలుగుతుందో, లేదోననే భయం తల్లితండ్రులకు కలిగి ఉండొచ్చు. అయితే పరిస్థితి కొంచెం నెమ్మదించిన తర్వాత నరెజ్డా గురించి వివరంగా చెప్పాను. కాస్త శాంతించి, నరెజ్డా పేరెంట్స్‌తో మాట్లాడారు. ఆ తర్వాత పరిస్థితులన్నీ సర్దుకున్నాయి. పెళ్లికి కూడా ఒకే చెప్పేశారు. నరెజ్డా ఇంట్లో కూడా ఇదే పరిస్థితి. కానీ మేమిద్దరం మా ప్రేమ విషయంలో బలంగా ఉండటం చూసి రెండు వైపుల పెద్దలూ భయాలను వదులుకుని, మమ్మల్ని ఆశీర్వదించారు.

అన్ని సంస్కృతులూ తెలుసు!

పెళ్లికైతే గ్రీన్ సిగ్నల్ అందింది. మరి భాష సమస్య కాదా? అనుకుంటున్నారా? ఆ ఇబ్బందైతే ఉండదనే అనుకుంటున్నాను. ఎందుకంటే తను తెలుగు మాట్లాడలేదుగానీ, కొద్దో గొప్పో అర్థం చేసుకోగలదు. తనలాగే అమ్మానాన్నా కొంత వరకూ ఇంగ్లీషులో మాట్లాడగలరు. కాబట్టి వాళ్ల మధ్య భాష సమస్య ఉంటుందనుకోను. అయినా ఏ భాష ఒంటబట్టాలన్నా, ఆ భాష తెలిసిన నలుగురి మధ్య ఉండాలి. పెళ్లి తర్వాత నా కుటుంబంతో కొద్ది రోజులు కలిసి ఉంటే, నరెజ్డా కచ్చితంగా తెలుగులో మాట్లాడేస్తుంది. అప్పుడిక ఎవరికీ ఏ సమస్యా ఉండదు. నిజానికి తనకు నేను తెలుగు నేర్పొచ్చు. కానీ నాకేమో నేర్చుకోవటమేగానీ నేర్పటం రాదు.

అన్నట్టు నరెజ్డాకెలా తెలుగు రాదో, నాకూ సెర్బియన్ రాదు. ఇక తన గురించి చెప్పాలంటే... నరెజ్డా స్వతహాగా ఎంతో బాధ్యతాపరురాలు. ఓపెన్ మైండెడ్. ముందస్తు ఏర్పాట్లు చేయటంలో, అన్నీ సమకూర్చి పెట్టడంలో తను సిద్ధహస్తురాలు. ఈ విషయంలో నేను జీరో. నరెజ్డా ముక్కుసూటిగా మాట్లాడుతుంది. తను ఏం అనుకుంటుందో స్పష్టంగా చెప్పేస్తుంది. ఈ గుణం వల్ల మనం అడగక ముందే తనేమనుకుంటుందో అర్థమైపోతుంది. ఈ తత్వం వల్ల చాలా సమయం, శక్తి సేవ్ అవుతాయి. తన సంస్కృతికే కట్టుబడి, దాన్నే గౌరవించే తత్వం కాదు ఆమెది. నరెజ్డాకి ఆసియా, ఐరోపా సంస్కృతుల గురించి తెలుసు. అన్నిటినీ సమానంగా గౌరవిస్తుంది. దేని గురించీ ఎటువంటి స్థిరమైన అభిప్రాయమూ ఏర్పరుచుకోదు. దేన్నైనా అనుభవపూర్వకంగా తెలుసుకుని, స్వాగతిస్తుంది.

పెళ్లి... ఆ తర్వాత...

వ్యక్తిగత జీవితం మాట ఎలా ఉన్నా....ప్రస్తుతానికి నా లక్ష్యం, వరల్డ్ ఛాంపియన్ టైటిల్ గెలవటం! నెరజ్డాకి కూడా చెస్ ఆటలో కొన్ని లక్ష్యాలున్నాయి. కొంతకాలంగా నా షెడ్యూల్‌ను అనుసరిస్తూ, నా కెరీర్‌కు సంబంధించిన పనుల్లో పడిపోయి తను చెస్‌కు దూరంగా ఉంది. కాబట్టి ఆటలో కొంత శిక్షణ అవసరం తనకు! ప్రస్తుతానికైతే మేం ఇద్దరం పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నాం. నరెజ్డా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంది. కలిసి కొంత షాపింగ్ చేశాం. ఇక పెళ్లి తర్వాత యూరప్‌లో సెటిలవ్వాలనేది ఒక ప్లాన్. నావరకు నా ఆటకు అనుకూలమైన ప్రదేశమది. చాలాకాలంగా చెస్ ఆట గురించి యూరప్‌లోనే తిరుగుతూ ఉన్నాను. వరల్డ్ టాప్ టెన్ చదరంగం క్రీడాకారుల్లో నేనూ ఉండాలనేది నా లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం నెరవేరాలంటే నేను యూరప్‌లోనే ఉండాలి. చెస్ క్లబ్ నేను ప్రాగ్‌లో ఉండటానికి సహాయం చేస్తోంది. కాబట్టి పెళ్లి తర్వాత మేం ప్రాగ్‌కి వెళ్లిపోతాం. అక్కడ ఎన్నేళ్లు ఉంటామనేది చెప్పలేను.

వాలెంటైన్స్ డే!

ఇటీవల వాలెంటైన్స్ డే రోజు నేను జర్మనీ, చెక్ రిపబ్లిక్‌లో టోర్నమెంట్లతో చాలా బిజీగా ఉన్నాను. అయినా ప్రేమికుల రోజు కాబట్టి ఆరోజు తప్పకుండా కలుసుకోవాలనే పట్టింపులు మాకేం లేవు. మేం ఎప్పుడు కలిస్తే, ఆరోజే వాలంటైన్స్ డే! మేం చెస్ ప్లేయర్స్ కాబట్టి కలిసినప్పుడల్లా చెస్ ఆడతాం అనుకున్నా పొరపాటే! మేం కలిసినప్పుడల్లా... చాక్లెట్లు బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుని తింటూ ఉంటాం. ఎందుకంటే, సాధారణంగా మేమెప్పుడూ టోర్నమెంట్లతో బిజీగా ఉంటూ ఉంటాం. కాబట్టి కాస్త ఖాళీ సమయం దొరికి, ఇద్దరం కలవటమే అరుదు. అలా కలిసినప్పుడు మాత్రం ఎంతో సరదాగా గడుపుతాం! నెరజ్డాకు అడవులు, ప్రకృతి అంటే చాలా ఇష్టం. అలాగే ఇతర దేశాల సంస్కృతులు తెలుసుకోవాలన్నా ఆసక్తే! కాబట్టి పెళ్లయ్యాక అడవులుండే ప్రదేశానికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది. నాకైతే ఆమెకి మన దేశం మొత్తం చూపించాలని ఉంది. మన దేశం చాలా విశాలమైనది. కొంత భాగం చుట్టి రావటానికే కొన్ని నెలల సమయం పడుతుంది. ఒక్కో రాష్ట్రంలో చూడదగిన విశేషాలు ఎన్నో ఉంటాయి. అలా చూపించుకుంటూ తిరగాలంటే ఎంత కాలం పడుతుందో? అన్నట్టు, ఎంతైనా చెస్ ప్రేమికులం కదా! మేమిద్దరం కలిసి అప్పుడప్పుడూ చెస్ ఆడుతూ ఉంటాం. కానీ ప్రత్యర్థులుగా మాత్రం కాదు. కేవలం ఫ్రెండ్స్‌గానే! అసలు ప్రత్యర్థులుగా ఆడే అవకాశం కూడా మాకు దక్కలేదు. ఎందుకంటే, యూత్ టోర్నమెంట్లలో అమ్మాయిలు...అమ్మాయిలతో, అబ్బాయిలు....అబ్బాయిలతో తలపడతారు. ఓపెన్ టోర్నమెంట్లలో ఎవరు ఎవరితోనైనా ఆడొచ్చు. కానీ జూనియర్స్ లెవెల్లో అమ్మాయిలు అబ్బాయిలతో ఆడొచ్చు. కానీ అబ్బాయిలు అమ్మాయిలతో ఆడటానికి వీల్లేదు. కాబట్టి వాళ్ల చాంపియన్‌షిప్స్ వాళ్లకుంటే, మావి మాకుంటాయి.

• గోగుమళ్ల కవిత

> నేను ఏదైనా టోర్నమెంట్‌లో మెరుగ్గా ఆడలేకపోతే, ఏదైనా ఆటలో వచ్చిన అవకాశాల్ని కోల్పోయి డీలా పడితే, తను నాకు అసరా అందిస్తుంది. ఆ ఓటమిని మర్చిపొమ్మని నన్ను ప్రోత్సహిస్తుంది. ఎప్పుడు ఓడిపోయినా ఆ ఓటమి నుంచి నేను కోలుకుని తర్వాతి టోర్నమెంట్‌కి సిద్ధపడేలా చూస్తుంది. చదరంగం ఆటపరంగా తను నాకు సహాయం చేయలేకపోయినా, ఆట బయట తన తోడ్పాటు, సహకారం ఇప్పటి నా స్థితికి ఎంతో సహకరించాయి.

సమ్మర్ జ్యూస్



జలబ్

కావలసినవి:
బాదం గింజలు - ఐదు (తురిమి, క్రష్ చేసి కూడా వాడొచ్చు), ఎండుద్రాక్షలు - పది, రోజ్ వాటర్ - రెండు టీస్పూన్లు, దానిమ్మ గింజలు - అర టీస్పూన్, క్రష్డ్ ఐస్ - ఒక కప్పు, డేట్ సిరప్ - అర కప్పు.

తయారీ:
ఒక గిన్నెలో బాదం గింజల తురుము, ఎండు ద్రాక్షలు, రోజ్ వాటర్, దానిమ్మ గింజలు, డేట్ సిరప్, క్రష్డ్ ఐస్‌లను వేసి బాగా కలపాలి. తరువాత దాన్ని సర్వింగ్ గ్లాసుల్లో పోయాలి. అంటే జలబ్ డ్రింక్ రెడీ. ఈ పదార్థాలతో ఇద్దరికి వస్తుంది.

పేరెంటచ్

పరీక్షల వేళ ఆరోగ్యం చెడకుండా..

ఒక్కోసారి, సరిగ్గా పరీక్షల సమయంలోనే పిల్లలు అస్వస్థతకు గురికావడం లేదా ప్రమాదాల బారిన పడటం జరుగుతూంటుంది. కొన్నిసార్లు పరీక్షలకే హాజరు కాలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అందుకే పరీక్షలయ్యేదాకా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న క్రికెట్ లాంటి క్రీడలకు దూరంగా ఉండేలా చేయాలి. ఎందుకంటే, ఏది జరిగినా విద్యాసంవత్సరం వృథా అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. కొన్నిసార్లు పిల్లలకు సరిగ్గా పరీక్షల వేళల్లోనే జ్వరం, దగ్గు లాంటివి మొదలై మంచం మీది నుంచి లేవలేని స్థితిలో పడిపోతారు. అయితే, కాసిన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆ ప్రమాదాన్ని చాలావరకు నివారించవచ్చు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే బలవర్ధకమైన ఆహారాన్ని వీరికి ఇవ్వడం వల్ల ఆ సమస్యలను చాలా వరకు అరికట్టవచ్చు.

ముఖ్యంగా విటమిన్లు, లవణాలు సమృద్ధిగా ఉండే పండ్లు వారికి ఎక్కువగా ఇవ్వాలి. పరీక్షల ముందు ఎక్కువ గంటలు చదవడం వల్ల గానీ, ఆ సమయంలో పీచు పదార్థం ఉండే పండ్లు తినకపోవడం వల్ల గానీ మలబద్ధకం ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల తలనొప్పి, జ్వరం, దగ్గు మొదలవుతాయి. సమస్య ఇలాగే ఉంటే అప్పుడప్పుడు కడుపు నొప్పి కూడా రావచ్చు.

అందుకే పరీక్షలకు ఒకటి రెండు నెలల ముందు నుంచే వీరి ఆహారంలో పండ్లకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. సరిగా నిద్ర పోకపోవడం కూడా ఇలాంటి సమస్యలకు కారణం కావచ్చు. నిద్ర మరీ తక్కువైతే చదివినదేదీ జ్ఞాపకం ఉండదనే నిజాన్ని వారికి చెప్పి ఓ ఐదారు గంటల పాటు నిద్రపోయేలా చూడాలి.



మిత్రులంతా నిద్రాహారాలు మానేసి తెల్లవార్లూ చదివేస్తున్నారని ఎవరో చెబితే విని వీళ్లూ కూడా అలాగే ఉండాలనుకుంటారు. దీనివల్ల కలిగే లాభం కన్నా నష్టమే ఎక్కువ. అందుకే పరీక్షల వేళ పిల్లలు ఈ కష్టనష్టాల పాలు కాకుండా కాసిన్ని జాగ్రత్తలు తీసుకోవడం తల్లిదండ్రుల కనీస బాధ్యత.



'ట్యూబ్' టాక్

'ఎక్స్‌ప్రెస్' హిట్

ప్రేమ... తర'గని' సబ్జెక్ట్. అప్పటికీ... ఇప్పటికీ 'కథల'కు అదే కాన్సెప్ట్! మళ్లీ ఆ సబ్జెక్టుతోనే విభిన్నంగా తెరకెక్కింది 'ఎక్స్‌ప్రెస్ లవ్'. యువ దర్శకుడు ఎంఎస్ విష్ణు అద్భుతంగా మలిచిన ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో సూపర్ హిట్ అయింది. ఎనిమిది వేల రూపాయల బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రం కోటికి పైగా వ్యూయర్‌షిప్‌తో దూసుకుపోతోంది. కోటి మార్కును దాటిన తొలి తెలంగాణ లఘు చిత్రంగా రికార్డు సృష్టించింది...

సినిమా రంగంలో రాణించాలనుకొనేవారు తమ ప్రతిభను చాటుకోడానికి పెద్ద సాధనం షార్ట్ ఫిలిం. ఇంటర్‌నెట్ వినియోగం బాగా పెరిగిపోయాక వీటి సంఖ్య కూడా అధికమయింది. ఇలాంటి ఔత్సాహికులందరికీ యూట్యూబ్ వేదికగా మారింది. అందుబాటులో ఉన్న వనరులను ...

ఇప్పటి వరకు ... రూ.8వేల ... కంటెంట్ ఉం...

విజయం వెనుక కష్టం...

నిజానికి ... తాపత్రయప... అంతంత ... గ్రామం ...



- మహ్మద్ ఖాజా అజీజ్



'ఎస్' క్లాస్!

భారత్‌లో లగ్జరీ కార్లకు కేరాఫ్ అడ్రస్‌గా చాలా మంది ఇప్పటికీ బెంజ్‌నే భావిస్తుంటారు. భద్రతా పరంగా అత్యున్నత ప్రమాణాలు పాటించే ఈ సంస్థ ఇప్పుడు పర్యావరణ పరిరక్షణకూ ప్రాధాన్యం ఇస్తోంది. భారత్‌లో తొలిసారి బీఎస్ 6 ప్రమాణాలతో కూడిన 'ఎస్-క్లాస్' శ్రేణిని ఆవిష్కరించింది. పూర్తిగా దేశంలోనే తయారైన ఈ కారుకు ఎన్నో విశేషాలున్నాయి...

లగ్జరీ, ఇంటిలిజెన్స్, క్రాఫ్ట్‌మెన్‌షిప్‌తో పాటుగా అత్యాధునిక డ్రైవర్ అసిస్టెన్స్ వ్యవస్థల సమ్మేళనం 'ఎస్-క్లాస్'. 350డీ-డీజిల్, ఎస్450- పెట్రోల్ వెర్షన్లలో రెండు మోడల్స్‌ను ఇటీవలే సంస్థ ఆవిష్కరించింది. మెర్సిడెస్ భారత్‌లో ఇప్పటి వరకూ రూపొందించిన అత్యంత శక్తివంతమైన ఇంజిన్-ఓఎం 656ను ఎస్ 350లో అమర్చారు. బీఎస్4 డీజిల్‌తో ...

కార్ల క్యూ...






యువతే మార్కెట్ 'పల్స్'



ఆరోగ్యంపై దృష్టి...

నో క్లెయిమ్ బోనస్



ఆమె లేని నేను లేను..



- పవన్

మీ మనసులోని మాట మాతో పంచుకోండి: navya@andhrajyothy.com

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని!

శ్రీదేవి ఎప్పుడూ సంతోషంగా లేదు

మరణంతోనే శ్రీదేవికి శాంతి

శ్రీదేవికి ఆర్జీవీ అక్షర నివాళి

శ్రీదేవి అభిమానులకు ప్రేమ లేఖ అంటూ ఫేస్‌బుక్ పోస్ట్





- ఆర్జీవీ

కాస్త మారండి!





దుమ్ము రేపుతోంది!

వ్యూస్: 3,029, 384

... తాజా మ్యూజిక్ వీడియో ఇటీవలే విడుదలైంది. దాని పేరు 'స్ట్రేంజర్ థింగ్స్'. ఫిబ్రవరి 25న విడుదలైంది.

డైలీ సుడోకు - 117

7	6	2		4				
				1		8		
3							9	
	1		9	7				8
	2	7				5	3	
5				3	4		7	
	7							4
		9		5				
				9		7	2	1

ఎలా పూరించాలి?

ప్రతి బాక్స్‌లోనూ 9 గళ్లు ఉంటాయి.

నిలువుగానూ, అడ్డంగానూ ...

సుడోకు- 116 సమాధానం

సయాటికాకు హోమియో చికిత్స



కారణాలు:

లక్షణాలు

వ్యాధి నిర్ధరణ

హోమియో చికిత్స



రుతుచక్ర సమస్యకు శాశ్వత పరిష్కారం



రుతుచక్ర సమస్యల్లో రకాలు





శ్రియ పెళ్లి నిజమేనట!

రష్యాకు చెందిన క్రీడాకారుడు, వ్యాపారవేత్త అంద్రీ కొచ్చీవ్‌తో శ్రియ శరన్ ప్రేమలో ఉందనీ త్వరలోనే ఇద్దరూ వివాహబంధంతో ఒకటి కాబోతున్నారనీ ఇటీవల పుకార్లు వచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తలో నిజం లేదని శ్రియ తల్లి ఖండించారు. 'నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం లేదు' అని శ్రియ స్టేట్‌మెంట్ ఇచ్చారు. కానీ శ్రియ మాటలే అబద్ధమై.. పుకార్లు నిజం కానున్నట్లు తెలుస్తోంది. శ్రియ పెళ్లి సన్నాహాల్లో ఉందనే వార్త మంగళవారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. మార్చి 17, 18, 19 తేదీల్లో ఉదయ్‌పూర్‌లో మూడురోజులపాటు శ్రియ పెళ్లి గ్రాండ్‌గా జరగనుందని సమాచారం. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయని, శ్రేయోభిలాషులకు, సహనటులకు ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. వచ్చే నెల 18న శ్రియ-ఆంద్రీ హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకోబోతున్నారనీ, 19న అతిథులు, స్నేహితులకు గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటుచేస్తారని శ్రియ సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. అయితే శ్రియ మాత్రం పెళ్లి గురించి ఎక్కడా స్పందించలేదు. "ఇప్పటికే ఆసక్తికరమైన కథలతో నా జీవితం నిండిపోయింది. నేను నటిని కాబట్టి నా వృత్తి గురించి, నా సినిమాల గురించి అడిగితే సమాధానం చెబుతాను. అందుకు నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటా. నా ప్రైవేట్ లైఫ్ గురించి ఇతరులకు అనవసరం. దానిని నేను అమ్మకానికి పెట్టలేదు" అని శ్రియ అంటోంది.

ఆఫీసర్ వచ్చేశాడు



నాగార్జున హీరోగా రామ్‌గోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో సుధీర్ చంద్రతో కలిసి నిర్మిస్తున్న చిత్రానికి 'ఆఫీసర్' టైటిల్ ఖరారు చేశారు. మంగళవారం టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ మోషన్ టీజర్, నాగార్జున కొత్త లుక్ విడుదల చేశారు. మే నెలలో 25వ తేదీన చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. నిజానికి, ఆదివారం ఈ సినిమా టైటిల్, ప్రచార చిత్రాలు విడుదల చేయాలనుకున్నారు. శ్రీదేవి మరణంతో వాయిదా వేశారు. రెండు రోజులు ఆలస్యంగా ఆఫీసర్ వచ్చేశాడు. ఈ టైటిల్ విడుదల చేసిన వర్మ "శ్రీదేవి మరణంతో నా చుట్టూ నెగిటివిటీ అలుముకుంది. నాకు కొంత పాజిటివ్ ఎనర్జీ కావాలి" అని ట్వీట్ చేశారు. బదులుగా నాగార్జున "నీ మాటల్లో భావం నాకు అర్థమవుతుంది రాము. ప్రముఖ పాటలోని లైన్లు 'అనుకున్నామని జరగవు అన్నీ... అనుకోలేదని ఆగవు కొన్ని' గుర్తు చేసుకుంటున్నా" అన్నారు. ఈ చిత్రం ద్వారా మైరా సరీన్ కథానాయిక పరిచయమవుతున్నారు.



అప్పట్లో అందరూ విమర్శించారు!

- కె. విశ్వనాథ్

బాల నటులుగా బాగా నటించి, పేరు తెచ్చుకున్న చాలామంది పెద్దయిన తరువాత కూడా అంతగా రాణించడం చాలా తక్కువ. దానికి మినహాయింపు దక్షిణాదిలో కమల్‌హాసన్, శ్రీదేవి. ఇద్దరూ చిన్నప్పుడు ఎంత అందంగా ఉండేవారో, ఎంత చక్కగా నటించేవారో, పెద్దయ్యాక కూడా అంతే అందంగా ఉన్నారు. అద్భుతంగా నటించారు. శ్రీదేవి బాలనటిగా ఉండగా నా సినిమాలు వేటిలోనూ చేయలేదు. కానీ, హీరోయిన్‌గా స్థిరపడ్డాక నా సినిమాల్లో ఒకే ఒక్కసారి నటించింది. ఆ సినిమా - 'జాగ్ ఉఠా ఇన్సాన్'. అంతకు ముందు తెలుగులో తీసిన 'సప్తపది' సినిమాకు అది హిందీ రీమేక్.

గుంటూరులో శ్రీదేవి, మిథున్!

నటుడు, నిర్మాత రాకేశ్ రోషన్‌కి 'సప్తపది' బాగా నచ్చి, హిందీలో తీద్దామని వచ్చి అడిగాడు. అప్పటికే హిందీలో శ్రీదేవి స్టార్ అయిపోయింది. తెలుగులో సబిత వేసిన నాయిక పాత్రకు ఆమెను పెడదాం, బాగుంటుందని రాకేశ్ అన్నాడు. నాకేమీ అభ్యంతరం లేదన్నా. అలా తొలిసారిగా నా సినిమాలో శ్రీదేవి నటించింది. మురళి వాయిస్తూ తిరిగే హీరో పాత్ర మిథున్ చక్రవర్తి, శ్రీదేవి భర్తగా, పూజారి పాత్రలో రాకేశ్ రోషన్ నటించారు. ఈ సినిమాకు సంగీతం రాకేశ్ సోదరుడు రాజేశ్ రోషన్ ఇచ్చారు. తెలుగులో వాడిన జాతవేధసే... అనే మంత్రాల ట్రాక్‌ను హిందీలో యథాతథంగా వాడాం. శ్రీదేవి అప్పటికే తెలుగు ఒరిజినల్ చూసింది. అయితే, తెలుగు మాతృకలోని కీలక పాయింట్, సినిమాలోని ప్రధాన ఘట్టాలు అలానే ఉన్నా, హిందీకి తగ్గట్లుగా కథ ట్రీట్‌మెంట్, టేకింగ్ వేరేగా ఉంటుంది. షాట్స్ కూడా యథాతథంగా ఉండవు. అప్పటికే సీజన్డ్ ఆర్టిస్ట్ కాబట్టి, శ్రీదేవి మనం చెప్పిన విషయాన్ని గ్రహించి, ఆ మార్పుల్ని సులభంగా ఎడాప్ట్ చేసుకొనేది. తెలుగు 'సప్తపది' లాగానే, 'జాగ్ ఉఠా ఇన్సాన్' సినిమా చాలా భాగం మన అమరావతిలోనే షూటింగ్ చేశాం. అప్పుడే కృష్ణా పుష్కరాల కోసం ఐ.ఏ.ఎస్. అధికారి రాంబాబు (గుంటూరు కలెక్టర్) గారి ఆధ్వర్యంలో అమరావతిలో వసతి సత్రాలన్నిటినీ బాగు చేశారు. అప్పట్లో నేను, మా టెక్నీషియన్స్ అందరం అమరావతిలోనే స్థానికంగా ఉండే ఆ చౌల్ట్రీలలో బస చేశాం. అయితే, హీరో హీరోయిన్లు మిథున్ చక్రవర్తి, శ్రీదేవి, రాకేశ్ రోషన్, కెమేరామన్ పి.ఎల్. రాయ్ లాంటి వారికి మాత్రం గుంటూరులో ప్రత్యేకంగా గెస్ట్‌హౌస్‌లలో బస ఏర్పాటు చేశాం. రాయపాటి సాంబశివరావు గారిదనుకుంటా... మంచి పొగాకు వ్యాపారుల గెస్ట్ హౌస్ గుంటూరులో ఉండేవి. అక్కడ నుంచి రోజూ షూటింగ్‌కు శ్రీదేవి, మిథున్ చక్రవర్తిని అమరావతికి తీసుకొచ్చేవాళ్ళం. ఆ షూటింగ్ ఒక మంచి అనుభవం.

గ్లామర్ తారకు క్లాసికల్ డ్యాన్సేమిటన్నారు!

'నెమలికి నేర్పిన నడకలివీ...' పాట హిందీ వెర్షన్ లాంటి కొంత షూటింగ్ మాత్రం బొంబాయిలో తీశాం. మా సినిమా చిత్రీకరణ సమయంలోనే దర్శకుడు శేఖర్ కపూర్ వాళ్ళు 'మిస్టర్ ఇండియా' చర్చల కోసం సెట్స్‌కు వచ్చి శ్రీదేవిని కలిశారు. శాస్త్రీయ నృత్యం, సంగీతం ప్రధానమైన డ్యాన్సర్ పాత్రకు శ్రీదేవిని ఎంచుకోవడాన్ని ఆ రోజుల్లో కొందరు విమర్శించారు. గుంటూరులో షూటింగ్ టైమ్‌లో మాకు ఒక అభినందన సభ జరిగింది. ఆ రోజు వేదికపై శ్రీదేవి కూడా ఉంది. అప్పుడు ఆడియన్స్ నుంచి ఎవరో కాగితం మీద ప్రశ్న రాసి, నన్ను జవాబివ్వమని అడిగారు. గ్లామర్‌గా కనిపిస్తూ, డ్యాన్సులు చేసే శ్రీదేవితో ఈ క్లాసికల్ డ్యాన్స్ సినిమా ఏ ధైర్యంతో చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ నటి అయినా దర్శకుడు ఎలా చెబితే అలా చేస్తారు. ఇందులో శ్రీదేవి తప్పేమీ లేదు. ఆమెపై అలా గ్లామర్ ముద్ర వేయడం తప్పు. ఈ పాత్రకు, సినిమాకు ఆమె న్యాయం చేస్తుందనే నమ్మకం ఉంది అని సభాముఖంగా చెప్పా. అలాగే ఆమె ఫిల్మీ సాంగ్స్ చేసినంత బాగా, మా సినిమాలో క్లాసికల్ డ్యాన్సులూ చేసింది.

ఆ సినిమాలు నాకు ఇష్టం!




'జాగ్ ఉఠా ఇన్సాన్'లో మిథున్‌తో...

నిజం చెప్పాలంటే, జయప్రద, రాధిక లాంటి ఇతర హీరోయిన్లతో చేసినన్ని సినిమాలు శ్రీదేవితో చేయలేదు. జయప్రద లాంటి వాళ్ళు చిన్నప్పటి నుంచీ కళ్ళ ముందు మా సినిమాల్లో పెరిగినవాళ్ళు కాబట్టి, కొంత సాన్నిహిత్యం ఉండేది. శ్రీదేవితో అంత సాన్నిహిత్యం లేదు. చేసింది ఒక సినిమానే అయినా శ్రీదేవితో సినిమా అనుబంధం ఎంతో స్నేహపూర్వకంగా, గౌరవంగా సాగింది. షూటింగ్ అంతా చాలా చాలా సాఫీగా జరిగిపోయింది. కొంతమంది నటీనటులు దర్శకుడి చేతిలో మైనంముద్దలుగా మారి, పాత్రకూ, కథలో ఆ సన్నివేశానికీ కావాల్సినట్టు అద్భుతంగా చేస్తారు. శ్రీదేవి కూడా సరిగ్గా అలాంటి ఉత్తమ లక్షణాలున్న నటీమణుల్లో ఒకరు. 'పదహారేళ్ళ వయసు'లో చంద్రమోహన్, ఆమె చేసిన నటన, బాలూమహేంద్ర తీసిన 'వసంత కోకిల'లో గతం మర్చిపోయిన అమ్మాయిగా ఆమె అభినయం, అలాగే కమలహాసన్‌తో చేసిన తమిళ చిత్రం 'మీండుమ్ కోకిల'లో ఆమె పాత్రపోషణ నాకు ఇప్పటికీ గుర్తే. అందుకే, దర్శకుడిగా శ్రీదేవిని అక్షరాలా 'డైరెక్టర్స్ యాక్టర్' అంటాను. ఎక్కడా తలాయించకుండా, దర్శకుడు తీస్తున్న షాట్‌లో తన శక్తియుక్తులన్నీ పెట్టే అరుదైన నటి.

వారం క్రితమే టీవీలో...

చాలా కాలం తరువాత, గత ఏడాది నవంబర్ చివరలో గోవాలో నలభై ఎనిమిదో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) జరిగినప్పుడు శ్రీదేవిని ఆఖరుసారిగా చూశా. ప్రభుత్వ పక్షాన ఆ ఉత్సవానికి నేను అతిథిగా హాజరయ్యా. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడంతో, నా సినిమాలు 'శంకరాభరణం', 'సాగరసంగమం' మొదలైనవాటితో అక్కడ ప్రత్యేక చిత్రోత్సవం (రెట్రాస్పెక్టివ్) కూడా చేశారు. ఇఫీలో ఇండియన్ పనోరమా విభాగంలో ప్రదర్శనల ప్రారంభోత్సవానికి శ్రీదేవి ప్రత్యేక అతిథిగా వచ్చారు. అయితే, అక్కడ మేము విడిగా కలుసుకొని, మాట్లాడే సావకాశం దొరకలేదు. సరిగ్గా వారం క్రితమే టీవీలో 'జాగ్ ఉఠా ఇన్సాన్' సినిమా ఎందుకనో మా ఇంటిల్లపాదీ కలసి చూసి, మాట్లాడుకున్నాం. ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. అందరం చెన్నైలో కెరీర్‌ను మొదలుపెట్టి, పైకి వచ్చినవాళ్ళం. అలా దగ్గర నుంచి చూసిన అమ్మాయి, మన తెలుగమ్మాయి ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఒక రకంగా ఆనందంగా అనిపిస్తుంది. బొంబాయికీ, హిందీ సినీ రంగానికీ వెళ్ళిన తరువాత శ్రీదేవి తనకు తాను మరింత హుందాతనాన్ని సంతరించుకుంది. ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నట్లు అనిపిస్తుంది. అలా ఉన్నతంగా ఎదిగిన శ్రీదేవి గురించి ఇలా నివాళిగా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు.



శ్రీదేవి, జయప్రదలను కలపాలని చూశాం!

- కె.బాపయ్య



శ్రీదేవి అద్భుతమైన నటి అని, ఎంతో హుందాగా, గౌరవంగా ఉండవారని సీనియర్ దర్శకుడు బాపయ్య పేర్కొన్నారు. ఆయన శ్రీదేవి స్మృతులను నెమరువేసుకుంటూ... " ఆమెతో 16 సినిమాలు చేశాను. అందులో రెండు విడుదల కాలేదు. మొదటగా ఆమెతో 'గురుశిష్యులు' చేశాను. అందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, సుజాత, శ్రీదేవి హీరోహీరోయిన్లు. తరువాత ఎన్టీఆర్ సొంత సినిమా 'అగ్గిరవ్వ', అనంతరం 'ముందడుగు' చేశాను. తరువాత ఎక్కువగా హిందీ సినిమాలు చేశాను. హిందీలో తొలిగా పద్మాలయా వారి 'మవాలి' చేశాను. అలాగే 'మక్సద్', 'సోనేపే సుహాగ్' వంటివన్నీ హిట్ పిక్చర్సే. ముందడుగు, మక్సద్‌లలో శ్రీదేవి, జయప్రద హీరోయిన్లు. కారణం తెలియదు గానీ వారిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉండేవారు. మేం కూడా చాలాసార్లు వారిని కలిపేందుకు ప్రయత్నించాం. అయినా కుదరలేదు. 'మక్సద్' నిర్మాణ సమయంలో రాజేష్‌ఖన్నా, జితేందర్ వారిని కలిపారు. కానీ మళ్లీ రెండుమూడు రోజులకే కథ మొదటికి వచ్చింది. . కానీ కెమెరా ముందు ఆ గొడవలేవీ కనిపించేవి కావు. అప్పట్లో ఆ ఇద్దరూ పోటీపడి నటించేవారు. కానీ శ్రీదేవి ఒక్కశాతం అధికమేమో అనిపించేది. కెమెరా ముందు నిలబడితే ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేది. కృష్ణతో తీసిన 'జయం మనదే' సినిమాలో కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన సీన్‌లో మాత్రం ఆమె ఎందుకో ఎక్కువ టేక్స్ తీసుకొంది. దాంతో 'మధ్యాహ్నం చేస్తాను సార్' అంది. అన్నట్లుగానే ఆ మధ్యాహ్నం షాట్ పూర్తి చేసింది. 'మక్సద్' పిక్చర్‌లో ఆమె స్నేక్ డ్యాన్స్ తీస్తుండగా ఆమె మోకాళ్లు కొట్టుకుపోయాయి. దాంతో మోకాళ్లకు నీక్యాప్స్ తెప్పించి వేస్తే, అవి వేసుకోవడానికి కూడా ఆమె ఇబ్బంది పడింది. అయినా ఎక్కడా ఆమె డ్యాన్స్‌లో వెనుకడుగు వేయలేదు. బాధను భరిస్తూనే, ఆ ఛాయలేవీ ముఖంమీద కనిపించకుండా ఆ డ్యాన్స్ అద్భుతంగా చేసింది. ఆ తరువాత రెండుమూడేళ్లకు 'నాగిని' వంటి సినిమాలు వచ్చాయి. సెట్‌లో ఎంతో హుందాగా, గౌరవంగా ఉండేది. ప్రతి షాట్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకునేది. దర్శక, నిర్మాతలను ఇబ్బంది పెట్టేదికాదు. 'అగ్గిరవ్వ' సినిమా చేసేటప్పుడు ఒక సారి కారులో షూటింగ్‌కు వెళ్తున్నాం. ముందుసీట్లో శ్రీదేవి, వెనుకసీట్లో నేను, ఎన్టీఆర్ కూర్చున్నాం. తెలుగులో హిట్టయిన 'కార్తీకదీపం' సినిమాను ఆ సమయంలోనే హిందీలో రీమేక్ చేస్తున్నారు. .. ఎన్టీఆర్ గారు ఆ విషయం ప్రస్తావించి 'ఏమండీ ఆ పిక్చర్ రీమేక్ కదా! ఈ అమ్మాయిని పెట్టుకోవచ్చుగా ' అన్నారు. 'హిందీ భాషపై పట్టుండాలి, బాగా మాట్లాడగలిగి వుండాలి. అందువల్ల ప్రొడ్యూసర్ కాదన్నారండీ అని చెప్పాను. ఆ మాటలు వింటూ శ్రీదేవి కామ్‌గా ఉండిపోయింది. ఏమీ మాట్లాడలేదు. శ్రీదేవి బాలీవుడ్‌కు వచ్చిన తరువాత 15 సినిమాల వరకూ నాజ్ అనే యువతి డబ్బింగ్ చెప్పింది. తరువాత 'వక్త్‌కి ఆవాజ్'లో ఆమె తొలిసారిగా డబ్బింగ్ చెప్పింది. అందులో హీరో మిథున్ చక్రవర్తి. అప్పుడు కూడా ఆమెకు కాన్ఫిడెన్స్ వచ్చేవరకూ వారంరోజులు డబ్బింగ్ ఆపాం. దానికి ప్రొడ్యూసర్ త్రివిక్రమరావ్. ఆ పిక్చర్ తరువాత అన్నింటికీ ఆమే డబ్బింగ్ చెప్పుకుంది.

మిథున్‌తో పెళ్లయింది!


శ్రీదేవితో వివాహం అయిందని మిథున్‌చక్రవర్తి నాతో చెప్పారు. ఆ పెళ్లికి ఆయన తల్లిదండ్రులు కూడా వచ్చారట. బాంబేలోని మడ్ ఐల్యాండ్‌లోని బీచ్‌హౌస్‌లో ఆ పెళ్లయింది. బెంగాలీ సంప్రదాయం ప్రకారం తాళి కట్టకుండా, చేతికి కడియం తొడిగి ఒక్కటయ్యారు. అయితే ఈ వ్యవహారాలేవీ ప్రత్యక్షంగా నాకు తెలియదు. ఆమె తల్లిదండ్రుల వల్లనే మిథున్‌తో విడిపోయారనుకుంటాను. విచిత్రమేమంటే అంతకుముందు వేరే విషయం గురించి మాట్లాడుతూ... 'రెండో పెళ్లివాడిని మాత్రం చేసుకోవద్దమ్మా' అని నేను శ్రీదేవితో అని వున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో అదే జరిగిపోయింది.

ఇంటర్వ్యూలు : రెంటాల జయదేవ, వినాయకరావు, సత్య పులగం, ఎం.డి. గౌస్‌బాషా

శ్రీదేవి నిజాయితీకి ఆశ్చర్యపోయా

- సరోజ్ ఖాన్


అతిలోక సుందరి శ్రీదేవికి హిందీ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్ మంచి స్నేహితురాలు. శ్రీదేవి ఈలోకం విడిచి వెళ్ళడంతో ఆమెతో తన అనుబంధాన్ని సరోజ్‌ఖాన్ గుర్తు చేసుకున్నారిలా.... సుభాష్ ఘయ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'కర్మ' చిత్రంలో 'మైనే రబ్ సే తుఝే..' పాట కొరియోగ్రఫీ సమయంలో శ్రీదేవిని తొలిసారి కలిశా. తను వేసే స్టెప్పులు సౌతిండియన్ స్టైల్‌లో ఉండేవి. దాంతో కొన్ని రీటేక్స్ తప్పలేదు. కానీ, డ్యాన్స్ బాగా చేసేది. పాట చిత్రీకరణలో తనకు తానుగా ఒకసారి నా దగ్గరకు వచ్చి 'సరోజ్‌జీ... ప్లీజ్ గివ్ మి మోర్ రిహార్సిల్స్ (నాతో ఎక్కువ రిహార్సిల్స్ చేయించండి). ఐయామ్ నాట్ ఎ గుడ్ డ్యాన్సర్ (నేను మంచి డ్యాన్సర్‌ని కాదు!)' అని చెప్పింది. తన నిజాయితీ చూసి నేను ఆశ్చర్యపోయా. ఆర్టిస్టులు ఎవరూ తాము సరిగా చేయలేమని చెప్పుకోరు. తర్వాత మేము మంచి స్నేహితులయ్యాం. శ్రీదేవితో సాంగ్ షూటింగ్ ఉంటే... నాకు ఓ ముద్దు వచ్చేది. సెట్‌లో అడుగు పెట్టగానే 'హల్లో సరోజ్' అని గట్టిగా కౌగింలించుకుని ఒక ముద్దు పెట్టుకునేది. నేనంటే తనకు అంత ఇష్టం. నాకు బాగా గుర్తు... ఒకసారి న్యూ ఇయర్ పార్టీకి నన్ను, నా దగ్గర పని చేసి ఆరుగురు డ్యాన్సర్లను మద్రాస్‌లోని వాళ్ళింటికి పిలిచింది. తనే ఫ్లైట్ టికెట్స్ పంపింది. మా ఆతిథ్యం మద్రాస్‌లోని వాళ్ళింటిలోనే. ఉదయం నిద్రలేవగానే నా తలదిండు పక్కన ఒక నగల పెట్టి ఉంది. నిద్ర లేచి చూడగానే నాకు భయం వేసింది. వేరే గదిలో పడుకున్నానేమో అనుకున్నా. వెంటనే వాళ్ళమ్మగారు కనిపించారు. విషయం చెప్పాను. 'శ్రీ' (శ్రీదేవి) నీకోసమే ఆ నగలు అక్కడ పెట్టారని చెప్పారు. అందులో డైమండ్ జ్యువెలరీ ఉంది. అలాగే, నా డ్యాన్సర్లు ఒక్కొకరికీ రూ. 11 వేలు ఇచ్చింది. పెళ్ళి చేసుకుని ఇండస్ట్రీని వదిలి వెళ్ళిన తర్వాత కలవడం తగ్గింది. ఒకసారి నేను కారులో వెళ్తుంటే ఆపింది. ఏంటని నేను కిందకు దిగితే.. తన పిల్లలు ఇద్దర్నీ నాకు పరిచయం చేసింది. తనెప్పుడు కలిసినా... ఎదుటివ్యక్తిని పలకరించే ఆప్యాయత మారదు.



కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌తో..



శ్రీదేవి... సిరిగల దేవి!



అభినయ సిరిగల దేవి... అభిమాన సిరిగల దేవి... ఆత్మీయ సిరిగల దేవి... అతిలోక సుందరి శ్రీదేవి! అంటున్నారు దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి. శ్రీదేవి గురించి, ఆమెతో ఆయనకున్న అనుబంధం గురించి చిత్రజ్యోతితో ప్రత్యేకంగా సంభాషించారు.

ఒకసారి 'వజ్రాల దొంగ' పాటల రికార్డింగ్ కోసమని మద్రాస్ నుంచి బాంబే వెళ్తుంటే... వాళ్ళమ్మగారు 'ఏమీ అనుకోవద్దండీ! పాపకు పెరుగన్నం ఇష్టం. ఈ క్యాన్ తీసుకెళ్ళి ఇవ్వండి' అని చిన్న క్యాన్‌లో పెరుగన్నం ఇచ్చారు. నేను తీసుకెళ్ళి ఇవ్వగానే శ్రీదేవి ఎంత సంతోషపడిందో! బాంబేలో పెరుగన్నం దొరికినా... అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే కదా!

శ్రీదేవి ఇక లేరనే వార్త మీకు ఎప్పుడు తెలిసింది?

ఆదివారం ఉదయం ఎవరో ఫోన్ చేసి 'సార్... మెలకువగా ఉన్నారా? నిద్రపోయారా?' అనడిగారు. 'చెప్పండి' అన్నాను. 'శ్రీదేవిగారు చనిపోయారండీ' అన్నారు. ఠక్కున ఈ అమ్మాయి గుర్తు రాలేదు. 'ఏ శ్రీదేవి?' అనడిగా. ఎందుకంటే... తనకి ఎటువంటి ఆరోగ్య సమస్యలూ లేవు. అస్వస్థతకు గురైన వార్తలు వినలేదు. 'మన హీరోయిన్ శ్రీదేవి అండీ. బంధువుల పెళ్ళికని దుబాయ్ వెళ్ళారు. అక్కడ గుండెపోటుతో చనిపోయారు' అంటే... నా నోటి వెంట మాటలు రాలేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ శ్రీదేవి చనిపోయిందంటే... నేనసలు నమ్మలేదు.

మీరిద్దరూ ఒకరికొకరు ఎప్పుడు పరిచయమయ్యారు?

'కిరాయి కోటిగాడు' సెట్‌లో! నా దర్శకత్వంలో ఆ అమ్మాయి హీరోయిన్‌గా చేసిన మొదటి చిత్రమది. అంతకు ముందు తనతో పరిచయం లేదు. రైటర్ వెళ్ళి కథ చెప్తే... 'ఓకే' చేసింది. ఫస్ట్‌డే సెట్‌కి వచ్చినప్పుడు 'నా పేరు కోదండరామిరెడ్డి అమ్మా. డైరెక్టర్‌ని' అని పరిచయం చేసుకున్నా. 'అయ్యో... ఏంటండీ మీరు అలా చెబుతారు' అని గౌరవంగా మాట్లాడింది. తర్వాత 'రామరాజ్యంలో భీమరాజు', ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావుగారితో చేసిన 'శ్రీరంగనీతులు' పెద్ద హిట్. అంతకు ముందు ఆయన చేసిన రెండు మూడు చిత్రాలు సరిగా ఆడలేదని అప్పుడు అక్కినేనిగారు సినిమాలు చేయకూడదనుకున్నారు. రచయిత డీవీ నరసరాజుగారికి నేను ఒక తమిళ సినిమా చూపించా. ఆయన ఇంప్రెస్ అయ్యి 'నాగేశ్వరరావు నాకోసం ఈ సినిమా తియ్. తప్పకుండా హిట్ అవుతుంది' అని చెప్పి కన్విన్స్ చేశారు. హీరోయిన్‌గా శ్రీదేవి అయితే బాగుంటుందని చెబితే.. అక్కినేనిగారు ఫోన్ చేసి ఆయనే మాట్లాడారు. మొత్తం మీద ఆ అమ్మాయి హీరోయిన్‌గా ఆరేడు చిత్రాలు చేశా.

సెట్‌లో శ్రీదేవి ఎలా ఉండేవారు?

చాలా మితభాషి! ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఎవరినైనా కామెంట్ చేయడం గానీ... పల్లెత్తు మాట అనడం గానీ... ఉండదు. నాతో చాలా సన్నిహితంగా ఉండేది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు (షూటింగులో) ఉంటే చెప్పేది గానీ ఒకరిపై ఎప్పుడూ కంప్లయింట్ చేయలేదు. ఇతరుల సినిమాల గురించి కామెంట్ చేయడం గట్రా లేవు. హీరోలు, హీరోయిన్ల గురించి బ్యాడ్‌గా చెప్పడం అసలే లేదు. నా దగ్గర అటువంటి మాటలూ జరగలేదు. నా దగ్గర జరగలేదంటే ఇంకెక్కడా జరిగి ఉండకపోవచ్చు.

ఎదుటివ్యక్తి చూపు తిప్పుకోనివ్వని అందం శ్రీదేవిది. సెట్‌లో జనాలు ఆమెను చూస్తుండేవారా?

మేకప్ వేసుకుని ఆ అమ్మాయి కారులోంచి దిగితే... ప్రతి ఒక్కరూ ఠక్కున ఆమె వైపు తిరగాల్సిందే. ఏం అందం అండీ! చీరకట్టు గానీ, మోడ్రన్ డ్రస్సు గానీ, లంగా ఓణీ గానీ... ఏది వేసుకున్నా ప్రతివాళ్ళూ ఒక్కసారి ఆ అమ్మాయిని చూస్తారు. అభిమానులు అయితే... అలాగే చూస్తారనుకోండి! భగవంతుడు ఆమెకు అంత అందం, మంచి శరీరాకృతి ఇచ్చాడు. బ్రహ్మాండమైన నటన ఇచ్చాడు.

మీరు అలా ఆశ్చర్యానికి గురైన సందర్భాలు ఉన్నాయా?

ఒక్కటా రెండా బోల్డన్నిసార్లు! కృష్ణ హీరోగా చేసిన 'కంచుకాగడా' చిత్రంలో శ్రీదేవి పాత్రకు చిన్న కామెడీ టచ్ ఇవ్వాలనుకుని చెబితే... అసలు చేసిందండీ? తను నటిస్తుంటే నేను పగలబడి నవ్వేవాణ్ణి. అంత బాగా చేస్తుంది. లవ్ సీన్స్ అయితే చెప్పనవసరం లేదు. 'ఒక రాధ - ఇద్దరు కృష్ణులు' చిత్రంలో కమల్ (హాసన్), శ్రీదేవి పోటీపడి నటించారు. నాకు ఏం అర్థమయ్యేది కాదు. నవ్వుతూనే ఉండేవాణ్ణి. ఎక్కడ కట్ చెప్పాలో తెలిసేది కాదు. సెట్‌లో నవ్వులే నవ్వులు. అరగంట సేపు షాట్‌లోంచి ఎవరూ బయటకు వచ్చేవాళ్ళం కాదు. అతనూ విపరీతంగా చేసేసి, ఆమె కూడా విపరీతంగా చేసేసి... ఇద్దరూ ఏం ఆర్టిస్టులండీ!

శ్రీదేవితో షూటింగ్‌కి ఎవరైనా వచ్చేవారా? ఆ అమ్మాయికి స్నేహితులు ఉన్నారా?



తల్లి రాజేశ్వరితో

చిత్రపరిశ్రమలో ఎవరితోనూ సన్నిహితంగా ఉండేది కాదు. షూటింగులకు అప్పుడప్పుడూ చెల్లెలు శ్రీలత వచ్చేది. చిన్ననాటి స్నేహితులున్నారు. వాళ్ళంతా సాయంత్రం వేళల్లో ఆమె ఇంటికి వచ్చేవారు. ఇక, శ్రీదేవికి తల్లి రాజేశ్వరి అంటే ప్రాణం. ఆమె మరణించినప్పుడు భోరున విలపించింది. బ్రెయిన్‌లో రాంగ్ ఆపరేషన్ వల్ల తల్లి ప్రాణాలు విడించిందనే వార్త విని శ్రీదేవి తట్టుకోలేకపోయింది.

కమల్, శ్రీదేవి నటన మీకు విపరీతంగా నచ్చేయడంతో 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు'లో సన్నివేశాలను హిందీ సినిమాలో ఉపయోగించారట?

అవును. రెండు సన్నివేశాలను ఉపయోగించా! 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' చిత్రాన్ని హిందీలో అనిల్‌కపూర్, మాధురీ దీక్షిత్ జంటగా 'జమాయీ రాజా' పేరుతో రీమేక్ చేశా. 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు'లో ఫస్ట్ నైట్ సీన్లు బ్రహ్మాండంగా పేలాయి. అందుకని, 'జమాయీ రాజా'లో పెట్టాను. అనిల్, మాధురి బాగానే చేశారు. కానీ, నాట్ అప్ టు ద మార్క్. కమల్, శ్రీదేవి చేసిన తర్వాత వాళ్ళ బదులు వేరేవాళ్ళని ఊహించుకోలేం.

విమానంలో పెరుగన్నం తీసుకెళ్ళా!

శ్రీదేవికి బాగా తినడం ఇష్టం. కానీ, తినలేదు. ఆర్టిస్టు కదా! తినకూడదు. నాకు తెలిసి ఆ అమ్మాయికి పెరుగన్నం అంటే చాలా ఇష్టం.

శ్రీదేవి నిర్మాత, చిరంజీవి హీరో.. ఆ సినిమా ఆగిపోయింది



శ్రీలత, వి.ఎస్.ఆర్. స్వామి, ఎమ్.జీ.ఆర్, కోదండరామిరెడ్డి, శ్రీదేవి, చిరంజీవి

ఎంతోమంది దర్శకులు శ్రీదేవికి సక్సెస్‌లు ఇచ్చారు. ఎంతోమంది దగ్గర పని చేసింది. ఎందుకనో... నేనంటే కొంచెం అభిమానం. తను సొంత సినిమా చేయాలనుకున్నప్పుడు ఆ చిత్రానికి నన్ను దర్శకత్వం వహించమని కోరింది. చిరంజీవి హీరోగా, శ్రీదేవి హీరోయిన్‌గా 'వజ్రాల దొంగ' (అప్పట్లో టైటిల్ అనౌన్స్ చేయలేదు!) ప్రారంభించాం. వాళ్ళ సిస్టర్‌తో కలిసి శ్రీదేవి ఆ చిత్రాన్ని నిర్మించాలనుకుంది. ముంబైలో పాటల రికార్డింగ్ కూడా చేశాం. పాటల రికార్డింగ్ దగ్గర ప్రతి బిట్ దగ్గరుండి చూసుకుంది. ఎక్కడ కలెక్ట్ చేసి పెట్టిందో తెలీదు కానీ... బోల్డంత కలెక్షన్ ఆమె దగ్గర ఉంది. సంగీత దర్శకుడు బప్పీ లహరికి అవన్నీ వినిపించి సాంగ్స్ రికార్డింగ్ చేయించుకుంది. కానీ, సినిమా మధ్యలోనే ఆపేశాం.

అందుకే ఆగిపోయింది



కోదండరామిరెడ్డి, శ్రీదేవి, చిరంజీవి

మణిరత్నం 'మౌనరాగం'లోని ఫ్లాష్‌బ్యాక్ స్ఫూర్తితో 'వజ్రాల దొంగ' కథ రెడీ చేశాం. యండమూరి వీరేంద్రనాథ్ రచయిత. పది రోజులు షూటింగ్ చేశాం. చెన్నైలో రెండు పాటలు తీశాం. అప్పటికే సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. సాధారణంగా బయ్యర్స్ ఎప్పుడూ నా దగ్గరకి వచ్చి 'సినిమా మాకు ఇప్పించండి' అని అడగలేదు. ఆ సినిమాకు చాలామంది పోటీపడ్డారు. నా దగ్గరకు వచ్చి రికమండ్ చేయమనే వారు. సినిమా క్రేజ్ చూసి నాకు డౌట్ వచ్చింది. ఒకవేళ మనం అంచనాలను అందుకోలేకపోతే... నాకు బ్యాడ్‌నేమ్ వస్తుంది. వాళ్ళిద్దరూ తొలిసారి నటిస్తున్నారు. వాళ్ళ కాంబినేషన్‌కి బ్యాడ్‌నేమ్ వస్తుంది. ఫస్ట్‌టైమ్ ఆ అమ్మాయి నిర్మాతగా చేస్తుంది. తనకీ బ్యాడ్‌నేమ్ వస్తుంది. ఎన్నో ఆలోచనలు. శ్రీదేవి దగ్గరకు వెళ్ళి 'అమ్మా... నాకెందుకో మనం ఇప్పుడు చేస్తున్న సబ్జెక్ట్, అంచనాలను అందుకుంటుందా? లేదా? అనే చిన్న డౌట్ ఉంది. ఏం చేద్దాం?' అన్నాను. 'సాంగ్స్ అయితే బాగున్నాయి. సబ్జెక్ట్ గురించి నాకు పెద్దగా తెలీదు. కొన్నాళ్ళు ఆపేసి, వేరే మంచి కథతో సినిమా చేద్దాం. లేదంటే ఇదే కథను మరింత బాగా చేసే అవకాశం ఉందేమో చూడండి' అని చెప్పింది. చాలామంది రచయితలతో కూర్చుని కథపై కసరత్తులు చేశాం. సరిగా రాలేదు. 'మిస్టర్ ఇండియా'ను తెలుగులో రీమేక్ చేద్దామా? అని శ్రీదేవి అడిగింది. చిరంజీవిగారు కూడా రషెస్ చూశారు. మాకు పెద్దగా నచ్చలేదు. లెంగ్త్ ఎక్కువని భావించాం. నాలుగైదు గంటలు వరుసగా ఆ సినిమా చూసేసరికి ఆ అమ్మాయికి బోర్ కొట్టింది. అలా అలా సినిమాను ఆపేశాం.

'కొండవీటి దొంగ' కు అడిగాం

లేదు. ఆ పాటలను శ్రీదేవి ఎవరికీ ఇవ్వనని చెప్పింది. నేను అమ్ముకునే మనిషిని కాదని వదిలేసింది. చిరంజీవి హీరోగా తీసిన 'కొండవీటి దొంగ'కు ముందు ఆ అమ్మాయినే అడిగాం. తను ఒప్పుకుంటే... సింగిల్ హీరోయిన్ సిన్మాగా చేద్దామనుకున్నాం. అప్పుడా పాటలను ఉపయోగించుకోవచ్చనేది నా ప్లాన్. నిర్మాత టి. త్రివిక్రమరావుగారితో వెళ్ళి 'అమ్మా! ఆ రెండు పాటలను వాడుకుంటాం. మీకు ఎంత ఖర్చు అయ్యిందో చెబితే ఇచ్చేస్తాం. మా సినిమాలో మీరు హీరోయిన్‌గా చేస్తే సంతోషం. మన కాంబినేషన్‌లో ఆ సినిమా కుదరలేదు. కనీసం ఇదైనా చేద్దాం' అని అడిగా. ముందు 'ఆలోచించుకుని చెప్తా' అంది. టైటిల్ ఏంటి? అనడిగితే... 'కొండవీటి దొంగ' అన్నాను. వాళ్ళమ్మగారితో ఆలోచించుకుని 'వద్దులేండి' అన్నారు. తర్వాత ఇద్దరు హీరోయిన్ల సినిమాగా విజయశాంతి, రాధలతో చేశా. తర్వాత చిరంజీవి, శ్రీదేవి జంటగా దత్తు (అశ్వినీదత్) గారు 'జగదేకవీరుడు - అతిలోక సుందరి' చేశారు.

శ్రీదేవి ముఖం చూస్తే మీకు గుర్తొచ్చే అంశం?



ఆ అమ్మాయిది అమూల్ బేబి ఫేస్ అండీ! ఆమె ముఖంపై క్లోజ్ అప్ పెడితే కట్ చెప్పాలని అనిపించదు. అలా చూడాలని అనిపిస్తుంది.

శ్రీదేవి నుంచి ఇతరులు నేర్చుకోవలసిన అంశాలు?


క్రమశిక్షణ, సమయపాలన (టైమింగ్), ఎదుటివారిని గౌరవించే తత్వం, చిత్రంలో పాత్రను అర్థం చేసుకునే తీరు! అంత క్రమశిక్షణ గల అమ్మాయిని నేను చూడలేదు. చెప్పిన టైమ్‌కి సెట్‌కి వచ్చేది. దర్శకుడు, మేకప్ ఆర్టిస్ట్ నుంచి చిన్న టెక్నీషియన్ దాకా ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించేది.

అతిలోక సుందరి బిరుదుతో పాటు నటిగానూ శ్రీదేవికి మంచి పేరు తెచ్చుకున్నారు. నటిగా అంత పేరు రావడానికి కారణం ఏంటంటారు?



సోదరి శ్రీలతతో..

ఏ క్యారెక్టర్‌ను అయినా ఓన్ చేసుకునేది. తర్వాతరోజు నటించే సన్నివేశాలను ముందురాత్రి సిస్టర్ శ్రీలతతో డిస్కస్ చేసేదేమో? తెలీదు గానీ... మనం చెప్పినదాని కంటే రెండొందల శాతం అద్భుతంగా చేసేది. 'నేను చేసి చూపించింది ఇదా? ఇంత బాగా చేశానా?' అనుకుంటా. తర్వాత 'లేదు. ఆ అమ్మాయే చాలా బాగా చేసింది' అనిపించేది. నటించి మెప్పించేది. ఆ అమ్మాయి బాడీలో విపరీతమైన ఈజ్, గ్రేస్. ఏదైనా ఓన్ చేసుకోగలదు. చేసుకుని ఈజీగా గ్రేస్ యాడ్ చేసి చేస్తుంది. అందరూ డ్యాన్సులు చేస్తారు. అందరూ డైలాగులు చెప్తారు. అందరూ నడుస్తారు. కానీ, ఆ అమ్మాయి నడకలో, డ్యాన్స్‌లో ఒక గ్రేస్ ఉంటుంది. కళ్ళతో గానీ పెదాలతో గానీ చిన్న చమక్‌లు యాడ్ చేస్తుంది. ముఖ్యంగా ఆర్టిస్టులకు కావలసింది అదే! నాకు తనని చూస్తే ఆశ్చర్యం అనిపించేది.



ఆకాశంలో లాడ్జి

పెరూ కొండల్లో ఒళ్లు జలదరించే అనుభవం

నేలమీద ఎవ్వరైనా పడుకుంటారు. ట్రెకింగ్ చేసుకుంటూ వెళ్లి..కొండ మీద సేద తీరేవాళ్లు కూడా ఉంటారు. కానీ లోయకూ, కొండకూ మధ్యన.. కాలుజారితే ప్రాణాలు పోయే రాళ్ల అంచున నిద్రపోగలరా? సాహసం చేయరా డింభకా..! అంటున్నారు పెరూకి చెందిన స్కై లాడ్జ నిర్వాహకులు! నిట్టనిలువుగా ఉండే కొండకు వేలాడుతూ.. క్యాప్సూల్ ఆకారంలో ఉండే గ్లాస్ లాడ్జిలు పెరూలోని సాక్రెడ్ వ్యాలీలో పర్యాటకులను అబ్బురపరుస్తున్నాయి. దాదాపు 1300 అడుగుల ఎత్తులో ఉండే గ్లాస్ లాడ్జీల వద్దకు ట్రెకింగ్ చేసుకుంటూ చేరాలి. అడుగుతీసి అడుగువేయడం సాహసమైన చోట.. అంత ఎత్తుకు చేరినవారే.. గ్లాస్ లాడ్జీలో ఒక రాత్రి బస చేయడానికి అర్హులు! 'ప్రకృతితో మనిషిని మళ్లీ అనుసంధానం చేసి..అసలైన విలాస జీవితానికి అర్థం చెప్పాలన్నదే మా ప్రయత్నం' అంటారు స్కైలాడ్జ మేనేజర్ నటాలియా రోడ్రిగూజ్! నాట్యురా వైవ్ అనే అడ్వెంచర్ కంపెనీ ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ గ్లాస్ సూట్! ఇందులో 4 బెడ్‌లు, ఒక డైనింగ్ ఏరియా ఒక ప్రైవేట్ బాత్రూమ్ ఉంటాయి.. కొండల మధ్య ఓ ఆశ్చర్యానందాలతో కూడిన రాత్రిని సొంతం చేసుకోవాలంటే 400 డాలర్లు చెల్లించాలి.

'ఆంక్షల పరదాలు దాటి మహిళలు బయటకు రాలేని సౌదీ అరేబియాలో..నీకు ప్రత్యేకమైన అధికారాలు కావాలా?' అన్న ప్రశ్నకు రోబో సోఫియా ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. 'నాకు ప్రత్యేకమైన అధికారాలు, నిబంధనలు అవసరం లేదు. సౌదీ అరేబియా ఇచ్చిన పౌరసత్వ హోదాను ఉపయోగించుకుని మహిళల హక్కులపై మాట్లాడతాను' అంటూ హైదరాబాద్ ప్రపంచ ఐటి సదస్సు వేదిక నుంచి సోఫియా అన్న మాటలు స్ఫూర్తిని కల్గించాయి. నిజానికి సోఫియాకు గత ఏడాది పౌరసత్వం ఇచ్చిన తర్వాత.. సౌదీ అరేబియాలో మహిళా సాధికారతకు వేగంగా అడుగులు పడుతున్నాయి. యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ 'విజన్ 2030'లో భాగంగా తీసుకువస్తున్న సంస్కరణలు.. మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఎడారిలో సగం

సౌదీలో తొలగుతున్న ఆంక్షల పరదాలు.. మహిళలకు సమాన వ్యాపార అవకాశాలు

కారు నుంచి షికారు వరకూ..



సౌదీ మహిళలు కారు నడపడానికి అనుమతిస్తూ గత ఏడాది సెప్టెంబరు 27న సౌదీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సౌదీలో మహిళా డ్రైవర్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ జారీచేసిన ఉత్తర్వులు.. ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో వేలాదిమంది మహిళలు డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేస్తున్నారు. అలాగే క్రీడా మైదానాల్లో మహిళలను అనుమతించడం సంచలనం సృష్టించింది. పరదాలు, ఆంక్షలు లేకుండా ఈ ఏడాది జనవరిలో మహిళలు స్వేచ్ఛగా సాకర్ మ్యాచ్‌ను వీక్షించారు. పురుష సంరక్షకుడు లేకుండా సౌదీలో మహిళలు గడప దాటలేరు. వివాహం చేసుకోలేరు. విడాకులు తీసుకోలేరు. ఉద్యోగం, ప్రయాణం చివరకు అత్యవసరంగా సర్జరీ చేయించుకోవాలన్నా మొన్నటి వరకూ గార్డియన్ తప్పనిసరి! ఇప్పుడిప్పుడే ఈ దేశంలో మార్పు వస్తోంది.



పురుషులతో సమానంగా వ్యాపారాలు

ఇంతవరకూ సౌదీలో పురుషుల అనుమతి, అండదండలు లేకుండా మహిళలు అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉంది. అయితే తాజాగా సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మహిళలు వ్యాపారవేత్తలుగా ముందడుగు వేయడానికి దోహదం చేస్తుంది. భర్త, తండ్రి లేదా పురుష సంరక్షకుని అనుమతితో సంబంధం లేకుండా.. సౌదీ మహిళలు వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. తగ్గిన చమురు ధరలు, పెరిగిన మిలిటరీ ఖర్చుల నేపథ్యంలో ఇటీవల ఆర్థికంగా సౌదీ అరేబియా దెబ్బ తింది. ఆర్థిక సంస్కరణలు చేపట్టడంతోబాటు మహిళా స్వేచ్ఛ ఆవశ్యకతను పాలకులు గుర్తించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలను భాగస్వాములు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని అర్థం చేసుకున్నారు. దేశంలోని ఉద్యోగుల్లో 22 శాతం ఉన్న మహిళల భాగస్వామ్యాన్ని.. 2030నాటికి 30శాతానికి పెంచాలని సంకల్పించారు. ఇటీవల ఓ సౌదీ బ్యాంకుకి మహిళను సీఈవోగా నియమించి ఆశ్చర్యపరిచింది సౌదీ రాజకుటుంబం! అంతేకాదు పురుషుడి అనుమతితోనే గడపదాటాలన్న గార్డియన్ వ్యవస్థలో కూడా సవరణలు తెచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నామనీ, మహిళా సాధికారతకు కట్టుబడివున్నామని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రకటించారు. సౌదీలో రోబో సోఫియాకి పౌరసత్వం ఇచ్చారు పాలకులు. కానీ రోబోకి ఉన్న స్వేచ్ఛ సౌదీ మహిళలకు పూర్తిగా ఉన్నాయా? అన్న విమర్శలకు సంస్కరణలతో సమాధానమిస్తున్నారు యువరాజు సల్మాన్!

–సెంట్రల్ డెస్క్



ప్రిన్స్ సల్మాన్ విప్లవాత్మక సంస్కరణలు

యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలో సౌదీ అరేబియాలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కేవలం చమురు ఎగుమతులపైనే ఆర్థిక వ్యవస్థ ఆధారపడకుండా..దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. అవినీతి ఆరోపణలపై రాజ కుటుంబ సభ్యులను కూడా వదలకుండా అరెస్టు చేయించిన యువరాజు సల్మాన్..ఏ స్థాయిలోనూ అక్రమాలను క్షమించమని సంకేతాలిచ్చారు. అదే సమయంలో 500 బిలియన్ డాలర్లతో ఎకనామిక్ జోన్స్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు. పెట్టుబడులకు సౌదీ అరేబియా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఆహ్వానం పలికారు.

పురుషులతో సమానంగా వ్యాపారాలు

ఇంతవరకూ సౌదీలో పురుషుల అనుమతి, అండదండలు లేకుండా మహిళలు అడుగు కూడా వేయలేని పరిస్థితి ఉంది. అయితే తాజాగా సౌదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. మహిళలు వ్యాపారవేత్తలుగా ముందడుగు వేయడానికి దోహదం చేస్తుంది. భర్త, తండ్రి లేదా పురుష సంరక్షకుని అనుమతితో సంబంధం లేకుండా.. సౌదీ మహిళలు వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. 'గార్డియన్ అనుమతి అక్కర్లేదు. సౌదీ మహిళలు స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకోవచ్చు. పురుషులతో సమానంగా వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, పనిచేయడానికి అనుమతిస్తున్నాం' అని సౌదీ వాణిజ్య, పెట్టుబడుల శాఖ ట్వీట్ చేసింది.

పెరుగుతున్న విడాకుల పార్టీలు

6 నెలలుగా సౌదీ మహిళల జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. భర్త నుంచి విడాకులు తీసుకున్న మహిళలు పార్టీలు చేసుకోవడం ట్రెండ్‌గా మారింది. గతంలో విడాకులు పొందిన మహిళలను సమాజం చిన్నచూపు చూసేది. కానీ ఇప్పుడు కాలం మారింది. విడాకులు తీసుకున్న మహిళలు తల పైకెత్తి బతుకుతున్నారు. నచ్చినవారిని రెండో పెళ్లి చేసుకుంటున్నారు. వైవాహిక జీవితంలో పడ్డ ఇబ్బందుల నుంచి విముక్తి లభించినందుకు.. చాలామంది పార్టీలు చేసుకుంటున్నారు. అన్యాయాన్ని ఎదుర్కొంటున్న మహిళలు ఆ పార్టీలకు హాజరై తమ బాధలు పంచుకుంటున్నారు.

మంత్రివర్గంలోనూ...



కార్మిక, సామాజిక అభివృద్ధి శాఖ డిప్యూటీ మంత్రిగా ఓ మహిళను సౌదీ రాజు నియమించారు. పని ప్రదేశాల్లో మహిళల పాత్రను విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మహిళలపై పలు ఆంక్షలు విధించే సౌదీ ప్రభుత్వం.. సైన్యంలోనూ మహిళలు చేరేందుకు ఇటీవల అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.



కమల్‌పై గౌతమి తిరుగుబాటు

చెన్నై, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): విశ్వనటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌పై ఆర్థికలావాదేవీల విషయమై సీనియర్ నటి గౌతమి తిరుగుబాటు చేశారు. ఈ విషయం ఇప్పుడు తమిళనాట సంచలనం కలిగిస్తోంది. కమల్‌హాసన్, గౌతమి దాదాపు 13 ఏళ్ల బంధం నుంచి గత ఏడాది విడిపోయిన విషయం తెలిసిందే. అయితే కమల్ నుంచి విడిపోయిన సమయంలోనూ ఎలాంటి ఆరోపణలూ చేయని ఆమె, మంగళవారం చెన్నైలో మీడియా ఎదుట ఆయనపై విమర్శలు గుప్పించారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ నిర్మాణంలో కమల్‌హాసన్ తీసిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసినందుకు తనకు ఇంకా వేతనం ఇవ్వలేదని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని వివరించారు. 30 ఏళ్లుగా తన గురించి ప్రజలకు తెలుసని, తాను ఏనాడూ మరొకరిని విమర్శించలేదని, మోసపోయినందువల్లే కమల్ గురించి నోరు విప్పానని గౌతమి పేర్కొనడం విశేషం. కాగా, గౌతమి వేతనం బాకీ సమస్యను తమ రాజ్‌కమల్ సంస్థ చూసుకుంటుందని కమల్ వివరణ ఇచ్చారు. దుబాయ్‌లో మృతి చెందిన సినీ నటి శ్రీదేవి కుటుంబాన్ని పరామర్శించేందుకు ముంబై వెళ్లిన ఆయన మంగళవారం చెన్నైకు తిరిగొచ్చారు. విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యానించారు. అలాగే, పొరుగు రాష్ట్రాల్లో చదువుకుంటున్న తమిళ విద్యార్థులకు ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. చెన్నై ఐఐటీలో సంస్కృతం పాటను ఆలపించడం ఖండించదగ్గ విషయమని కమల్ పేర్కొన్నారు.

'నాస్కామ్'కు కంట్రోల్+ఎస్

30 ఏళ్ల చరిత్రలో తొలి మహిళా ప్రెసిడెంట్



భారతీయ టెక్నాలజీ పరిశ్రమకు ఓ మహిళ నేతృత్వం వహించనున్నారు. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) ముప్పై ఏళ్ల చరిత్రలో..తొలి మహిళా ప్రెసిడెంట్‌గా దేబ్జానీ ఘోష్ ఏప్రిల్లో బాధ్యతలు చేపడతారు. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు కలిగిన 167 బిలియన్ డాలర్ల భారత ఐటీ సేవల పరిశ్రమకు ఆమె అండగా నిలవనున్నారు. పురుషాధిక్య గ్లోబల్ టెక్నాలజీ రంగంలో వివక్షకు వ్యతిరేకంగా మహిళలకు బాసటగా నిలవనున్నారు. అమెరికాలో ఇరవై ఏళ్లపాటు పనిచేసిన దేబ్జానీ ఘోష్..ఇంటెల్‌సహా అనేక ప్రముఖ కంపెనీల్లో కీలక పదవులు అలంకరించారు. అనేక స్టార్టప్‌లను ప్రోత్సహిస్తూ.. ఏంజెల్ ఇన్వెస్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో దాదాపు 40 లక్షలమంది ఐటీ నిపుణులున్నారు. ప్రతి నలుగురు పురుష ఇంజినీర్లలో ఒక మహిళా ఇంజినీర్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయినా ఇంతవరకూ దేశంలో ఏ ఐటీ కంపెనీకి మహిళ నేతృత్వం వహించలేదు. 'పరిస్థితులు మారాలి. ప్రతిభ, సామర్థ్యం కల్గిన మహిళలను కాపాడుకోవాలి' అని పిలుపునిస్తున్నారు దేబ్జానీ ఘోష్! నాస్కామ్ అధ్యక్షురాలిగా మహిళలు ఐటీ సేవల రంగంలో కొనసాగేలా చేయడంపై దృష్టి సారిస్తానని తెలిపారు. .



జాతీయ గీతం బాణీలకు వేదికైన బీసెంట్ హాల్



జాతీయ గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి ఠాగూర్ తన స్వహస్తాలతో అనువదించిన పత్రం నకలు

ఆంగ్ల 'జనగణమన'కు 99 వసంతాలు!

- మదనపల్లెలోని బీటీ కళాశాలే వేదిక
- ఇక్కడే జాతీయ గీతానికి బాణీలు...

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జాతీయ గీతాన్ని ఆంగ్లంలోకి అనువదించి ఈనెల 28నాటికి 99ఏళ్లు పూర్తవుతున్నాయి. దక్షిణ భారతదేశ పర్యటనలో భాగంగా 1919లో చిత్తూరు జిల్లా మదనపల్లెలోని ప్రఖ్యాత బీటీ కళాశాలను సందర్శించిన గురుదేవులు... ఇక్కడి కాటేజీలో ఐదు రోజుల పాటు బస చేశారు. ఈ సమయంలోనే కళాశాలలోని బీసెంట్ హాల్లో అప్పటి ప్రిన్సిపాల్ జేమ్స్ కజిన్స్ సతీమణి మార్గరెట్ కజిన్స్ జాతీయగీతానికి బాణీలు కట్టారు. ఆ తర్వాతే ఇప్పుడు మనం పాడుకుంటున్న రూపంలో 'జనగణమన' మదనపల్లె నుంచి దేశ వ్యాప్తంగా విస్తరించింది. ఆయన ఇక్కడ ఉన్నప్పుడే మార్గరెట్ విజ్ఞప్తి మేరకు తరగతి గది నం.204లో జాతీయ గీతాన్ని బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి అనువదించారు. 1919 ఫిబ్రవరి 28న తన స్వదస్తూరితో ఉన్న ఆ ప్రతిని జేమ్ కజిన్స్‌కు ఠాగూర్ బహూకరించారు. 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' పేరిట అనువదించిన ఆ ప్రతి నకలు ప్రస్తుతం బీటీ కళాశాలలో భద్రంగా ఉంది.

- మదనపల్లె

రవీంద్రనాథ్ ఠాగూర్



రవీంద్రనాథ్ ఠాగూర్ బస చేసిన కాటేజీ





ఢిల్లీలో స్మార్ట్ పోల్స్


వీధి దీపాలతో పాటు వైఫై, సీసీటీవీలు

ఇది స్మార్ట్ ప్రపంచం. మరి మారుతున్న కాలానికి తగ్గట్టుగా దేశ రాజధాని మారకపోతే ఎలా? అందుకే ఢిల్లీలో సాధారణ కరెంటు స్తంభాల స్థానంలో స్మార్ట్ పోల్స్ వచ్చేశాయి. తొలి దశలో న్యూఢిల్లీ మునిసిపల్ కౌన్సెల్ (ఎన్‌డీఎంసీ) పరిధిలో..మార్చి నెలాఖరు నాటికి వీధి దీపాలకు బదులుగా..55 స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 32 స్మార్ట్ పోల్స్ ఇన్‌స్టాల్ చేశారు. ప్రతి స్మార్ట్‌పోల్‌లో ఎల్ఈడీ లైట్లు, కమ్యూనికేషన్ మౌలిక వసతులు, వైఫై, పొల్యూషన్ మానిటర్లతోబాటు సీసీటీవీలు ఉంటాయి. ప్రతి స్మార్ట్ పోల్ 9 నుంచి 12 మీటర్ల ఎత్తు ఉంటుంది. పోల్స్‌కు అమర్చిన స్మార్ట్ ఎల్ఈడీ లైట్లను రిమోట్‌తో ఆన్, ఆఫ్ చేయవచ్చు. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో స్మార్ట్ స్తంభాలు తయారయ్యాయి. 2జీ, 3జీ, 4జీ సేవలకు వీలుగా టెలి కమ్యూనికేషన్ మైక్రోసెల్స్ ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. పోల్స్‌కు అమర్చిన సెన్సార్ల సాయంతో పీఎం 10, పీఎం 2.5, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డై ఆక్సైడ్ కాలుష్య స్థాయిలతోబాటు వాతావరణంలో తేమ, ఉష్ణోగ్రతలను తెలుసుకోవచ్చు.

ఎన్టీఆర్ ఇచ్చింది ఆత్మగౌరవం

నేను ఇస్తున్నది ఆత్మ విశ్వాసం!

అవమానం జరిగినప్పుడు అది... అన్యాయం జరిగినప్పుడు ఇది



ఏపీ ఫస్ట్!

(మొదటి పేజీ తరువాయి)

కోర్టుకు వెళ్లి, చేతులు కట్టుకుని నిల్చునే జగన్‌కు ఓటువేయడమంటే నామోషీగా భావించాలన్నారు. అతనితో తనను పోల్చడం చిన్నతనమే కాదు... అసలు అలాంటి పోలిక అవసరమా? అని సూటిగా ప్రశ్నించారు. తనకు ఏపీయే ముఖ్యమని... ప్రధాని పదవి అవకాశం రాదు, వచ్చినా తీసుకోను అని స్పష్టం చేశారు. 1978 ఫిబ్రవరి 27న తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన చంద్రబాబు... తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా మంగళవారం 'ఆంధ్రజ్యోతి - ఏబీఎన్' మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విద్యార్థి దశలో తన దూకుడు, వర్సిటీ గొడవలు, ఎన్టీఆర్‌తో బంధం, ఆయన ఇంటికి అల్లుడవడం... వంటి అనేక అంశాలపై తన సహజ శైలికి భిన్నంగా, మనసు విప్పి మాట్లాడారు. 'మీరు 50 ఏళ్ల రాజకీయ జీవితాన్ని పూర్తి చేసుకున్నప్పుడు మళ్లీ ఇంటర్వ్యూ చేస్తాను' అని రాధాకృష్ణ అన్నప్పుడు... "మీది చాలా లాంగ్ విష్! మీకు కూడా ఆల్ ది బెస్ట్' అని బాబు గట్టిగా నవ్వేశారు.

ఇంటర్వ్యూ పూర్తి పాఠం...



నాదీ రాయలసీమే!

ఇప్పుడు మాటలు చెప్పేవాళ్లు... ఒక్క పంచాయితీనైనా డెవలప్‌చేశారా? వాళ్లకు విధానాలు, పాలన తెలుసా? వారానికోసారి కోర్టుకు వెళ్లే వీళ్లు అధికారంలో ఉంటే పెట్టుబడులు పెడతారా? అనంతపురంలో ఎక్కడికెళ్లినా నీళ్లు కనిపిస్తున్నాయి. కియ వచ్చింది. సీమకు ఎయిర్‌పోర్టు, హార్డ్‌వేర్ పార్క్, ఎలక్ట్రానిక్ కారిడార్ వస్తాయనుకున్నారా? ఎక్కడ అన్యాయం జరిగింది? నాది రాయలసీమ కాదా? పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టాలో పంటలు పండాయి. సీమకూ నీళ్లిచ్చాం.

మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచానని తెలియగానే ఎలా అనిపించింది?

అది మొదటి గెలుపు. అదో సంతృప్తి. విద్యార్థిగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకోవడమే సాహసం. నిజానికి... అప్పటికే నాకు యూనివర్సిటీలో అధ్యాపక ఉద్యోగం ఇస్తామన్నారు. కానీ... ఎమ్మెల్యే కావడం నా లక్ష్యమని, ఉద్యోగం వద్దని చెప్పాను. ఒక దశలో ఐఏఎస్ కావాలనుకున్నాను. కానీ... దానికి బాగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. అంత టైమ్‌లేదు. దానికి మనం సరిపోమని అనుకున్నాను. ఎమ్మెల్యేగా, మంత్రిగా అయితే ఐఏఎస్‌లనే గైడ్ చేయవచ్చు. ప్రజలకూ సేవ చేయవచ్చు. ఇది నా ఆలోచన. అది సాధ్యం కావాలంటే... ఒక ప్రణాళిక ఉండాలి. రెండేళ్లు ప్లాన్ చేశాను. నియోజకవర్గ పునర్విభజనలో చంద్రగిరి నియోజకవర్గం వస్తుందని తెలిసినప్పటి నుంచే నన్ను నాయకుడిగా మలుచుకునే కార్యాచరణ ప్రారంభించాను. ప్రతి శనివారం, ఆదివారం గ్రామాలకు వెళ్లేవాడిని. అప్పటికే యూనివర్సిటీలో నేను పాపులర్. గొడవలు, అప్పర్ హ్యాండ్ (నవ్వుతూ), సమర్థ నాయకుడిగా ఉంటూ... అనుకున్నది డిక్టేట్ చేశాను. సామాజిక న్యాయం కోసం పోరాడి... విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించాం. మా విద్యార్థి బృందం అంతా బాగుండేవారు. ఏ ఊరికి వెళ్లినా... స్వాగతం పలికేవారు. విందు భోజనాలు పెట్టే వారు. మేం గ్రామాలకు రావడాన్ని గర్వంగా భావించేవారు. గ్రామాల్లో రాజకీయ చర్చ మొదలుపెట్టాను. ఈ రాజకీయాలు ఎందుకు, ఏం జరుగుతోంది అనే విషయాలపై చర్చించేవాడిని. ఇదంతా ఆ ఎన్నికల్లో కలిసొచ్చింది.

టికెట్ వస్తుందని గ్యారెంటీ ఏమిటి?


సీనియర్ నాయకుడు, ఎంపీ రాజగోపాల్ నాయుడు నాకు బాగా పరిచయం. అప్పటికే యువజన కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా ఉన్నాను. అన్నింటికి మించి ఇందిరా కాంగ్రెస్‌కు అక్కడ అభ్యర్థి లేడు.

మీరు అధిష్ఠానాన్ని ధిక్కరించి కుతూహలమ్మను జెడ్పీ చైర్‌పర్సన్ చేశారు. మంత్రులుగా ఉండి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యింది మీరు, సి.దాస్ ఇద్దరే అనుకుంటా! అంత తెంపరితనం ఎలా వచ్చింది?

ఒక నిబద్ధత నుంచే అది వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్‌లో అనేక గ్రూపులు ఉండేవి. బలాన్ని బట్టి పదవులు ఇవ్వాలనే విధానం ఉండేది. చిత్తూరు జిల్లాలో అటువైపు నల్లారి అమర్‌నాథ రెడ్డి ఉన్నారు. పీసీసీ చీఫ్‌గా ప్రభాకరావు ఉండేవారు. మా వర్గానికి వైస్ చైర్మన్ ఇస్తామన్నారు. చైర్ పర్సన్‌గా అభ్యర్థిలేదు కదా అని ప్రశ్నించారు. కోఆప్షన్‌లో కుతూహలమ్మను సెలెక్ట్ చేస్తామన్నాం. ఒప్పుకోలేదు. అప్పటికి ఐదారు నెలల ముందే నాకు పెళ్లి జరిగింది. ఎన్టీఆర్‌గారికి ఫోన్ చేశాను. "ఒక సమస్య ఉంది. ఇప్పుడు నేను ముందుకెళితే నన్ను సస్పెండ్ చేస్తారు, పదవి కూడా పోతుంది. మీ సలహా ఏమిటి' అని అడిగాను. 'నువ్వు మంత్రివని అమ్మాయిని ఇవ్వలేదు! నీ ఆత్మసాక్షికి ఏది సరైనదనిపిస్తే అదే చెయ్' అని ఎన్టీఆర్ భరోసా ఇచ్చారు. ఆయన ఇచ్చిన ధైర్యం ఎప్పటికీ మరిచిపోలేదు. అప్పటికి ఆయనకు రాజకీయం తెలియకపోవచ్చుకానీ... కుటుంబ పెద్దగా, కుటుంబంలో జరిగే విషయాలు ఆయనకు చెప్పాలి. అనుకున్నట్లుగానే మమ్మల్ని సస్పెండ్ చేశారు. నేను మాత్రం రాజీనామా చేయనని తేల్చి చెప్పాను. మంత్రిని సస్పెండ్ చేసే అధికారం పీసీసీ అధ్యక్షుడికి ఉందా అని అడిగాను. అలాగైతే... ముఖ్యమంత్రిని, ఏపీ నుంచే ఎంపీగా ఉన్న ప్రధాని ఇందిరాగాంధీని కూడా పీసీసీ అధ్యక్షుడు సస్పెండ్ చేసేయవచ్చునా అనే చర్చ లేవనెత్తాం. ఢిల్లీకి వెళ్లి దీనిపై క్యాంపెయిన్ చేశాం. "ఆ ప్రసక్తే లేదు. ఇలాగేతై పీసీసీ వర్సెస్ సీఎం గొడవ వస్తుంది. ముందు సస్పెన్షన్ తీసేయండి. తర్వాత ఏమైనా చేయండి" అని ఇందిర తేల్చిచెప్పారు. మేం తిరిగి హైదరాబాద్ వచ్చేలోపే సస్పెన్షన్ ఎత్తివేశారు. 'కురాడివి, ఇంత మొండి పట్టుదల ఏమిటి?' అని చాలామంది అడిగారు. 'పోతే పదవే కదా! ఐ డోన్ట్ కేర్' అన్నాను.

> పెట్టుబడిదారుల సదస్సుకు ఏ రాష్ట్రంలోనూ రాని స్పందన ఇక్కడ వస్తోంది. 40 సంవత్సరాలుగా నేను నిర్మించుకున్న వ్యక్తిత్వం, గుడ్‌విల్, ఇక్కడ పెట్టుబడులు పెడితే సేఫ్ అని నమ్మినందునే రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు.

> చిన్నప్పటి నుంచి నేను ఘర్షణ, లిటిగేషన్‌కు వెళ్లేవాడిని కాను. కష్టాన్ని నమ్ముకున్నాను. అవమానం, అన్యాయం జరిగితే నాకంటే ఎక్కువ మొండిగా ఉండరు. ఏదీ లెక్కచేయకుండా పోరాడతాను.



పార్టీ పెట్టాలని ఎన్టీఆర్‌కు సలహా ఇచ్చిన మీరు... వెంటనే అందులో ఎందుకు చేరలేదు?

నేను చేరతానన్నాను. ఆయన ఒక పార్టీ పెట్టాక, అల్లుడిగా నేను మరోచోట ఉంటే బాగుండదని చెప్పాను. కానీ, ఆయన బలవంతంగా నన్ను నిలువరించారు. బహుశా... రాజకీయంగా సక్సెస్ కాకపోతే నేను రిస్క్‌లో పడతానని భావించినట్లుంది. దీంతో... నేను పారిశ్రామికవేత్తగా ఎదగాలనుకున్నాను. విష్ణుప్రియ హోటల్, కార్బైడ్ ఫ్యాక్టరీ పెట్టాను. అంతా సవ్యంగా సాగితే... ఎన్టీఆర్ రాజకీయాల్లో ముందుకెళ్లేవారు. నేను పారిశ్రామికవేత్తగా ఎక్కడో ఉండేవాడిని. కానీ... ఆగస్టు సంక్షోభం వచ్చింది. దీనిని ఎదుర్కోలేకపోయారు. ఎన్టీఆర్ నన్ను పిలిచారు. నేను విధిలేని పరిస్థితిలో రంగంలోకి దిగాల్సి వచ్చింది. అనుభవమున్న వారు కావాలని అడిగారు.

31 మంది మంత్రులను తొలగించడంతో ఎన్టీఆర్‌పై మొదటిసారి వ్యతిరేకత వచ్చింది. ఆయనను ఎందుకు ఆపలేకపోయారు!

ఆయన కాస్తోకూస్తో నా మాటే వినేవారు. ఒక్కోసారి ఆయన డిఫర్ అయ్యేవారు. ఒక్కోసారి ఆయన మాట్లాడేవారు కూడా కాదు. వినకుంటే నష్టమొస్తుందని నేనే అలిగి వెళ్లే వాడిని. ఆయన మళ్లీ ఫోన్ చేసి పిలిచి మాట్లాడేవారు. ఏది ఏమైనా అనుకున్నది అనుకున్నట్లు చేయాలన్నది ఆయన తత్వం. అనుకున్నది ఏదైనా ఒక ప్రణాళిక ప్రకారం, ప్రజల్ని ఒప్పించి లాజికల్‌గా చేయాలన్నది నా అభిప్రాయం. లక్ష్యం ఒకటే కానీ... దారులు వేరు.

ఎన్టీఆర్ చనిపోయినప్పుడు మీ మీద నింద వస్తుందని భయపడ్డారా?

భయపడలేదు. ఎందుకంటే... అప్పటికి పెద్దాయన మన వద్ద లేరు. అప్పటికే ఐదారు నెలలు గడిచింది. నిజానికి వాళ్లు భయపడి... నామీద నింద వేయబోయారు. కానీ... నిజమేమిటో అంతా అర్థం చేసుకున్నారు.

ఎమ్మెల్యేగా గెలిచారు సరే! మరి... ఈ స్థాయికి వస్తానని అప్పుడు ఊహించారా?

ఏ విషయమైనా నేను వెంటనే సంతృప్తి చెందను. ఇది నా తత్వం. ఇంకా బాగా చేయాలి, రిలాక్స్ కావొద్దనే అంటాను. ఎమ్మెల్యేగా సంతృప్తి చెందలేదు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చెన్నారెడ్డి వద్దకు వెళ్లాను. "నాకు ఒక ఎంపీ అండగా ఉన్నారు. ఐదారుగురు ఎమ్మెల్యేలు తోడున్నారు. అవకాశముంటే, నాకు బలం ఉందనుకుంటే మంత్రి పదవి ఇవ్వండి" అని అడిగాను. చెన్నారెడ్డి అప్పటికే గొప్ప నాయకుడు! ఆయన నన్ను కింది నుంచి పైకి ఎగాదిగా చూశారు. (నవ్వుతూ) 'విద్యార్థిగా వచ్చి, అప్పుడే మంత్రి అంటే ఎలా' అన్నారు. పదవి ఇవ్వలేదు. కానీ... నా క్రియాశీలతను ఆయన గమనించారు. ఒక విషయంలో ఆయనతో విభేదాలు కూడా వచ్చాయి. ఐదారుగురం కూర్చుని మాట్లాడుకున్న విషయాన్ని ఎవరో ఆయనకు చేరవేశారు. నన్ను పిలిచారు. 'ఏంటి... అప్పుడే గ్రూపులు కడుతున్నావ్! అతి చేస్తున్నావ్!' అని పరుషంగా అన్నారు. నాకూ పౌరుషం వచ్చింది. 'భావసారూప్యత ఉన్న నలుగురం కూర్చుని మాట్లాడుకున్నాం. మీరు పిలిస్తే ఇప్పుడు వచ్చాను. లేకపోతే నాకేం ఖర్మ! మీరు ఇలా అంటారేమిటి' అని నేనూ గట్టిగా అడిగాను. అక్కడి నుంచి వచ్చేశాను. ఆయన షాక్! అంత రోషంగా ఉండేవాడిని. 'ఏమిటి నీకు భయమే లేదా' అనే వాళ్లు. ఏం భయం... ఏం జరిగితే అది జరుగుతుందని అనే వాడిని. ఆ తర్వాత నేను సీఎం అయ్యాక... 'చంద్రబాబు సమర్థుడు. ఆయనను చూసి గర్వపడుతున్నాను' అని చెన్నారెడ్డి ప్రశంసించారు. ఆయన పెద్ద మనిషి.

స్టూడెంట్ నెంబర్‌వన్

యుక్త వయసులో సిగరెట్, డ్రింక్ లాంటి సరదాలు ఉండేవా

సిగరెట్ మాత్రం తాగేవాడిని కాను. (నవ్వుతూ...) విద్యార్థిగా అన్ని వేషాలూ వేశాను. రాత్రయితే ఎవరు ఎవరిని కొడతారో అనే టెన్షన్ ఉండేది. ఒకసారి మమ్మల్ని కొట్టడానికి వచ్చారు. మా వాళ్లందరికీ డ్రింక్ ఇచ్చి... ధైర్యంగా ఉండమని చెప్పాను. వాళ్లు కొంతదూరం ముందుకెళ్లి... వెనక్కి పారిపోయి వచ్చేశారు. నేను వెళ్లి, అందరినీ నిలిపి ముందుకు తీసుకెళ్లాను. నా వాయిస్ విని... టౌన్ నుంచి అంతా వచ్చారని వారు పారిపోయారు.


అప్పట్లో అంత ఫెరోషియస్‌గా ఉన్న మీరు ఇప్పుడు సాఫ్ట్ ఎలా అయ్యారు?

పదవిని బట్టి స్వభావాన్ని మార్చుకోవాలి. విద్యార్థి రాజకీయాలను ఎమ్మెల్యేగా, మంత్రిగా, సీఎంగా చేయలేం. విద్యార్థి రాజకీయాల్లోనూ నేను మంచి కోసం గట్టిగా నిలబడ్డాను. అంతే తప్ప... ఎప్పుడూ హింస, విధ్వంసం జోలికి వెళ్లలేదు. అప్పుడైనా సరే... ఇప్పుడైనా సరే! మా వాళ్లను చంపినా... నిరసన వ్యక్తం చేశాను, పోరాడాను! హత్యకు హత్యే సమాధానం అని వెళ్లలేదు. రొంపిచర్ల వద్ద 3 హత్యలు జరిగాయి. మరొకరినీ చంపారు. అందరూ భయపడుతున్నా.. నేను ఆ ప్రాంతమంతా తిరిగాను. మా వాళ్లలో విశ్వాసం నింపడంలో ఎప్పుడూ రాజీ పడలేదు. పరిటాల రవీంద్రను చంపినప్పుడు నేను పోరాడిన తీరును గమనించే ఉంటారు. కంటికి కన్ను అంటే అంతు ఉండదు.

విద్యార్థిగా ఉన్నప్పుడు మీరు ఫెయిల్ అయ్యారు కదా?

అవును. 11వ తరగతి ఫెయిల్ అయ్యాను. పరీక్షల సమయంలోనే చదివేవాడిని. వయసు ప్రభావంతో పరీక్షలను ఈజీగా తీసుకున్నాను. ఆ తర్వాత తిరుపతికి వెళ్లి పాస్ అయ్యాను.

వైఎస్‌తో రాజకీయ వైరమే!



వైఎస్, మీరు ఒకేసారి ఎమ్మెల్యేలు అయ్యారు. మంచి మిత్రులుగా కూడా ఉన్నారు కదా!

అవును. ఇద్దరం కలిసే తిరిగేవాళ్లం. మా మధ్య వైరమేమీ లేదు. ఆయనకు సీటు ఇవ్వాలని ఇందిరాగాంధీకి కూడా నేను చెప్పాను. తర్వాత నేను టీడీపీలోకి వచ్చాను. ఆయన కాంగ్రెస్‌లోకి వచ్చారు. వేర్వేరు పార్టీల్లో ఉన్న తర్వాత పోరాటం సహజమే కదా! ఇది రాజకీయ పోరాటమే. వ్యక్తిగతంగా ఏదీ లేదు. సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ తీరు మొరటుగా ఉండేది. ఒకసారి తల్లి విషయం తీసుకొచ్చారు. 'నువ్వు' అని ఏకవచనంతో సంబోధిస్తారు. ఎగతాళి చేసేవారు. ఇలాంటి సందర్భాల్లో మనం తగ్గితే ప్రజల్లో భిన్నాభిప్రాయం కలుగుతుంది.

వైఎస్ తన ఇంటిని విక్రయించుకోవడానికి మీరు అనుమతి ఇవ్వలేదనే కోపమా?

ఆయన ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నారు. కోర్టుకు వెళ్లారు. దీనిని సెటిల్ చేయాలని కోర్టు చెప్పింది. మార్కెట్ రేటు చెల్లించి తీసుకోమన్నాం. ఆయన ఫ్రీగా ఇవ్వాలన్నారు. ఏదీ ఉచితంగా ఇవ్వకూడదని నా ఆలోచన.

ఐఎస్‌బీ ఒక కేస్ స్టడీ...


ఐఎస్‌బీ జాబితాలో హైదరాబాద్ లేదు. కానీ... ఒక మంత్రిని విమానాశ్రయానికి పంపి, స్వాగతించి, ముఖ్యమంత్రి స్వయంగా అల్పాహారం వడ్డించి నందునే హైదరాబాద్‌లో ఐఎస్‌బీ ఏర్పాటు చేస్తామని అప్పటి కమిటీలో ఉన్న ముఖేశ్ ఆకే చెప్పారు. నేను ఏం చేశాను అనేందుకు ఇదో కేస్ స్టడీ. ఇదంతా ప్రజల కోసం, తెలుగువారి కోసం చేశాను. సీఎంగా, పార్టీ అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా నా బాధ్యత ఏమిటని ఆలోచించుకుంటాను. చక్కగా నడిపించాలని, మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటూ దేవుడికే నిర్ణయాలను వదిలేస్తాను.

చెన్నా చేసిన 'కరుణ' సాయం

1996 పార్లమెంటు ఎన్నికల్లో ఎవరికీ మెజారిటీ రాలేదు. అయినప్పటికీ పీవీ మళ్లీ ప్రధాని అవుతానని ధీమాగా ఉన్నారు. అది జరగదని నేను చెప్పాను. 24 గంటలు సమయమిస్తే మొత్తం సెట్ చేస్తానని ఇతర పార్టీల నాయకులకు మాట ఇచ్చాను. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తమిళనాడులో కరుణానిధి, మూపనార్‌తో చర్చలు జరపాల్సి వచ్చింది. అప్పుడు... ఇందుకు తమిళనాడు గవర్నర్‌గా ఉన్న చెన్నారెడ్డి సహకారం తీసుకున్నాను. మన బలం 180, కాంగ్రెస్‌కు 143 ఉంటుందని... వాళ్లు మద్దతు ఇవ్వక తప్పదని చెప్పాను. అయితే... శంకర్ దయాళ్ శర్మ అప్పటికప్పుడు వాజపేయిని పిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయించారు. మెజారిటీ పరిశీలించకుండా చేయడం సరికాదని, అందరినీ పిలిచి అభిప్రాయం తీసుకోవాలని మేం పట్టుపట్టాం. బలనిరూపణకు వాజపేయి సర్కారుకు 14 రోజులు సమయం ఇచ్చారు. అయితే... 14వ రోజునే వాజపేయి రాజీనామా చేశారు.

\- చంద్రబాబు

మూడు ముడుల బంధం!



మీరు మంత్రి కాకముందే ఎన్టీఆర్‌తో పరిచయముందా?

అంజయ్య కేబినెట్‌లో సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నాను. అప్పటికే గ్రూపులు, అవినీతి అన్నీ చూశాను. దానిని మార్చాలనే తపన ఉండేది. పరిస్థితిని విజువలైజ్ చేశాను. అప్పటికే తమిళనాడులో ఎంజీఆర్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన నాకు స్ఫూర్తి. అయితే... ఇక్కడ నా శక్తి చాలదు. ఎన్టీఆర్‌లా మాస్ ఫాలోయింగ్, గ్లామర్ ఉన్న వ్యక్తి రావాలని అనుకున్నాను. ఆయన కుమారుడు జయకృష్ణ ఎగ్జిబిటర్. నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్‌ను. ఎన్టీఆర్‌ను కలవాలని అడిగాను. ఆయన సరే అన్నారు. 'అనురాగ దేవత' సినిమా షూటింగ్ జరుగుతుండగా... ఎన్టీఆర్ వద్దకు వెళ్లాను. ఆయన నన్ను గౌరవంగా కూర్చోబెట్టి... గంటన్నర మాట్లాడారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా అని ఆయనను అడిగాను. 'నాకు ఏడాదిన్నరలో 60 ఏళ్లు వస్తాయి. ఆ తర్వాత ప్రజల కోసమే పని చేయాలనుకుంటున్నాను. అది స్వచ్ఛంద సంస్థ ద్వారానా, రాజకీయాల ద్వారానా అనేది తెలియదు" అని ఎన్టీఆర్ బదులిచ్చారు. ఆ తర్వాత 'వీరబ్రహ్మంగారి చరిత్ర' సినిమా షూటింగ్ సమయంలోనూ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అంజయ్య సీఎం అయ్యారు. 'మీరు వచ్చి అంజయ్యతో మాట్లాడండి. ప్రజల్లోకి ఒక సంకేతం పంపుదాం' అని ఎన్టీఆర్‌ను అడిగాను. అంజయ్య, ఎన్టీఆర్ విందు సమావేశం అరగంటపాటు జరిగింది. మరుసటిరోజు ఈ విషయం పత్రికల్లో వచ్చింది. స్పందనను గమనించాను. స్వచ్ఛంద సంస్థగా చేయగలిగేది తక్కువని, రాజకీయాల్లో చాలా చేయగలుగుతామని ఎన్టీఆర్‌కు చెప్పాను. ఆయన మనసులో తపన ఉంది కాబట్టే ఇదంతా చేశాను.

బాధాకర చరిత్ర

ఏపీ ప్రజల చరిత్ర బాధాకరం. మొదట చెన్నైలో ఉన్నారు. దాని బదులు విశాఖలో ఉంటే వేరేలా ఉండేది. అక్కడి నుంచి కర్నూలుకు వచ్చి మూడేళ్లున్నాం. ఆ తర్వాత హైదరాబాద్‌లో 60 ఏళ్లు! ఇప్పుడు మళ్లీ ఇక్కడికి వచ్చాం! ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే పరిస్థితి. కానీ... అందరికంటే ఎక్కువ వృద్ధిరేటు సాధిస్తున్నాం. ఐదు పది సంవత్సరాలు ఇలాగే సాగితే అందరికంటే ముందుంటాం! నన్ను చూశారు. మూడున్నరేళ్లలో ఏం జరిగిందో చూశారు. ఎంతో మార్పు తేగలిగాం. నేను పడిన శ్రమ, మీ చొరవ! తదుపరి అడుగు వేయాలి. దానికి అందరి సహకారం కావాలి.

> చాలా సంక్షోభాలు ఎదుర్కొన్నాను. విజయాలూ సాధించాను. దేశంలోని అనేక పత్రికలు నా గురించి రాశాయి. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడే 'నేను మీ అభిమానిని' అన్నారు.

భువనేశ్వరితో పెళ్లి ప్రతిపాదన ఎలా వచ్చింది?

జయకృష్ణ ద్వారా ఎన్టీఆర్ ఈ ప్రతిపాదన పంపించారు. ఎన్టీఆర్ ఇంటి సంబంధం... నేనూ యువకుడిని!

పెళ్లిచూపుల్లో భువనేశ్వరి, మీరూ మాట్లాడుకున్నారా?

మాట్లాడుకున్నాం! మొత్తం పరిస్థితి వివరించాను. మాది గ్రామీణ నేపథ్యం. ఆమె పెరిగిన వాతావరణం, కుటుంబ నేపథ్యం వేరు. నాకు పదవి పోతే మళ్లీ పల్లెకు వెళ్లాల్సి ఉంటుంది. ఇవన్నీ చెప్పాను. ఆమె అంగీకరించారు. (నవ్వుతూ) అయినా కాస్త బెట్టు చూపించాలి కదా! ఇంట్లో అడిగి చెబుతానన్నాను. పెళ్లి చూపులకు వెళ్లాం. ఎన్టీఆర్ ఘన స్వాగతం పలికారు.

ఎన్టీఆర్‌లాంటి వ్యక్తి మీకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. మీకు ఎలా అనిపించింది?

అదొక అనుభూతి. ఆయన అప్పటికే టాప్‌లో ఉన్నారు. నా అర్హతంతా మంత్రిగా ఉండటమే. డబ్బులు (కట్నం) అక్కర్లేదు కానీ... పెళ్లి మాత్రం ఘనంగా చేయాలని కోరాను. ఏపీ, తమిళనాడుకు చెందిన నాయకులు, సినిమా వాళ్లు, ఢిల్లీ పెద్దలు చాలామంది వచ్చారు. సినిమా వాళ్లంతా వడ్డించారు. నేను మంత్రిగా, యువనేతగా పాపులర్ కావడంతో చిత్తూరు జిల్లాలో ఇంటికి ఒక ఆహ్వాన పత్రిక ఇచ్చాను. విపరీతంగా జనం వచ్చేశారు. జన సమూహాన్ని నియంత్రించడం కష్టమైపోయింది. అదంతా ఒక థ్రిల్!



మార్కులన్నీ మా ఆవిడకే!

ఇప్పుడు రాజకీయం జూదంలా మారింది కదా? ఏమిటిలా ఉందనిపించిందా?

రాజకీయాల ద్వారా సమాజాన్ని మార్చాలని, ఒక గైడెన్స్ ఇవ్వాలని, ఆదర్శంగా ఉండాలని మంచివైపు నడిపించాలన్నది నా ఆలోచన. నిద్రపోయే కొద్దిసేపు తప్ప... మిగిలిన సమయమంతా పనిచేస్తూనే ఉంటాను. పనిని ఎంజాయ్ చేస్తాను.

మరి... మీ సతీమణి ఏమంటారు?

నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చాలాసార్లు. కోప్పడుతుంది. రాత్రి పదికి ఫోన్ వస్తుంది. ఇంకా పనిలోనే ఉన్నారా అని అడుగుతుంది!

భర్తగా మీ నుంచి ఆమె కొన్ని ఆశిస్తారు కదా?

ఆమె నన్నేమీ కోరలేదు. పాతికేళ్లుగా కంపెనీ బాధ్యతలను ఆమే చూసుకుంటోంది. చదువులు, బంధువులు, పిల్లలు అన్ని బాధ్యతలు నిర్వహిస్తోంది. ఆమె సహకారం లేకపోతే... కష్టంగా ఉంటుంది. మాకు కూడా టైమ్ ఇవ్వాలని, తమతో సమయం గడపాలని అడుగుతుంది. అప్పుడప్పుడు ప్రయత్నిస్తుంటాను. ఒక్కోసారి చేయలేను. ఇది ప్రతి భార్యా భర్త మధ్య ఉండేదే. లైఫ్ ఈజ్ అడ్జస్ట్‌మెంట్. (నవ్వుతూ) ఒక్కోసారి బతిమాలుకోవడం తప్పదు!

మీరు హాలిడేకు వెళ్లినా... మళ్లీ కాన్ఫరెన్స్‌లు పెడతారు కదా!

ఒక్కొక్క పనిలో ఒక్కొక్కరికి సంతృప్తి ఉంటుంది. కొందరు గంటలకొద్దీ పేకాట ఆడతారు. నాకు పని చేయడంలో సంతృప్తి!

మొత్తానికి భార్యా పిల్లలకు మాత్రం టైమ్ ఇవ్వనంటారా?

(నవ్వు!) నాకు కుటుంబంపట్ల బాధ్యత ఉంది. మనవడితో కలిసి ఐదు మందిమి ఉన్నాం. మాది చిన్న, ఉమ్మడి కుటుంబం. కలిసి మాట్లాడుకోవడం అవసరం. కుటుంబ వ్యవస్థ పటిష్ఠంగా ఉండాలి. నేను, లోకేశ్ ఇక్కడ ఉన్నాం. భువనేశ్వరి, బ్రహ్మణి అక్కడున్నారు. నలుగురికి నాలుగు వ్యాపకాలున్నాయి. సమన్వయంతో, అనుబంధంతో సాగుతున్నాం.

భర్తగా మీకు మీరు ఎన్ని మార్కులు వేసుకుంటారు?

హైదరాబాద్ నుంచి రమ్మంటే ఆమె అమరావతికి వచ్చేస్తుంది. కానీ... పాతికేళ్లుగా నిర్మించుకున్న కెరీర్‌ను వదులుకుని రమ్మంటే ఎవరైనా ఫీల్ అవుతారు. అందువల్ల... ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రావచ్చన్నాను. రాత్రి 9గంటలకల్లా ఇంటికి వచ్చేయాలని చెబుతుంది. "నీవల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసర్లకూ కుటుంబాలు ఉంటాయి. వాళ్లు నాలాగే తిట్టుకుంటారు" అని చెబుతుంది. నేనేమో పని మొదలుపెట్టాక అయ్యేదాకా వదిలిపెట్టను.

ఫాదర్‌గా లోకేశ్‌కు ఎన్ని మార్కులు వేస్తారు?

మా ఫ్యామిలీలో ఎక్కువ క్రెడిట్ మా భార్యకు ఇస్తాను. లోకేశ్ బాగా చదువుకోవాలని పట్టుపట్టింది. లిటిల్ ఫ్లవర్‌కు పంపి, నారాయణ వద్ద స్పెషల్ కోచింగ్ ఇప్పించింది. విదేశాలకు పంపించింది. ప్రతి క్వార్టర్‌కు వేర్వేరు కంపెనీల్లో పని చేశాడు. ప్రపంచబ్యాంకు, మెర్సిడెస్ బెంజ్, సింగపూర్ గవర్నర్‌మెంట్... ఇలా పలుచోట్ల పనిచేయడంతో కార్పొరేట్ కల్చర్ నేర్చుకున్నాడు. లోకేశ్‌కు స్పష్టమైన లక్ష్యాలిచ్చాను. ఎంత పని చేసుకుంటే అంత ఉపయోగపడుతుంది.

రాజకీయంగా ఎదురు దెబ్బలు తగిలాయి కదా!


నేను ఎదుర్కొన్నన్ని సంక్షోభాలు ఏ రాజకీయ నాయకుడూ చూసి ఉండరు. నాకు లభించినంత గౌరవం కూడా మరెవరికీ దక్కలేదు. ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిని దేశమంతా గౌరవించే పరిస్థితి. వాజపేయి గారు నన్నెంతో మర్యాదగా చూశారు. ప్రధాని అభ్యర్థులను నిర్ణయించే బాధ్యత నాపై పెట్టినప్పుడు... జ్యోతిబసు, ములాయం, కరుణానిధి, బర్దన్, పట్నాయక్ వంటి హేమాహేమీలకు ఏపీ భవన్‌లో అరగంట సమయమిచ్చి, వారితో చర్చించాను. బాధ్యత నా ఒక్కడి నెత్తిన పెట్టవద్దని కోరినా.. 'ఎక్కువమందితో కుదరదు. ఒక్కడివే చేయాలి' అని నమ్మకంతో అప్పగించారు. దానిని కాపాడుకున్నాను.



రాజకీయాల్లో 40 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సీఎం చంద్రబాబు నివాసం వద్ద మంగళవారం టీడీపీ కార్యకర్తల సందడి చేశారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు బ్రహ్మంచౌదరి తెచ్చిన కేక్‌ను చంద్రబాబు కట్ చేశారు. దేవినేని చందు 40 పావురాలను చంద్రబాబుతో ఎగురవేయించారు. పార్టీ సమన్వయ కమిటీ భేటీలో సీఎం కేక్‌ను కట్ చేశారు.

ఆంధ్రజ్యోతి గుర్తుచేసింది

అమరావతి, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తన రాజకీయ ప్రవేశం గురించి తాను మరచిపోయానని, 'ఆంధ్రజ్యోతి' గుర్తుచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. మంగళవారమిక్కడ తన నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వివిధ దశలను వివరించారు. తన విద్యార్థి దశ, యూనివర్సిటీ రాజకీయాలు, తొలి ఎన్నికలు తదితర విషయాలు తనకు అంతంత మాత్రంగానే గుర్తున్నాయని, కానీ 'ఆంధ్రజ్యోతి' పరిశోధించి రాసిందని అభినందించారు. తనకు గుర్తులేని చాలా అంశాలు ప్రస్తావించారని తెలిపారు.



బీజేపీ.. హోదా... బాధ

ప్రత్యేక హోదా అక్కర్లేదని బీజేపీ వాళ్లు అంటారు. కాకిలెక్కలు చెప్పి మీరే హోదా రాకుండా చేస్తున్నారని మరొకరు అంటున్నారు!

హోదా లేకున్నప్పటికీ పెట్టుబడులు రావడం నేరమా? లేక... హోదా రాలేదని పెట్టుబడులు రాకుండా చేస్తామా? రెండూ కరెక్ట్‌కాదు. హోదాతోపాటు విభజన చట్టంలో పెట్టినవన్నీ సాధించుకోవడం మన హక్కు! ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘంచెప్పిందని, అందువల్ల ప్రత్యేక సహాయం ఇస్తామని చెప్పారు. ఈ మధ్య కాలంలో వేరే రాష్ట్రాలకు హోదాను పొడిగిస్తామంటున్నారు. ఏదిఏమైనా సరే... హోదా, ప్రత్యేక ప్రోత్సాహాలన్నీ మాకు ఇవ్వాలి.

నిజానికి హోదాకు, పారిశ్రామిక రాయితీలకు సంబంధంలేదు కదా!

ఔను. ఆ పేరిట రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. హోదా వస్తే... మనం ఎక్కడికీ వెళ్లకుండా, ఏ ప్రయత్నం చేయకుండానే పరిశ్రమలు వస్తాయంటున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను! ఈ మూడున్నరేళ్లలో మన రాష్ట్రం కంటే ఏ రాష్ట్రానికైనా ఎక్కువ పెట్టుబడులు వచ్చాయా? అసలు ఏపీకి పరిశ్రమలే రాలేదంటారు. మూడు భాగస్వామ్య సదస్సుల్లో తెచ్చుకున్నవి, బయట తిరిగి సాధించినవీ అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయి. చూసుకోవచ్చు.



అభివృద్ధి చెందిన రాష్ట్రాలు దేనిని చూసినా ప్రభుత్వ విధానాలు, సీఎం చొరవతోనే పరిశ్రమలు వచ్చాయని అర్థమవుతుంది. ఏపీకి కావాల్సింది ప్రత్యేక ఆర్థిక సహాయం అని నా అభిప్రాయం!

చట్టంలో చెప్పినవన్నీ ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. మనల్ని కాంగ్రెస్ అన్యాయం చేసింది, అవమానించింది. విభజనకు వార్‌రూమ్ పెట్టారు. రక్షణ శాఖ విమానంలో బిల్లు పంపారు. పార్లమెంటు తలుపులు మూసి దానిని ఆమోదించారు. వీటిని ప్రజలు మరిచిపోలేదు. 'ఏమిటీ ఇంత దుర్మార్గం, మేం ఈ దేశ పౌరులం కాదా!' అని రగిలిపోతున్నారు. అయితే... అలా అధైర్యపడితే ఇంకా నష్టపోతామని, విభజన చేసిన వారు అసూయపడేలా అభివృద్ధి చేసుకుందామని చెబుతూ వచ్చాను. మూడున్నరేళ్లుగా కసిగా పని చేసినందునే నిలదొక్కుకోగలిగాం! అదే సమయంలో బిల్లులో పెట్టినవి రావాల్సిందే. అది మన హక్కు! ఎందుకు ఇవ్వరని ప్రజలు అడుగుతున్నారు.

ఇప్పుడు టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలున్నాయి. కేంద్రం ఏమీ చేయకుంటే మీ ఆప్షన్ ఏమిటి?

రాజకీయం తెలియని వ్యక్తిని కాదు. 40 ఏళ్లుగా రాజకీయాలు చూస్తున్నాను. దేశ రాజకీయాల్లో మార్పు చేర్పుల్లో నా పాత్ర కూడా ఉంది. ఎన్టీఆర్ మొదటిసారి కాంగ్రెస్ వ్యతిరేక సదస్సులు పెట్టినప్పుడు, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు. వీపీ సింగ్‌ను ప్రధాని చేశారు. కానీ... మేం ఇక్కడ ఓడిపోయాం. దీంతో ఎవ్వరూ పలకరించలేదు. యునైటెడ్ ఫ్రంట్, యూపీఏ, ఎన్డీయేలలో బీజేపీ లేదా కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి. బీజేపీకి ఇప్పుడు సొంతంగా బలం ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఎవరో ఒకరు ఉండాల్సిందే. కానీ సంకీర్ణంలో ఒకలా, సొంతంగా అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించే పరిస్థితి! అయితే... మన హక్కులు మనం కాపాడుకోవాలి. ఎన్టీఆర్ ఇచ్చింది ఆత్మగౌరవం, నేను ఇచ్చింది ఆత్మవిశ్వాసం. తెలుగు వారికి అవమానం జరిగిందనుకున్నప్పుడు దీనిపై పోరాడటానికి ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదం చేశారు. ఇప్పుడు... అన్యాయం జరిగింది. మనం ముందుకు వెళ్లడానికి ఆత్మవిశ్వాసం కావాలి. మొదటి నుంచీ నా విధానం ఇది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉంటాయంటారా?

నాకెవరిపైనా కోపం, బాధ లేదు. రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యం. నిబంధనలను అతిక్రమించి మనకేదో ఇవ్వాలని బ్లాక్ మెయిల్ కూడా చేయడంలేదు. నష్టపోయిన రాష్ట్రానికి చేయూతనివ్వాలని, హామీలు అమలు చేయాలని, రాష్ట్ర ప్రజల గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయొద్దని మాత్రమే అడుగుతున్నాను. ఆర్థిక సంస్కరణలను స్వీకరించిన వారిలో ఆద్యుడిని. అప్పట్లో టెక్నోక్రాట్స్ కూడా నాలా ఐటీని ప్రమోట్ చేయలేదు. శ్రమ, కష్టం, అనుభవం, తెలివితేటలు ఉన్నాయి. మాకూ వ్యూహాలున్నాయి.

నేనూ... కేసీఆర్... హైదరాబాద్!

కేసీఆర్‌ను మంత్రిని చేసి ఉంటే.. రాష్ట్రం విడిపోయేది కాదా?

(నవ్వుతూ) కొన్ని క్యాలిక్యులేటెడ్ మిస్టేక్స్ చేస్తుంటాం. కొన్ని తప్పులను సమీక్షించి దిద్దుకోలేం. కొన్ని దిద్దుకోలేం. కేసీఆర్ నాతో చాలా బాగుండేవాడు. ఆయనకు వ్యతిరేకంగా కరణం రామచంద్రరావు ఉన్నప్పటికీ... సరిచేశాం. నిజానికి... మంత్రి పదవి విషయంలో కేసీఆర్ కంటే విజయరామారావు బెటర్ లీడర్ కాదు కదా! విజయరామారావు ఒక అధికారి. పీజేఆర్‌ను ఓడించదలిగారనే ఉద్దేశంతో పదవి ఇచ్చాం. కొన్ని పరిణామాలు ఊహకు కూడా అందవు. అయితే.. ప్రతిదానికీ ఏదో అయిపోతుందనుకుంటే... ఏదీ చేయలేం. ఒక్కోసారి 'జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్' ఉంటుంది.

విభజన తర్వాత పనితీరు, అభివృద్ధి విషయంలో మీకు, కేసీఆర్‌కు మధ్య పోలిక వస్తోంది కదా!

'హైదరాబాద్‌ను ఇంత అభివృద్ధి చేశారు. ఇప్పుడు వదిలి వెళ్లినందుకు బాధగాలేదా' అని చాలామంది అడుగుతుంటారు. ఏం చేసినా తెలుగువారి కోసమే చేశాను. తనను మొట్టమొదటిసారిగా ఒక ముఖ్యమంత్రి డెవలప్‌మెంట్ సెంటర్ కోసం కోరినట్లు బిల్ గేట్స్ చెప్పారు. కేవలం హైదరాబాద్ చూసేందుకు క్లింటన్ వచ్చారు. 'నాలెడ్జ్ ఎకానమీ' కోసం న్యూయార్క్‌లో 14 రోజులు నేను స్వయంగా ఫైళ్లు పట్టుకుని తిరిగాను. 'హైదరాబాద్ నగరానికి జూబ్లీహిల్స్ కటాఫ్! సైబరాబాద్ ఎక్కడ, ఎలా వస్తుంది?' అన్నారు. అది కాదని హైటెక్ సిటీతో నిరూపించాను. ఏదైనా నేను తెలుగువారి కోసమే చేశాను.

అదే హైదరాబాద్ ప్రజలు 2004లో మీకు ఓటు వేయలేదు కదా?

ఈ విషయంలో నాకు ఎలాంటి బాధాలేదు. నిత్యం ప్రజల మధ్య ఉండి పనిచేస్తే వచ్చే ఆనందం వేరు. ఓటు వేయలేదని కక్ష కట్టి, విరక్తి వస్తే ఏ పనీ చేయలేం. హైదరాబాద్ నా బ్రెయిన్ చైల్డ్. అలాగే... ఇక్కడ సీఎంగా ఉన్నాను. హైదరాబాద్‌తో ఏమిటి పోలిక అంటారు. దానికి ఉండే అడ్వాంటేజెస్ అక్కడున్నాయి. ఇక్కడ డిస్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. మేం అమరావతిని బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్ వంటి నగరాలతో పోల్చడంలేదు. ప్రపంచంలోని ఉత్తమ నగరాలతో పోల్చుతున్నాం. హైదరాబాద్, తెలంగాణ అభివృద్ధి కావాలి. ఏపీ కూడా అభివృద్ధి చెందాలి.

జగన్‌తో పోలిక.. నామోషీ



మీరు చెబుతున్న అమరావతి నగరం ఒక రూపునకు రావాలంటే ఎంత కాలం అధికారం ఇవ్వాలి?

"మీపై పూర్తి విశ్వాసం ఉంది. ఏపీకి వస్తాం, పెట్టుబడులు పెడతాం! కానీ, వచ్చే ఎన్నికల్లో మీ పార్టీ ఓడిపోతే పరిస్థితి ఏమిటి?' అని ఇటీవల చాలా మంది అడుగుతున్నారు. వీరికి నేను చెబుతున్నది ఒక్కటే! ఇప్పుడు గతంలోలాగా లేం. చాలా జాగ్రత్తగా ఉన్నాను. అందరిలో సంతృప్తి స్థాయి పెంచుతున్నాం. ప్రజల్లో సంక్షేమం, తృప్తి, ఆ తర్వాత అభివృద్ధి! అన్నింటినీ సమతుల్యం చేస్తున్నాం. సమస్య రాదని చెబుతున్నాం. అందుకే పెట్టుబడులు వస్తున్నాయి.

ప్రజలు మీకు ఎన్నేళ్లు అధికారం ఇవ్వాలని ఆశిస్తున్నారు?

ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రపంచవ్యాప్తంగా చూస్తే... సుస్థిర ప్రభుత్వాలున్న దేశాలు బాగా అభివృద్ధి చెందాయి. సింగపూర్‌లో కొన్నాళ్లు తప్ప యాభై ఏళ్లుగా ఒకే పార్టీ పాలన ఉంది. కమ్యూనిస్టు దేశమైన చైనాలో బలమైన నాయకత్వం, దీర్ఘకాలిక వ్యూహాలు ఉంటాయి. మన రాష్ట్ర ప్రజలు కూడా సుస్థిరమైన పాలన గురించి ఆలోచించాలి.

వచ్చే ఎన్నికల్లో మీరు, జగన్ మధ్య పోటీ ఉంటుంది. మీ ఇద్దరిలో మిమ్మల్నే ఎందుకు ఎన్నుకోవాలంటే ప్రజలకు ఏం చెబుతారు?

40 ఏళ్ల నా క్రమశిక్షణ, నా విధానం, నేను చేసిన పనులు చూడండి! ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లి, చేతులు కట్టుకుని నిలబడే వ్యక్తికి ఓటువేయడం ఎంత నామోషీగా ఉంటుంది! నాకూ, ఆయనకూ మధ్య పోలిక ఉందా? అసలు అలా పోల్చుకోవడం అవసరమా? ఇలా పోల్చి చూసుకోవాల్సిన పరిస్థితిలో ఉండాలా అని ప్రజలను నేను అడుగుతున్నాను. ఒక వ్యక్తి తండ్రిని అడ్డుపెట్టుకుని, రాజకీయాలను భ్రష్టు పట్టించి, బ్రాండ్ ఏపీని దెబ్బతీశారు. పారిశ్రామిక వేత్తలు, ఆరుగురు ఐఏఎస్‌లు జైలుకు వెళ్లారు. అలాంటి వ్యక్తి ఏదో చేస్తానని చెప్పడమా? ఆయనతో (జగన్)తో పోల్చుకోవడం చిన్నతనం కూడా కాదు... అసలు ఏ విధంగా సమర్థించుకోవాలో కూడా అర్థం కావడంలేదు. కానీ.. ప్రజాస్వామ్యంలో ఎన్నికలుంటాయి, పార్టీలూ ఉంటాయి. నేరగాడు, శిక్ష పడకపోతే హంతకుడూ ఎన్నికల్లో పోటీచేయవచ్చు. అయితే... ఎవరిని బలపరచాలి, ఎవరిని బలపరిస్తే మేలు జరుగుతుందని ప్రజలు ఆలోచించాలి. మాకు పూర్తిగా, వన్‌సైడ్‌గా మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలా కోరుకోవడంలో తప్పు లేదు. నేను చేస్తున్న పనికి ఫలితం ఆశిస్తున్నాను.

ఎంతోమంది హేమాహేమీల్లాంటి నాయకులతో పనిచేశారు. ఇప్పుడు... వయసులో మీకంటే చిన్నవాడు, మీ మిత్రుడి కుమారుడైన జగన్ మిమ్మల్ని తిడుతుంటే ఏమనిపిస్తుంది?

వైఎస్ మాట్లాడిన విధానం పౌరుషంగా, అవమానించేలా ఉండేది. జగన్‌వి లోలెవెల్ పాలిటిక్స్. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాపై మొదటిసారి ఎమ్మెల్యే అయి విపక్షంలోకి వచ్చిన వ్యక్తి ఇష్టానుసారం నోరు పారేసుకుంటే బాధ, ఆవేదన ఉంటుంది. సీఎంగా ఉన్నందునే నన్ను తిడుతున్నాడు. ప్రజలకు మేలు చేస్తున్నందునే విమర్శిస్తున్నాడు. తండ్రిని అడ్డం పెట్టుకుని విపరీతంగా తప్పులు చేశాడు. లెక్కలేని తనంతో వాళ్ల పార్టీ హైకమాండ్‌ను సవాలు చేశారు. వాళ్లకు కడుపు మండి కోర్టు ద్వారా జైలుకు పంపించారు. మళ్లీ లొంగిపోయి బెయిలు తెచ్చుకున్నాడు. ఇప్పుడూ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నాడు. అలాంటి వ్యక్తి తిడుతున్నాడని నేను గతి తప్పితే ప్రజలకు నష్టం జరుగుతుంది. అలాగని... చూస్తూ ఊరుకోకూడదు. అప్రమత్తంగా ఉండాలి! నియంత్రించాలి.

పవన్ మీ ఫ్రెండ్ అని ప్రచారం చేస్తున్నారు నిజమేనా?

గత ఎన్నికల్లో పవన్ బీజేపీ, టీడీపీకి మద్దతు పలికారు. ఆ తర్వాత ఎవరి పని వారు చేసుకుంటున్నాం. అందువల్ల ప్రతిదానికీ ఆయనను విమర్శించడం సరికాదు. మనుషులను అవమానించాలి, అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఇలా వ్యాఖ్యానిస్తుంటారు. పవన్ వస్తే తమకు నష్టం జరుగుతుందనే ఆలోచన వస్తే ఇలాంటివి చేస్తారు.

భవితకోసం పునాదులు

నేను చేస్తున్నది పవిత్రమైన యజ్ఞంగా భావిస్తున్నాను. ఐదుకోట్ల మంది ఆంధ్రులు, వారి పిల్లలు, భావితరాలు సుఖంగా, ఆనందంగా ఉండటానికి వేస్తున్న పునాది! ఇందులో సమస్య వస్తే చాలా కష్టం. ఇప్పుడు హైదరాబాద్ నగరాన్ని చూసుకుంటే... ఒక ఎకో సిస్టమ్ వచ్చేసింది. ఐదారేళ్లలో ఏపీలోనూ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు అంతా సులువు అవుతుంది. ఏపీలో పెద్ద నగరం ఎక్కడుందని అంతా అడుగుతున్నారు! సింగపూర్ ప్లాన్ ఇచ్చారు. నా మీద నమ్మకం అవుతుంది! అన్నీ జరుగుతాయి!

బాబునోట పేకాట మాట!

చంద్రబాబు నోట పేకాట మాట వచ్చింది! ఆయన చిన్నప్పుడు పేకాట ఆడేవారట! డబ్బులు కూడా బాగా వచ్చేవట! "అది ఫోకస్‌తో కూడిన గేమ్! ఏ కార్డు నుంచి ఏ కార్డుకు వెళ్లాలనేది... ఒక నాలెడ్జ్" అని చెప్పారు.

సంక్షోభాలూ... సవాళ్లు!

ఎన్టీఆర్‌పై తిరుగుబాటు, వైఎస్ హయాంలో పార్టీని కాపాడుకోవడం! మీరు ఎదుర్కొన్న పెద్ద సంక్షోభాలు ఇవేనా!

బాంధవ్యం ఒకవైపు. బాధ్యత ఇంకోవైపు, పార్టీ ఉండకపోతే మొత్తం నష్టపోతామనే భయం మరోవైపు! ఎన్టీఆర్ విషయంలో... ఇన్ని ఎదురయ్యాయి. ఆ రోజు అలా జరగకపోయి ఉంటే... ఇప్పుడు పార్టీ ఉండేది కాదు. తెలుగుదేశం నీడ కింద, ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు సేవ చేయగలుగుతున్నామంటే ఆ రోజు తీసుకున్న నిర్ణయమే కారణం. ఇక వైఎస్ తీరు ప్రజాస్వామ్యం, పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం. ఎక్కువగా స్పందిస్తే మొత్తం దెబ్బతినే పరిస్థితి. మరీ మెతగ్గా ఉంటే ఎక్కడికక్కడ లొంగిపోయే ప్రమాదం. వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన విషయంలో ఇంతకంటే ఎక్కువ మథన పడాల్సి వచ్చింది. మీకేం కావాలో చెప్పండి అంటారు! కానీ... ఇది చేస్తున్నామని చెప్పరు. నన్ను ఏదో ఒకవైపునకు నెట్టేయాలని ప్రయత్నించారు. తెలుగుదేశం తెలుగు వారికోసం పుట్టింది. మావాళ్లకు 2 ప్రాంతాల్లో ధైర్యం చెప్పడం సమస్యగా మారింది. రెండు ప్రాంతాలు రెండు కళ్లవంటివని చెప్పాను. ఈ వాదనలో న్యాయముందనే నన్ను ఏపీ ప్రజలు అర్థం చేసుకుని ఆదరించారు. తెలంగాణలోనూ అర్థం చేసుకుని 20 సీట్లు ఇచ్చారు.

విద్యార్థిగా ఫెయిల్ కావడంతోపాటు పాలిటిక్స్‌లో కొన్ని తప్పులు చేశానని గతంలో అన్నట్లు గుర్తు!

1999-2004 మధ్య అభివృద్ధి జరిగింది. అయితే, ఇప్పుడున్న సమతుల్యత లేదు. రాజకీయాల్లో చాలా ప్రయోగాలు చేశాం. కొన్ని విఫలమయ్యాయి. వరుసగా వర్షాలు పడలేదు. సంస్కరణలు తీసుకొచ్చాం. ముందస్తు ఎన్నికలకు వెళ్లాం. ఇలాంటి సమీకరణలతో ఇబ్బంది వచ్చింది. నాతోపాటు కేంద్రంలో వాజపేయి, కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ, ఒడిసాలో నవీన్ పట్నాయక్ కూడా ముందస్తు ఎన్నికలకు వచ్చారు. పట్నాయక్ తప్ప అందరూ దెబ్బతిన్నాం.

ప్రధాని పదవి వద్దు

మీరెందుకు ప్రధాని కాలేదు?

మాది రాష్ట్రానికి పరిమితమైన పార్టీ. సొంత బలం లేదు. ప్రధానిగా ఉండాలంటే అందరిపైనా ఆధారపడాలి. ఏడాదికో, ఏడాదిన్నరకో అది ముగిస్తే... ఆ తర్వాత మాజీ ప్రధానిగా నేనేం చేయాలి? చేయలేని పని నెత్తిన పెట్టుకోవడం సరికాదు!

భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశం వస్తే ఏం చేస్తారు?

అలా రాదు. వచ్చినా నాకు అక్కర్లేదు. దేశానికి, ప్రపంచానికి ఏపీని నమూనాగా తయారు చేయడమే లక్ష్యం.

1999-04 మధ్య కూడా మీకు రాష్ట్రంలో కంటే బయట ఎక్కువ గుర్తింపు, ప్రశంసలు ఉండేవి.

ఇప్పుడు... నాకు ఏపీయే తొలి ప్రాధాన్యం. అప్పట్లో టెక్నాలజీనీ ఒక ఉద్దేశానికి ఉపయోగించాం. ఉద్యోగాల సృష్టి జరిగింది. ఇప్పుడు సామాన్యుల జీవన ప్రమాణాలు, సంపద సృష్టి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించాం. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఇదే. టెక్నాలజీని మొత్తం ప్రజలను, సగటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఉపయోగిస్తున్నాం. ఇది సంతృప్తినిచ్చే అంశం.

నేను... నాడు... నేడూ!

ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూనే ఉంటాం. కానీ... 1999-2004 మధ్య జాగ్రత్తగా ఉండి ఉంటే (2004 ఎన్నికల్లో ఓడిపోకపోతే) ఈ రాష్ట్రం ఎక్కడో ఉండేది. నాలుగు దశాబ్దాలు రాజకీయాల్లో ఉండటం ఒక ఎత్తు! అనేక సంక్షోభాలు ఎదుర్కోవడం ఒక ఎత్తు! ఆర్థిక సంస్కరణలకు ముందు, ఆర్థిక సంస్కరణల తర్వాత రెండింటిలోనూ నేను భాగస్వామిని. వాటిని ముందుకు కదిలించిన వాడిని. ఈ దేశంలో ఎవ్వరూ మాట్లాడనప్పుడు సంస్కరణల గురించి గళం విప్పింది నేనే. సంస్కరణల వల్ల సంపద సృష్టి, పేదరిక నిర్మూలన సాధ్యం. గత ఎన్నికల్లో సంస్కరణలకు ప్రాధాన్యం ఇచ్చి... ఫలితాలు వాటంతటవే కిందికి వెళతాయనుకున్నాను. ఈసారి సంస్కరణల ఫలితాలు నిరంతరం పేదవారికి చేరేలా ఫోకస్ పెట్టాను. ఐటీని ఒడిసిపట్టుకున్న నాయకుడిని కూడా నేనే. ఇప్పుడు నాలుగో పారిశ్రామిక విప్లవం వస్తోంది. అది... టెక్నాలజీ వేదికగా విజ్ఞానం. ఇది అద్భుతమైన సమ్మేళనం. అనుకున్న పని అనుకున్న సమయంలో కచ్చితత్వంతో చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. గతంలో ఒకరిపై నమ్మకంతో పని అప్పగిస్తే... చేశారో లేదో తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు. పేదరిక నిర్మూలన, మెరుగైన సేవలు, అర్హులకు లబ్ధి, ఆదాయాన్ని పెంచడం, జీవిత ప్రమాణాలు మెరుగుపరచడానికి టెక్నాలజీ ఉపయోగపడుతోంది. కచ్చితంగా అర్థం చేసుకున్నారు. ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా, అక్రమాలు లేకుండా... బియ్యం, పెన్షన్, బీమా అందుతున్నాయని, టెక్నాలజీయే దీనికి కారణమని తెలుసుకున్నారు. ప్రభుత్వంపైన విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది.

పదేళ్లు విపక్షనేతగా చాలా కష్టమనిపించలేదా?

అదేం లేదు! సీఎంగా అయినా, విపక్ష నేతగా ఉన్నా ప్రతి పనినీ నేను ఎంజాయ్ చేశాను. విరక్తి రావడమనేది ఎన్నడూ లేదు. ఏపీ చరిత్రలో ఒక సీఎంగా పని చేసి, మళ్లీ విపక్షనేతగా ఉన్నది మొట్టమొదటిసారి ఎన్టీఆర్, ఆ తర్వాత నేనే! వెంగళరావు, చెన్నారెడ్డి ఎవరూ విపక్షంలో ఉన్నప్పుడు సభకు రాలేదు. ఎన్టీఆర్ పెద్ద మనిషి. కానీ... అటువైపు నుంచి మాట్లాడే మాటలు భరించలేకపోయారు. వాళ్లు నన్ను తిట్టినా, అవమానించినా ప్రజల కోసం భరించాను.



అతిలోక సుందరి కుప్పకూలింది ఇక్కడేనా?

అతిలోక సుందరి.. ప్రేక్షకుల గుండెల్లో దేవత.. తొలి ఆలిండియా లేడీ సూపర్‌స్టార్.. చివరికి దుబాయ్‌లో ఏదో ఒక హోటల్లో బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయింది! బాత్‌టబ్‌లో మరణం సాధ్యమేనా? అసలు.. అంతటి శ్రీదేవి ప్రాణాలు కోల్పోయిన బాత్‌టబ్ ఎలా ఉంటుంది? అన్న సందేహాలు చాలా మందికి వచ్చాయి. దానికి సమాధానంగా ఆంగ్ల చానల్ ఒకటి.. 'ఇదుగో శ్రీదేవి చనిపోయింది ఈ బాత్‌టబ్‌లోనే' అంటూ ఒక వీడియో విడుదల చేసింది. దుబాయ్‌లో శ్రీదేవి బసచేసిన జుమేరియా ఎమిరేట్స్ టవర్స్‌లోని బాత్‌టబ్ అది. అది నిజంగా శ్రీదేవి బసచేసిన గదిలోని బాత్‌రూమ్‌లోనిదేనా లేదా అదే హోటల్లోని మరో గదిలోనిదా? నిజానిజాలు ఆ చానల్‌కే తెలియాలి. ఆ చానల్ చూపిన బాత్‌టబ్ మాత్రం ఇది.



శ్రీదేవి... విట్నీ హూస్టన్

ఇద్దరి మరణాల మధ్య దగ్గరి పోలికలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: శ్రీదేవి, అమెరికా సంచలన గాయని విట్నీ హూస్టన్ మరణాల మధ్య దగ్గరి పోలికలు ఉన్నాయంటూ బాలీవుడ్ నటి, సెలబ్రిటీ చాట్ షో నిర్వాహకురాలు సిమీ గరేవాల్ ట్వీట్ చేశారు. పాప్ గీతాలతో అమెరికాను ఉర్రూతలూగించిన విట్నీ 2012 ఫిబ్రవరి 11న కాలిఫోర్నియా హోటల్‌లో స్నానపు తొట్టిలో ప్రాణాలు కోల్పోయి ఉండగా గుర్తించారు. ఆమె తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారని మొదట భావించారు. ప్రీ-గ్రామీ పార్టీ ముందు ఆ దుర్ఘటన చోటుచేసుకుంది. అప్పుడామె వయసు 48 ఏళ్లు. ఆమె డ్రగ్స్ మత్తులో ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి మరణించారని పోలీసులు నిర్ధారించారు. శ్రీదేవిది కూడా బాత్‌టబ్ మరణమే కావడం గమనార్హం.



పూల రెక్కలు.. కన్నీటి చుక్కలు

(మొదటిపేజీ తరువాయి)

చనిపోయారన్న ఫోరెన్సిక్ నివేదికతో పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఏకీభవించిందని.. సమగ్ర దర్యాప్తు అనంతరం, ఆమె మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించేందుకు ఆమోదం తెలిపిందని పేర్కొంది. "ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. భారతీయ నటి (శ్రీదేవి) మరణం ప్రమాదవశాత్తూ నీట మునగడం వల్ల సంభవించింది. ఈ కేసు విచారణ ముగిసింది" అని తేల్చిచెప్పింది. ఒక మృతి కేసు గురించి దుబాయ్ మీడియా ఇలాంటి ప్రకటన చేయడం అత్యంత అరుదైన విషయం. మరోవైపు.. శ్రీదేవి మృతికి సంబంధించి భారత్‌లో నెలకొన్న పరిస్థితి గురించి ఇండియాలోని యూఏఈ దౌత్యవేత్తలు తమ ప్రభుత్వానికి నివేదించారు. సహజ మరణం కేసుల్లో సైతం ఒక్కోసారి మృతదేహం అప్పగింతకు 2-3 రోజుల వ్యవధి పట్టడం దుబాయ్‌లో సర్వసాధారణమేనని.. ఇది తెలియని భారతీయ మీడియా గందరగోళం చేసిందని అధికారవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

అంతకుముందు..

శ్రీదేవి కేసుకు సంబంధించిన పలు అంశాలపై దుబాయ్ పోలీసులు, వైద్య, న్యాయ నిపుణులు నయాబ్ సమక్షంలో సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం విస్తృతంగా చర్చించారు. ఆమె శరీరంపై ఉన్న స్వల్ప గాయాల గురించి కూడా అనేక కోణాల్లో చర్చించారని, ఆమె భౌతికకాయాన్ని మంగళవారం మరోసారి పరిశీలించారని, బోనీకపూర్ పాత్రపై క్షుణ్నంగా విచారించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆమె ప్రమాదవశాత్తూ నీట మునిగారని చెప్పడానికి బలమైన ఆధారాలున్నాయని, బోనీకపూర్ పక్షాన ఎలాంటి నేరపూరిత కుట్రా లేదని నిర్ధరించుకున్నాకే భౌతికకాయాన్ని అప్పగించేందుకు, భారత్‌కు పంపేందుకు ఆమోదం తెలిపారు. తాను శ్రీదేవిని అమితంగా ప్రేమిస్తానని ఆమె వ్యక్తిత్వంపై ఎలాంటి మచ్చా పడనివ్వనని, తనపై భారతీయ మీడియాలో ఎన్ని వార్తలు వస్తున్నా పూర్తిగా మౌనం వహిస్తున్నానని బోనీ కపూర్ దుబాయ్ అధికారులకు వివరించినట్టు సమాచారం. బోనీకపూర్ మేనల్లుడు సౌరభ్ మల్హోత్రా, ప్రవాస సామాజిక కార్యకర్త అష్రఫ్ తమరచ్చేరి భారతీయ కాన్సులేట్ ప్రతినిధుల సమక్షంలో.. అక్కడి సిబ్బంది ఎంబామింగ్ ప్రక్రియ పూర్తిచేసి.. శ్రీదేవి మృతదేహాన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థ నిబంధనల ప్రకారం ప్యాకింగ్ చేసి ఇచ్చారు. వెంటనే శవపేటికను దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించారు. ఎంబామింగ్ జరుగుతున్న సమయంలోనే.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ జనరల్.. ఆమె పాస్‌పోర్ట్ రద్దు చేసింది. అన్నీ ముగిశాక బోనీకపూర్, ఆయన కుమారుడు అర్జున్‌కపూర్ శ్రీదేవి భౌతికకాయంతో రాత్రి 7 గంటలకు అనిల్ అంబానీ అడాగ్ గ్రూపునకు చెందిన ఎంబ్రాయర్ జెట్ విమానంలో దుబాయ్ నుంచి రాత్రి 9.30 గంటలకు ముంబై ఏయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ముంబై విమానాశ్రయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు ప్రత్యేక అంబులెన్స్‌ను ఏర్పాటు చేసి, దాంట్లో శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె నివాసానికి తరలించారు. శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం సాయంత్రం ముంబైలోని విలేపార్లే సేవాసమాజ్ హిందూ శ్మశానవాటికలో జరగనున్నాయి. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదలైంది. శ్రీదేవికి కడసారి నివాళులు అర్పించాలనుకునే అభిమానుల సందర్శనార్థం.. బుధవారం ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల దాకా ఆమె భౌతికకాయాన్ని అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లో ఉన్న సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్ (గార్డెన్ నంబర్ 5)లో ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంతిమయాత్ర ప్రారంభించి.. 3.30 గంటల సమయంలో దహనక్రియలు నిర్వహిస్తారు. మీడియా వ్యక్తులు కెమెరాలను, ఇతర రికార్డింగ్ పరికరాలను బయటే వదిలి రావాలని స్పష్టం చేశారు. 'ఈ కష్టకాలంలో అండగా నిలిచిన మీడియాకు ఖుషి, జాన్వి, బోనీకపూర్, కపూర్, అయ్యప్పన్ కుటుంబాల తరపున కృతజ్ఞతలు' అని శ్రీదేవి కుటుంబసభ్యులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

అనుమానాలు యథాతథం

శ్రీదేవి మృతి కేసు క్లోజ్ అయినట్టు దుబాయ్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. ఈ కేసుకు సంబంధించిన పలు అనుమానాలకు మాత్రం ఇంకా సమాధానాలు లేవు. దుబాయ్ పోలీసులు చెబుతున్నదాని ప్రకారం వారికి బోనీ నుంచి కాల్ వచ్చింది రాత్రి 9 గంటలకు. తాము అక్కడికి చేరుకునే సమయానికి ఆమె చనిపోయిందని పోలీసులు చెబుతున్నారు. కానీ, ఆమె మరణించిన సమయాన్ని అటాప్సీ నివేదికలో 10.01 గంటలుగా పేర్కొన్నారు. కేసు దర్యాప్తు వివరాలన్నింటినీ దుబాయ్ అధికారులు భారత ప్రభుత్వానికి తెలియజేసి ఉంటారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఆ వివరాలు బయటికొస్తే తప్ప ఇవన్నీ జవాబుల్లేని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి. ముఖ్యంగా బోనీకపూర్ అనేక ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది.

ఆమె సినిమా నేనెన్నడూ చూడలేదు

శ్రీదేవి శవపరీక్ష జరిపిన అష్రఫ్

దుబాయ్, ఫిబ్రవరి 27: ఈయన పేరు అష్రఫ్ తమరచ్చేరి.... పుట్టింది కేరళలో. బతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. అక్కడ సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నాడు. మార్చురీలో శవపరీక్షలు జరిగినపుడు (ముఖ్యంగా ప్రవాసుల మృతదేహాలకు) - డాక్టర్లకు, మృతుల బంధువులకు సాయపడతారు. ఇప్పటి వరకూ 2500 మంది ప్రవాసీయుల మృతదేహాలకు- చట్టపరంగా చేయవల్సిన ప్రక్రియలు పూర్తి చేసి పంపించారు. అష్రఫ్ శ్రీదేవిని ఎన్నడూ చూడలేదు.. కనీసం ఆమె నటించిన సినిమాలు కూడా చూడలేదు. శ్రీదేవి కేసులో దుబాయి ప్రభుత్వ అధికారులతో వ్యవహరించడానికి భారత కాన్సులేటు- ఆయనకు వకలా (పవర్ అఫ్ అటార్నీ లాంటిది) ఇచ్చింది. పోస్టుమార్టంతోపాటు శ్రీదేవి భౌతికకాయాన్ని తిరిగి విమానాశ్రయంలో చేర్చే దాకా ఆయనే దాని వెంట ఉన్నారు. ఆయన ఆంధ్రజ్యోతితో మాటాడుతూ మరణం, దుఃఖం అందరికీ ఒక్కటేనని, కానీ ఓ ధనికుడి కంటే పేదవాడికి సాయం చేస్తేనే తనకు బాగా తృప్తి కలుగుతుందని అష్రఫ్ అన్నారు. ప్రతిష్ఠాత్మక ప్రవాసీ సమ్మాన్ ఆవార్డు గ్రహీత అయిన అష్రఫ్- శ్రీదేవితో పాటు మరో నాలుగు మృతదేహాలను భారత్‌కు పంపారు. శ్రీదేవి కేసు దర్యాప్తు, శవపరీక్ష అన్నీ చట్టప్రకారమే జరిగాయని అష్రఫ్ వివరించారు.

నిర్దయగా కథనాలొద్దు

మీడియాపై సెలబ్రిటీల రుసరుస



ముంబై: శ్రీదేవి మరణానికి సంబంధించి అనేకానేక కథనాలు ప్రసారం చేస్తున్న వార్తా ప్రసార మాధ్యమాలపై సినీ ప్రముఖులు విరుచుకుపడ్డారు. "నిర్దయగా, ఎదుటి వారి మనోభావాలతో నిమిత్తం లేకుండా ప్రవర్తించవద్దని" కోరారు. దయాదాక్షిణ్యాలు లేకుండా కథనాలు ప్రసారం చేస్తున్నారు, ఏదో కుట్ర జరిగిపోయిందంటున్నారు, ఇది ఎదుటివారిని ఎంత బాధిస్తాయి?, మీ మాటలకు అంతూ పొంతూ లేదా? అని విద్యాబాలన్ ఘాటుగా ప్రశ్నించారు. "శ్రీదేవి మరణం మీడియాకు వినోదం పంచుతున్నట్లుంది..ఇది సిగ్గుచేటు.. తమ సూపర్‌స్టార్‌ని మీడియా హత్య చేస్తుంటే యావద్దేశం మౌనంగా చూస్తోంది" అని ఫర్హాన్ అఖ్తర్ రాశారు. 'ప్రేమతో చూడండి.. అదొక్కటే మార్గం" అని బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మీడియాకు హితవు పలికారు. "ఒక లెజెండ్ మరణం గురించి ఇలాంటి రిపోర్టింగ్ చేసిన పాత్రికేయులు అసలు ప్రశాంతంగా నిద్రపోగలరా అని నాకు అనిపిస్తోంది" అని సోనూ సూద్ వ్యాఖ్యానించారు. "శ్రీదేవి గారూ! వీళ్ల (మీడియా) మిమ్మల్ని చావులోనూ ప్రశాంతంగా ఉండనివ్వరు" అని రోహిత్ రాయ్ కటువుగా అన్నారు. "శ్రీదేవి మరణం వెనుక కారణాలు తెలుసుకోవాలన్న మీడియా ఆతృత అర్థం చేసుకోదగ్గదే.. కానీ ఊహాజనిత, కల్పిత కథనాలు వెలువరించకండి" అని ఎమిరేట్స్‌లో భారత రాయబారి నవదీప్ సూరి కోరారు.

తప్పుడు ప్రచారాలొద్దు

టాలీవుడ్ యువ నటీనటులు. "లెట్ హెర్ రెస్ట్ ఇన్ పీస్" (ఆమె ఆత్మకు శాంతినివ్వండి) అనే హేష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ప్రచారం నిర్వహించారు.

అల్లు అర్జున్: మీడియాకు, సామాజిక మాధ్యమాలకు విషయాన్ని వివరాల్ని అందజేసే వారందరికీ నా వినతి ఒకటే.. ఊహాగానాలు వద్దు.. చనిపోయిన వారిని గౌరవిద్దాం

రానా దగ్గుబాటి: దేశం గర్వించే లెజెండ్ శ్రీదేవి. చిత్రసీమలో ఆమె నటించిన తీరు ఇతర నటీనటులతో పోల్చలేనిది. అలాంటి గొప్ప వ్యక్తి ఇమేజిపై బురద జల్లొద్దు.. ఆమె జ్ఞాపకాలను తుడిచేయకండి


కాజల్ అగర్వాల్: శ్రీదేవి ఇమేజిని దెబ్బతీసే నీచమైన ప్రచారం వద్దు...దయచేసి సీరియస్‌గా చెబుతున్నా.. వద్దు.

తాప్సీ పన్ను: శ్రీదేవి ఆత్మకు శాంతి కలగనివ్వండి

ప్రణీత: ఇది పోటీ కాదు..వదంతులు రాసే సమయం కాదు.. ఒకరి మరణాన్ని హేళన చేయవద్దు

హక్కులపై రాజీ లేదు

(మొదటి పేజీ తరువాయి)



ఉద్యమిస్తున్న సంస్థలతో త్వరలోనే సమావేశమై చర్చిస్తామని చెప్పారు. మంగళవారం తన నివాస ప్రాంగణంలోని వినతుల స్వీకరణ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందుగా.. రాజకీయాల్లోకి ప్రవేశించి నాలుగు దశాబ్దాలు పూర్తిచేసుకున్న ఆయన్ను మీడియా ప్రతినిధులు అభినందించారు. అనంతరం ప్రత్యేక హోదా, రాష్ట్రంపై కేంద్రం వివక్ష ప్రస్తావనకు వచ్చాయి. వీటిపై సీఎం ఘాటుగానే స్పందించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల తరహాలోనే కేంద్రానికి పన్నులు చెల్లిస్తున్నామని.. రాష్ట్రానికి చేయూతనిచ్చి.. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామి కావాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని తెలిపారు. విభజన హామీలు, హోదాను అమలు చేయాల్సింది కూడా కేంద్రమేనన్నారు. 'మన రాష్ట్ర ప్రజలు చాలా తెలివైనవారు. విభజన ప్రకటన చేసినప్పుడు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ఆ చట్టం ఆమోదం పొందాక ఒక దృఢాభిప్రాయానికి వచ్చారు. విభజన విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన కాంగ్రెస్‌ను నామరూపాల్లేకుండా చేశారు. బీజేపీ కూడా ఇందుకు అతీతం కాదు' అని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు ఎదురుదాడి చేసినా తెలుగుదేశం మాత్రం మిత్రధర్మాన్ని వీడడం లేదన్నారు. ఇష్టం లేనప్పుడు అదే విషయం వారికే చెప్పి.. తమ దారి తాము చూసుకుంటామని తెలిపారు. రాష్ట్రానికి న్యాయంగా రావలసినవి, రాజ్యసభలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను మాత్రమే అమలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కాలపరిమితిని పొడిగిస్తే మనకూ ఇవ్వాలని పట్టుబడతామని తెగేసిచెప్పారు. ప్రత్యేక హోదాతో వచ్చే ప్రయోజనాలే ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇస్తామంటేనే అంగీకరించామని అన్నారు. సాయం చేయకపోగా ఎదురుదాడికి దిగితే రాష్ట్ర ప్రజలు విజ్ఞులని.. సరైన సమయంలో సరైన సమాధానం చెబుతారని హెచ్చరించారు. కేంద్రం నిధులివ్వడం లేదని బీద అరుపులు అరుస్తూ కూర్చోలేమన్నారు. తెలివితేటలు.. ధైర్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథాన నడిపిస్తున్నామని చెప్పారు. రాయలసీమలో జలాలను పారించామని.. సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యమిస్తున్నామని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందలేదంటూ చేసే ఆరోపణలు, విమర్శలను మహిళలు, యువత పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాభివృద్ధిపై అవగాహన పెంచుకోవాలని కోరారు. 'కేంద్రం నిధులివ్వడం లేదంటూ ఆందోళనలు చేస్తూ.. ఆస్తుల ధ్వంసం వంటి వాటికి పాల్పడడం.. విద్యాసంస్థల బంద్‌ల వల్ల.. అసలే కష్టాల్లో ఉన్న రాష్ట్రం మరింతగా సంక్షోభంలోకి కూరుకుపోతుంది' అని సీఎం స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష ఉందన్న ఆలోచనే ఎవరికీ రాకూడదని.. అలా వస్తే దేశానికే నష్టం వాటిల్లుతుందని హెచ్చరించారు.

నీలా దొంగ లెక్కలు రాయలేదు

జగన్‌పై ముఖ్యమంత్రి ఆగ్రహం

'సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో పారిశ్రామికవేత్తలతో ప్రభుత్వం చేసుకున్న అవగాహనా ఒప్పందాలన్నిటిని మోసంగా పరిగణిస్తావా? ఉదయం లేస్తూనే నీ పేపరు చూస్తే హృదయం భగ్గుమంటుంది. నీలా ఇంట్లో కూర్చొని దొంగ లెక్కలు రాయలేదు. 16 నెలల పాటు జైల్లో కూర్చోలేదు' అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై ముఖ్యమంత్రి విరుచుకుపడ్డారు. ఆయనకు రాజకీ, పాలనానుభవం ఏముందని నిలదీశారు. చంద్రబాబు తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. '2016, 2017 సదస్సుల్లో కంటే బాగా వడపోసి.. వాస్తవాలకు దగ్గరగా ఉన్న ఒప్పందాలే చేసుకున్నాం. ఈ సమాచారమంతా పారదర్శకంగా ఆన్‌లైన్‌లో ఉంచుతున్నాం. పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కూడా ఎవరెవరికి వచ్చాయో వివరిస్తాం. ప్రభుత్వం పారదర్శకంగా పెట్టుబడి ఒప్పందాలు చేసుకుంటుంటే మోసం చేస్తోందంటూ నీ పత్రికలో రాయిస్తావా' అని జగన్‌పై ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెబుతూ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధీ జరగలేదని ప్రజల్లో అపోహలు కల్పించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మూడున్నరేళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో.. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మూడున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తననెంతో సంతృప్తిని ఇచ్చాయని.. అదేవిధంగా హేతుబద్ధత లేకుండా విభజన చేయడం మిక్కిలి బాధ కలిగించిందని సీఎం తెలిపారు. ఇలాంటి తరుణంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదంటూ జగన్ విమర్శలు చేయడం ఆయన అపరిపక్వతకు దర్పణం పడుతోందన్నారు. తాను వైఎస్ రాజశేఖరరెడ్డిలా హత్యా రాజకీయాలను ప్రోత్సహించలేదని.. పరిటాల రవి హత్య తర్వాత ప్రత్యర్థుల హత్యలకు పురిగొల్పలేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కడపలో ఏయే ప్రాజెక్టులు వచ్చాయని ప్రశ్నించారు. 'అనంతపురం జిల్లాకు నీళ్లు వస్తాయని, కడప, కర్నూలు జిల్లాల్లో వర్షాభావ పరిస్థితుల్లో కృష్ణా జలాలు వస్తాయని జగన్ ఏనాడైనా ఊహించారా? ప్రత్యేక హోదాను మాత్రమే ఆయన ఎందుకు కోరుతున్నారు? విభజన చట్టంలోని కేంద్ర విద్యా సంస్థలు, పరిశ్రమలు, రెవెన్యూ లోటు భర్తీ వంటి అంశాలను ఎందుకు ప్రస్తావించడం లేదు? రాజకీయాల్లో కనీసం సర్పంచ్‌గా కూడా ఎప్పుడూ గెలవని వాళ్లు కూడా నన్ను విమర్శించేందుకు సాహసిస్తున్నారు' అని వ్యాఖ్యానించారు. తనకు కేంద్రంలో ఇద్దరు ప్రధానులను ఎంపిక చేసిన అనుభవం ఉందని.. జగన్‌కు ఉన్న అనుభవం ఏమిటని చంద్రబాబు నిలదీశారు. తండ్రిని అడ్డుపెట్టుకుని జగన్ అక్రమంగా సంపాదనకు దిగడం వల్ల ఐదుగురు సివిల్ సర్వీసు అధికారులు సీబీఐ దర్యాప్తు ఎదుర్కొన్నారని.. జైలు జీవితం అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ తదితర వ్యవహారాల కారణంగా రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతిందన్నారు. మారిషస్ సంస్థ ఏకంగా ప్రధాని మోదీకి నోటీసులు జారీ చేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇలా రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తే పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు. 'నా సామర్థ్యం, అనుభవంపై ఉన్న నమ్మకంతోనే 2014లో ప్రజలు నన్ను గెలిపించారు. అలాగే నాపై ఉన్న విశ్వాసంతోనే సీఐఐ భాగస్వామ్య సదస్సులో భారీగా పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయి' అని చంద్రబాబు చెప్పారు.

ఆన్‌లైన్‌లోనే ఈపీఎఫ్ క్లెయింలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: భవిష్య నిధి నుంచి డబ్బును ఉపసంహరించుకునే ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా క్లెయిం చేసుకోవాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తెలిపింది. రూ. 10లక్షలకు పైబడిన ఉపసంహరణలకు ఆన్‌లైన్ తప్పనిసరి అని పేర్కొంది. పెన్షనర్ల విషయంలో ఆ మొత్తం రూ. 5లక్షలు దాటితే.. కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించరని.. వెబ్‌సైట్ ద్వారానే క్లెయిమ్ చేసుకోవాలని సూచించింది. ఉపసంహరణలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే ముందే.. తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను యాక్టివేట్ చేసుకోవాలని తెలిపింది. బ్యాంకు అకౌంట్ నంబరుతో యూఏఎన్ సంఖ్య అనుసంధానం (సీడింగ్) తప్పనిసరి అని పేర్కొంది. కేంద్ర భవిష్య నిధి కమిషనర్ జూన్ 17న నిర్ణయం తీసుకున్నా.. తమకు ఆదేశాలు మంగళవారం అందాయని అధికారులు తెలిపారు.

'యుమాంగ్'తో పీఎఫ్‌కు ఆధార్ లింక్

బ్యాంకు లావాదేవీల నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటికీ కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. గడువులోగా వాటన్నింటికీ ఆధార్‌ను అనుసంధానం చేసుకునే క్రమంలో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందుకే 'యుమాంగ్' (UMANG) యాప్ ద్వారా పీఎఫ్‌కు ఆధార్‌ను లింక్ చేసుకునే సదుపాయాన్ని కేంద్రం కల్పించింది.

ఎలా కొనసాగిస్తున్నారు?

- ఎస్వీబీసీ సీఈవో పోస్టుపై హైకోర్టు ప్రశ్న
- పొడిగింపు ఇవ్వండి లేదా సాగనంపండి
- చానల్ ఎండీ సమాధానంపై ధర్మాసనం అసహనం



హైదరాబాద్, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి):తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ఎస్వీబీసీ చానల్‌లో ఒక సంవత్సర కాలానికి సీఈవోగా నియామకమైన నరసింహారావును, గడువు ముగిసిన తర్వాత కూడా ఆ స్థానంలో ఏ ప్రాతిపదికన కొనసాగిస్తున్నారని ఆ చానెల్ ఎండీని హైకోర్టు ప్రశ్నించింది. గడువు తీరిన తర్వాత ఏ హోదాలో జీతభత్యాలు తీసుకుంటున్నారని నిలదీసింది. సీఈవోగా మరోవ్యక్తిని నియమించే వరకు ఆయన్నే కొనసాగించదలిస్తే...పొడిగింపు ఉత్తర్వులు ఇవ్వండి...లేదంటే ఇంటికి సాగనంపండి అని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ కె. విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. కోర్టుకు ఏ విషయం స్పష్టంగా చెప్పకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేసింది. ఈ అంశంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. ఎస్వీబీసీలో పెద్దఎత్తున అక్రమాలు, కాంట్రాక్టు పనుల కేటాయింపుల్లో అవినీతి జరుగుతోందని...తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి వేసిన పిల్‌పై హైకోర్టు విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే.

ఆంధ్రజ్యోతి

స్పోర్ట్స్

విజయవాడ • బుధవారం 28 ఫిబ్రవరి 2018

రాజస్థాన్ స్పిన్ కోచ్‌గా సాయిరాజ్ బహుతులే

ముంబై: ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ స్పిన్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే నియమితుడయ్యాడు. భారత్ తరఫున బహుతులే రెండు టెస్టులు, ఎనిమిది వన్డేలు ఆడాడు. ముంబై తరఫున 188 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన సాయిరాజ్.. 630 వికెట్లు పడగొట్టాడు. గత మూడేళ్లుగా బెంగాల్ రంజీ కోచ్‌గా ఉన్నాడు.

న్యూజిలాండ్ x ఇంగ్లండ్
రెండో వన్డే
ఉ. 6.30 నుంచి
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ -1లో..



కర్ణాటక మూడోస్సారి..

- ఫైనల్లో సౌరాష్ట్రపై విజయం
- మయాంక్ సూపర్ ఇన్నింగ్స్
- విజయ్ హజారే ట్రోఫీ

టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నా భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న మయాంక్ అగర్వాల్.. మరోసారి కసితీరా బాదాడు..! అతడి జోరుతో కర్ణాటక జట్టు మూడోసారి విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకోగలిగింది. ఈ అత్యున్నత పరిమిత ఓవర్ల దేశవాళీ టోర్నీ ఫైనల్లో సౌరాష్ట్రపై నెగ్గి ఆ జట్టు విజేతగా నిలిచింది. ముస్తాక్ అలీ, రంజీ ట్రోఫీలో నిరాశపరిచిన కర్ణాటక ఎట్టకేలకు ఈ సీజన్‌లో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకోగలిగింది.

న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీని సెంచరీతో ప్రారంభించిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (79 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 90) తుది పోరులోనూ అదరగొట్టాడు. దీంతో మంగళవారం సౌరాష్ట్రతో జరిగిన ఫైనల్లో కర్ణాటక జట్టు 41 పరుగుల తేడాతో నెగ్గింది. ఆ జట్టుకిది మూడో టైటిల్ కావడం విశేషం. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 45.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన స్థితిలో మయాంక్ విజృంభణతో జట్టు గాడిలో పడింది. పవన్ దేశ్‌పాండే (60 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 49), సమర్థ్ (65 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 48) సహకారం అందించారు. కమలేశ్ మక్వానాకు నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ చటేశ్వర్ పుజారా (127 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌తో 94) పోరాటం వృథా అయింది. ప్రసిధ్ కృష్ణ, గౌతమ్‌లకు మూడేసి వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మయాంక్ అగర్వాల్‌కు దక్కింది.

మయాంక్ జోరు: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక మూడు ఓవర్లు ముగిసేలోపే కెప్టెన్ కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ వికెట్లను కోల్పోయింది. వీరిద్దరూ ఖాతానే తెరవలేకపోయారు. ఈ దశలో మయాంక్‌కు అండగా సమర్థ్ నిలిచాడు. సౌరాష్ట్ర బౌలర్లను నిలకడగా ఎదుర్కొంటూ స్కోరును పెంచడంపై వీరు దృష్టి పెట్టారు. ఆరంభంలో నిదానంగా ఆడిన ఈ జోడీ కుదురుకున్నాక చెలరేగింది. అటు మయాంక్ తన సూపర్ ఫామ్‌ను చాటుకుంటూ 50 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. జడేజా వేసిన 23వ ఓవర్‌లో మయాంక్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 17 పరుగులు సాధించాడు. అయితే వరుస ఓవర్లలో మయాంక్, సమర్థ్ పెవిలియన్‌కు చేరారు. దీంతో మూడో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత దేశ్‌పాండే మినహా ఎవరూ రాణించకపోవడంతో జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సౌరాష్ట్రను కర్ణాటక బౌలర్లు వణికించారు. 101 పరుగులకే ఆరు వికెట్లు నేలకూలి ఇబ్బంది పడింది. పుజారా ఆ మాత్రం రాణించడంతో జట్టు స్కోరు రెండు వందలైనా దాటగలిగింది.

దేవధర్ ట్రోఫీకి రోహిత్, భరత్


రోహిత్


భరత్

న్యూఢిల్లీ: దేవధర్ ట్రోఫీలో పాల్గొనే జట్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. మార్చి 4 నుంచి 8 వరకు జరిగే ఈ టోర్నీలో పాల్గొనే భారత్-ఎ, భారత్-బి జట్లను మంగళవారం ప్రకటించారు. ఎ- జట్టులో హైదరాబాద్, ఆంధ్ర జట్లకు చెందిన బ్యాట్స్‌మెన్ రోహిత్ రాయుడు, రికీ భుయ్ ఎంపికయ్యారు. బి-జట్టులో ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి, వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్‌ను తీసుకున్నారు. కాగా, ఎ-జట్టుకు రవిచంద్రన్ అశ్విన్, బి-జట్టుకు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహిస్తారు. విజయ్‌హజారే విజేత కర్ణాటక ఈ టోర్నీలో పాల్గొనే మూడో జట్టు. ఇక, మార్చి 14 నుంచి జరిగే ఇరానీ కప్‌లో పాల్గొనే రెస్టాఫ్ ఇండియా జట్టులో కూడా విహారి, భరత్ చోటు దక్కించుకున్నారు.

ఈ పరుగులు చాలవా?

2141

- దేశవాళీ సీజన్‌లో అదరగొడుతున్న మయాంక్
- అయినా పట్టించుకోని సెలెక్టర్లు



ఎనిమిది మ్యాచ్‌లు.. మూడు సెంచరీలు.. నాలుగు అర్ధ సెంచరీలు.. ఇదీ విజయ్ హజారే ట్రోఫీలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ట్రాక్ రికార్డు. ఏకంగా 107.9 సగటుతో 723 పరుగులు. అంతేనా దీని కన్నా ముందు జరిగిన రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీల్లోనూ నిలకడగానే కాదు.. ఓరకంగా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన బ్యాట్ నుంచి వరదలా వచ్చి పడుతున్న రన్స్‌తో మొత్తంగా ఈ సీజన్‌లో అతడు 2,141 పరుగులు సాధించాడు. దీంతో ఓ దేశవాళీ సీజన్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇంకా ఈ సీజన్‌లో రెండు టోర్నీలు మిగిలే ఉన్నాయి. కానీ ఇంతటి ప్రతిభావంతుడు కళ్ల ముందు కనిపిస్తున్నా శ్రీలంకలో జరగబోయే ముక్కోణపు టోర్నీకి సెలెక్టర్లు మయాంక్‌ను పక్కన పెట్టడం విమర్శలకు దారితీసింది..!

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

జాతీయ జట్టులో చోటు సాధించాలంటే ముందుగా దేశవాళీ మ్యాచ్‌ల్లో సత్తా చాటుకోవాలి.. ఇదీ ఇటీవలి కాలంలో బీసీసీఐ కఠినంగా అమలు చేస్తున్న నిబంధన. దీనికి తోడు ఫిట్‌నెస్ ప్రమాణాలకు అనుగుణంగానే ఉందని నిరూపించుకుంటూ యోయో టెస్టును అధిగమించాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాల్లో మయాంక్ అగర్వాల్‌కు తిరుగులేదు. పరుగుల విషయాన్ని తీసుకుంటే అతడి బ్యాట్ ఇందుకు తగిన సమాధానమే ఇస్తోంది. అంతెందుకు శ్రీలంక, బంగ్లాదేశ్‌తో జరిగే ముక్కోణపు టోర్నీ కోసం భారత జట్టును ప్రకటించడానికి ఒక రోజు ముందు ఢిల్లీలో కర్ణాటక జట్టు సెమీఫైనల్ మ్యాచ్ ఆడింది. మహారాష్ట్రతో జరిగిన ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు జాతీయ సెలెక్టర్లు కూడా వచ్చారు. ఆ మ్యాచ్‌లో మయాంక్ 81 బంతుల్లో 86 పరుగులు చేసి జట్టును తుది పోరుకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లోనే కాకుండా వరుసగా తను ఈ టోర్నీలో అద్భుత రీతిలో రాణిస్తూనే ఉన్నాడు. అందుకే కచ్చితంగా జట్టులో చోటు దక్కుతుందనే ఆశించాడు కాబోలు. పైగా మరో ఓపెనర్ రాహుల్ ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు. కానీ జరిగింది వేరు.. ఆదివారం జట్టును ప్రకటించారు. రాహుల్ బెర్త్ ఓకే.. కానీ ఆ జాబితాలో పరుగుల యంత్రం మయాంక్ పేరు మాత్రం కనిపించలేదు. ఇది అందరికీ షాక్‌ను కలిగించింది. దీనికి సెలెక్షన్ కమిటీ చెప్పిన సమాధానం మరీ వింతగా అనిపించింది. మయాంక్ భారత్ 'ఎ' జట్టులో లేడు కాబట్టే అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదని సెలెక్టర్లు వెల్లడించారు. ఈ కామెంట్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. జట్టు ఎంపిక పారదర్శకంగా లేదన్నది వారి వాదన. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న భారత జట్టులో చోటు దక్కకపోయినా కూడా ఎలాంటి నిరాశ కనిపించకుండా మయాంక్.. మంగళవారం నాటి ఫైనల్లోనూ 90 పరుగులు సాధించి కసితో సమాధానం చెప్పాడు. ఇది ఆటపై అతడికున్న అంకితభావాన్ని సూచిస్తోంది.

రికార్డుల వెల్లువ

వాస్తవానికి కర్ణాటక రంజీ ట్రోఫీలో మయాంక్‌కు స్థానం అంత సులువుగా ఏమీ దక్కలేదు. ఆ జట్టు ఊతప్ప, సతీష్, రాహుల్, సమర్థ్, అభిషేక్ రెడ్డి ఇలా విజయవంతమైన ఓపెనర్లను కలిగి ఉంది. అయితే ఊతప్ప, సతీష్ ఇతర రాష్ట్రాలకు వెళ్లడంతో పాటు రాహుల్ భారత జట్టుకు ఎంపిక కావడం.. అభిషేక్ గాయంతో దూరం కావడంతో మయాంక్‌కు దారి సులువైంది. ఈ అవకాశాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా రెండు చేతులా సొమ్ము చేసుకున్నాడు. అయితే తొలి మూడు ఇన్నింగ్స్‌లో అతడు చేసింది 31 పరుగులు మాత్రమే. కానీ ఆ తర్వాత ఒక్కసాగా అతడు గేర్ మార్చాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అజేయంగా 304 పరుగులు చేసి పరుగుల దాహం తీర్చుకున్నాడు. ఈ దెబ్బతో జట్టు ఇన్నింగ్స్ తేడాతో నెగ్గింది. ఆ తర్వాత వరుసగా 176, 23, 90, 133నాటౌట్, 173, 134, 78 పరుగులతో దూసుకెళ్లాడు. అనంతరం జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20లోనూ మూడు అర్ధ సెంచరీలతో 258 పరుగులు చేశాడు. ఇక విజయ్ హజారేలో విశ్వరూపమే ప్రదర్శించాడు. 109, 84, 28, 102, 89, 140, 81, 90లతో మొత్తం 723 పరుగులు సాధించాడు. అసలు ఓ సీజన్‌లో 2వేల పరుగులు సాధించిన ఆటగాడే లేడు. గతంలో శ్రేయాస్ అయ్యర్ (1947) చేసిన పరుగులే అత్యధికం. అయినా సీనియర్లకు విశ్రాంతినిస్తూ యువ ఆటగాళ్లతో జట్టును ఎంపిక చేసినా ఈ పరుగుల యంత్రానికి క్రికెట్ పెద్దలు మొండిచేయి చూపడంతో వర్ధమాన క్రికెటర్లకు ఎలాంటి సందేశం ఇస్తున్నారన్నది విమర్శకుల ప్రశ్న.

మయాంక్ రికార్డులు

- ఓ దేశవాళీ సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డు బద్దలు (2,141; రంజీ 1160, ముస్తాక్ అలీ 258, విజయ్ హజారే 723)
- లిస్ట్-ఎ సిరీస్‌లో అత్యధిక పరుగులు (723) చేసిన ఆటగాడు. సచిన్ రికార్డు (673, 2003 ప్రపంచకప్)ను అధిగమించాడు.
- విజయ్ హజారేకు సంబంధించి ఓ సీజన్‌లో మయాంక్‌వే అత్యధిక పరుగులు. దినేశ్ కార్తీక్ (607)ను అధిగమించాడు.

మిథాలీకే పగ్గాలు..

ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ప్రకటన • వడోదరలో 12న మొదలు



న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా ముగించిన భారత మహిళల క్రికెట్ జట్టు ఈ సారి స్వదేశంలో మరో కీలక సవాల్‌కు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై వన్డే సిరీస్‌లో భారత జట్టును మిథాలీ రాజ్ నడిపించనుంది. వడోదర వేదికగా మార్చి 12 నుంచి 18 వరకు జరిగే మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగే ఈ సిరీస్ కోసం.. సఫారీ పర్యటనలో మెప్పించిన జట్టునే దాదాపు కొనసాగించారు. మార్చి 12న తొలి వన్డే, 15న రెండో వన్డే, 18న చివరి మ్యాచ్ జరగనున్నాయి. వన్డే సిరీస్ ముగిశాక.. ముక్కోణపు టీ-20 సిరీస్ ఉంటుందని, ఆ జట్టును తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ తెలిపింది.

వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, పూనమ్ రౌత్, జెమీమా రోడ్రిగ్స్, వేదా కృష్ణమూర్తి, మోనా మెష్రమ్, సుష్మా వర్మ (వికెట్ కీపర్), ఏక్తా బిస్త్, పూనమ్ యాదవ్, రాజేశ్వరీ గైక్వాడ్, శిఖా పాండే, సుకన్య పరీద, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ.

కేప్‌టౌన్ కరవుకు క్రికెటర్ల విరాళం



జొహాన్నెస్‌బర్గ్: నీటి కరవుతో అల్లాడుతున్న కేప్‌టౌన్ వాసుల కష్టాలు తీర్చేందుకు భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ ఆటగాళ్లు నడుం బిగించారు. ఈనేపథ్యంలో ఇరు జట్ల మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ కోహ్లీ, దక్షిణాఫ్రికా సారథి డుప్లెసిస్.. ఆఫ్రికాలో అతిపెద్ద డిజాస్టర్ రిలీఫ్ సంస్థగా పేరున్న గివర్స్ ఫౌండేషన్‌కు రూ.5 లక్షల 53 వేల చెక్‌ను విరాళంగా అందించారు. ఈ మొత్తంతో నీటి సమస్య అధికంగా ఉన్న ప్రాంతాల్లో బోర్లు వేయించడంతో పాటు బాటిళ్ల ద్వారా నీటిని అందిస్తామని ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ సూలిమన్ తెలిపారు. కేప్‌టౌన్ అద్భుతమైన అందాలకు నిలయమని, అలాంటి చోట నీటి సమస్య బాధించిందని కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. ఇక్కడి సమస్యపై అవగాహన కల్పించేందుకే తమ వంతు ప్రయత్నం చేశామని అన్నాడు.

బోల్ట్ సాకర్ పోరు జూన్ 10న



పారిస్: అథ్లెటిక్స్‌కు గుడ్‌బై చెప్పి ఫుట్‌బాల్‌ను కెరీర్‌గా ఎంచుకున్న స్ప్రింట్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ తన తొలి సాకర్ మ్యాచ్‌ను ఈ ఏడాది జూన్ 10న ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ యునైటెడ్ ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో ఆడనున్నాడు. యునిసెఫ్ చిన్నారుల సహాయనిధిలో భాగంగా నిర్వహిస్తున్న ఈ చారిటీ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో బ్రిటిష్ పాప్ స్టార్ రాబిన్ విలియమ్స్‌తో కలిసి బోల్ట్ సాకర్ ఆడనున్నాడు. సాకర్ ఎయిడ్ వరల్డ్ ఎలెవెన్ జట్టు తరఫున బోల్ట్ ఆ మ్యాచ్‌లో తలపడతాడు. తాను ఓ ఫుట్‌బాల్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాననీ, ఆ జట్టు పేరేంటన్నది 24 గంటల్లో వెల్లడిస్తానంటూ సోమవారం బోల్ట్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అన్నట్టు.. ఆ మ్యాచ్‌లో సాకర్ ఎయిడ్ జట్టుకు బోల్ట్ కెప్టెన్ కావడం విశేషం.

ప్రపంచ జూనియర్ స్క్వాష్‌కు చెన్నై ఆతిథ్యం

చెన్నై: ఇటీవల అంతర్జాతీయ టోర్నీలకు వేదికగా మారిన చెన్నై నగరం మరో మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ప్రపంచ జూనియర్ స్క్వాష్ వ్యక్తిగత చాంపియన్‌షిప్ (పురుషులు, మహిళలు)తో పాటు డబ్ల్యూఎస్ఎఫ్ పురుషుల జూనియర్ టీమ్ చాంపియన్‌షిప్ ఆతిథ్య హక్కులను చెన్నై దక్కించుకుంది. ఈ ఏడాది జూలై 18 నుంచి 23వ తేదీ వరకు ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్, ఇది ముగిసిన మరుసటి రోజే 24 నుంచి 29వ తేదీ వరకు టీమ్ ఈవెంట్‌లు చెన్నైలో జరగనున్నాయి.

19 ఏళ్లకే కెప్టెన్‌గా..

• రికార్డు సృష్టించనున్న రషీద్ ఖాన్



న్యూఢిల్లీ: ఆఫ్ఘానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్ మరో రికార్డును ఖాతాలో వేసుకోనున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా అతను చరిత్ర సృష్టించనున్నాడు. ఇప్పటికే ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఏ ఫార్మాట్‌లో అయినా నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్న పిన్న వయస్కుడిగా రికార్డు కెక్కిన 19 ఏళ్ల రషీద్ ఆఫ్ఘాన్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. అపెండిసైటిస్ కారణంగా రెగ్యులర్ కెప్టెన్ అస్ఘర్ స్టానిక్జాయ్ పది రోజులు జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో వైస్ కెప్టెన్ రషీద్‌ను తాత్కాలిక సారథిగా ఎంపిక చేసినట్టు ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. దాంతో, 20 ఏళ్ల 297 రోజుల వయసులో సౌతాఫ్రికాతో టీ-20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ సారథిగా వ్యవహరించిన రజిన్ సాలేహ్‌ను రషీద్ అధిగమించనున్నాడు.


కోచ్ రమేశ్‌తో ద్యుతీచంద్
సుధాకర్

ద్యుతీచంద్‌కు స్వర్ణం

• ఇండియన్ గ్రాండ్ ప్రీలో సుధాకర్‌కు కాంస్యం

పటియాల: స్టార్ అథ్లెట్ ద్యుతీచంద్ కొత్త సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. మంగళవారం జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ టోర్నీ 100 మీటర్ల విభాగంలో తలపడిన ద్యుతీ 11.57 సెకన్లలో లక్ష్యం చేరి పసిడి పతకం కైవసం చేసుకుంది. హిమ్‌దాస్ (11.74), ప్రజ్ఞా ప్రకాశ్ (11.76) తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా తెలంగాణకు చెందిన సీహెచ్ సుధాకర్ 100 మీటర్ల అంశంలో కాంస్యం దక్కించుకున్నాడు. 10.71 సెకన్లతో పరుగు పూర్తిచేసిన సుధాకర్‌ది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. నేవీకి చెందిన విద్యాసాగర్ (10.65 సె.) స్వర్ణం, ఇన్‌కంటాక్స్ అథ్లెట్ అనురూప్ (10.70) రజతం గెల్చుకున్నారు.

ఆంతర్యం ఏమిటో..!

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై కోచ్‌ల భిన్నాభిప్రాయాలు


విమల్
ఆరిఫ్
గోపీ

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ఆన్-కోర్టు కోచింగ్ సమయాన్ని తగ్గించడంతో పాటు బీడబ్ల్యూఎఫ్ తలపెట్టిన అనేక మార్పులు అంతర్జాతీయ కోచ్‌లను గందరగోళంలో పడేశాయి. భారత్ కోచ్ పుల్లెల గోపీచంద్, డెన్మార్క్ చీఫ్ కోచ్ కెనెత్ జొనాసెన్ ఈ నిర్ణయం వెనకున్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా 11 పాయింట్ల తర్వాత లెమన్ బ్రేక్‌తో పాటు గేమ్ ముగిసిన తర్వాత విరామాల్లో తమ షట్లర్లకు కోచ్‌లు సూచనలిస్తూ ఉంటారు. అయితే, ఈ ఆన్-కోర్టు కోచింగ్ సమయాన్ని తగ్గించాలని బీడబ్ల్యూఎఫ్ కౌన్సిల్ నిర్ణయించింది. కానీ, ఎంత మేరకు తగ్గిస్తున్నారన్నది మాత్రం స్పష్టం చేయలేదు. అలాగే, 21 పాయింట్లకు బదులు 11 పాయింట్లతో బెస్టాఫ్-3 గేమ్‌ల స్థానంలో బెస్టాఫ్ ఫైవ్ ఫార్మాట్‌ను ప్రతిపాదించింది. ఇవి అమల్లోకి రావాలంటే మేలో బ్యాంకాక్‌లో జరిగే బీడబ్ల్యూఎఫ్ ఏజీఎమ్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అయితే, ఆన్ కోర్టు కోచింగ్ సమయాన్ని తగ్గించడం వెనకున్న ఆంతర్యం ఏమిటో తనకు తెలియడం లేదని గోపీ పేర్కొన్నాడు. 'వివరాలతో కూడిన డ్రాఫ్ట్‌ను చూడలేదు గనక అసలు ఏమేం మార్పులు చేస్తున్నారో నాకు తెలియదు. గతంలో ఆన్-కోర్టు కోచింగ్ అనేది లేదు. మధ్యలో దాన్ని అనుమతించారు. ఇప్పుడు మళ్లీ ఆ సమయం తగ్గించాలని చూస్తున్నారు. అయితే, ఇలా చేయడం వెనకున్న లాజిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేద'ని అన్నాడు. ఇక, ఆన్-కోర్టు కోచింగ్ బ్యాడ్మింటన్‌లో ఉన్న ప్రత్యేక లక్షణమని, దానితో.. కోర్టులో జరిగే విషయాలపై అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంటుందని డెన్మార్క్ ప్లేయర్ విక్టర్ ఆక్సెల్సెన్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన కోచ్ కెనెత్ జొనాసెన్ అన్నాడు. ఇతర క్రీడలతో బ్యాడ్మింటన్‌ను ప్రత్యేకంగా నిలిపేది అదేనన్నాడు. అయితే, ఆన్-కోర్టు కోచింగ్ సమయాన్ని తగ్గించడంతో షట్లర్లు మరింత దృఢంగా తయారవుతారని భారత మాజీ కోచ్‌లు విమల్ కుమార్, సయ్యద్ ఆరిఫ్ అంటున్నారు. 'ఈ నిబంధన వల్ల క్లిష్ట సమయాలను స్వతహాగా ఎలా ఎదుర్కోవాలనే దానిపై షట్లర్లకు మానసికంగా, శారీరకంగా సవాల్ ఎదురవుతుంది. ఇది వారి సత్తాకు నిజమైన పరీక్షగా నిలుస్తుంది. విరామ సమయాల్లో కోచ్‌లు వారితో మాట్లాడితే ఏమీకాదు.. కానీ, ఆడేటప్పుడు వారికి సూచనలివ్వడం సరికాద'ని విమల్ చెప్పాడు. ఇక, 'ఈ రోజుల్లో ప్లేయర్లు టెక్నాలజీ, కోచ్‌లపై అతిగా ఆధారపడుతున్నారు. అయితే, కోర్టులో అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే.. షట్లర్లు వారి తెలివిని, అనుభవాన్ని ఉపయోగించుకోవాల'ని ఆరిఫ్ సూచించాడు.

జైల్లో సైకో శంకర్ ఆత్మహత్య

›› బెంగళూరు పరప్పన జైల్లో ఘటన



బెంగళూరు, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): మహిళలపై వరుస అత్యాచారాలకు పాల్పడి తీవ్ర సంచలనం రేపిన సైకో శంకర్ (37) జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. జైలు నుంచి నాలుగుసార్లు పరారై వార్తల్లోకెక్కిన సైకో శంకర్ అలియాస్ జై శంకర్ ప్రస్తుతం బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మంగళవారం వేకువజామున 2 గంటల సమయంలో పదునైన వస్తువుతో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని జైలు సిబ్బంది విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు జైలు అధికారులు వెల్లడించారు. జైలులో అతని ప్రవర్తన విచిత్రంగా ఉండేదని అధికారులు, ఖైదీలు చెబుతున్నారు. గతంలో జైలు గోడఎక్కి కిందకు దూకి పారిపోయే ప్రయత్నంలో ఇతడి వెన్నెముకకు గట్టి దెబ్బ తగిలింది. ఆ నొప్పిని భరించలేకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని జైలు అధికారులు భావిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం సేలంలోని ఇడప్పాడి గ్రామానికి చెందిన శంకర్ కొంతకాలం లారీక్లీనర్‌గా, అనంతరం టెంపో డ్రైవర్‌గా పనిచేశాడు. అతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. టెంపో డ్రైవర్‌గా కొనసాగిన కాలంలో వేశ్యలపై అత్యాచారం చేసి వికృతంగా హతమార్చేవాడు. అతడి హత్యలు గమనించిన పోలీసులు శంకర్‌ను కిరాతక సైకోగా గుర్తించారు.

2009లో తొలిసారి తమిళనాడులోని సేలం పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. 2011లో కోర్టుకు తీసుకెళుతుండగా సేలం బస్టాండ్ నుంచి పరారయ్యాడు. మూడోసారి 2012లో చిత్రదుర్గ జైలు తలుపులు పగులగొట్టి పరారయ్యాడు. నాలుగోసారి 2013 సెప్టెంబరు 1న బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో 30 అడుగుల ఎత్తైన గోడఎక్కి దూకి పారిపోయాడు. శంకర్‌పై కర్ణాటకలోనే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ 30కి పైగా అత్యాచారం, హత్యలు, దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి.

డేటా ఎనలిటిక్స్‌లో ఉద్యోగావకాశాలు అపారం

›› సింగపూర్ కంపెనీ ప్రతినిధి లియాంగ్



విజయవాడ, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాబోయే ఇరవై ఏళ్లలో డేటా ఎనలిటిక్స్‌లో అపారమైన ఉద్యోగావకాశాలు ఉంటాయని సింగపూర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ సంస్థ బెల్లాదాటి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ పిలిప్ లియాంగ్ చెప్పారు. విద్యార్థులు ఆ దిశగా దృష్టి పెడితే అవకాశాలు చేజిక్కించుకోవచ్చని సూచించారు. మంగళవారం అమరావతిలోని విట్-ఏపీకి వచ్చిన ఆయన విట్-ఏపీ విద్యార్థులకు డేటా ఎనలిటిక్స్‌పై అవగాహన కల్పించారు. ఐవోటీ, డేటా ఎనలిటిక్స్ లాంటి కొత్త పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యవసాయం, పర్యాటకం, వైద్యఆరోగ్య రంగాల్లో అద్భుతాలు సృష్టించవచ్చని చెప్పారు.

'మెడికల్' బిల్లుపై పోరాటం

(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)

దేశంలో వైద్య విధానాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టడం వల్ల నిరుపేదలకు వైద్యం దూరమయ్యే ప్రమాదముందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రవి వాంఖేడ్కర్ హెచ్చరించారు. మంగళవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుపై పోరాటం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం వైద్య విధానంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. మార్చి 25వ తేదీన ఢిల్లీలో నిర్వహించే ఆందోళనలో దేశంలోని 1750 ఐఎంఏ బ్రాంచిలకు చెందిన వైద్యులు పాల్గొంటారన్నారు. కన్యాకుమారి నుంచి ఢిల్లీ వరకూ యాత్ర చేపడుతున్నట్టు ప్రకటించారు. ఐదేళ్ల వ్యయప్రయాసల కోర్సు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులను కాదని, ఆయుష్‌లో పట్టాపొందిన వారికి ఆరు నెలల శిక్షణ ఇచ్చి అల్లోపతి వైద్యులుగా గుర్తించాలనుకోవడం సమంజసం కాదన్నారు. బిల్లును తక్షణం వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గుంటూరు మెడికల్ క్లబ్‌లో ఐఎంఏ డాక్టర్ల భారత యాత్ర సమావేశంలో వాంఖేడ్కర్ మాట్లాడుతూ ఎన్ఎంసీ బిల్లు అమలైతే వైద్య విద్యార్థులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. కాగా, రాష్ట్రంలో వైద్యుల సమస్యలపై చర్చించేందుకు గురువారం విజయవాడలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధానకార్యదర్శి పి.శ్యామ్ సుందర్ చెప్పారు. సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని, రాష్ట్రంలోని వైద్యులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు. ప్రకాశంజిల్లా ఒంగోలులోనూ ఇదే అంశంపై వాంఖేడ్కర్ విలేకరులతో మాట్లాడారు.

ఆత్మపరిశీలనకు ఇదే సమయం: సుప్రీం



న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: న్యాయ వ్యవస్థ పని తీరు క్రమబద్ధీకరించే విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను ప్రస్తావిస్తూ తన తాజా తీర్పులో వ్యాపార సంబంధమైన ఈజ్ ఆఫ్ డూయింగ్, ఒప్పంద అమలు అనే రెండు పదాలను ఉటంకించింది. సమస్యలను కొలిక్కి తెచ్చే విషయంలో ఇంకా మెరుగైన ప్రదర్శన ఉండాలని జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 1986 నుంచి కోర్టుల్లో నలుగుతున్న ఒక సేల్ అగ్రిమెంట్ విషయంలో ఈ వ్యాఖ్యలు చేసింది.

బ్యాంకు డీజీఎంకు రెండేళ్ల జైలు

విశాఖపట్నం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): నిబంధనలకు విరుద్ధంగా రుణాలు మంజూరు చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(హైదరాబాద్) డిప్యూటీ జోనల్ మేనేజర్ ఎం.పెద్దిరాజుకు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు విశాఖ సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జి.సత్యప్రభాకరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దిరాజు 2003-04 సంవత్సరం డీజీఎంగా పనిచేసిన సమయంలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని కిర్లంపూడి షుగర్ మిల్స్ ఎండీ సీహెచ్ రఘురామ్, డైరెక్టర్ కె.శ్రీనివాసన్ రుణం కోసం బ్యాంకుకు దరఖాస్తు పెట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కంపెనీ ఇన్వాయిస్‌లను బ్యాంకుకు సమర్పించారు. ఆ విషయం అప్పటి డీజీఎం పెద్దిరాజుకు తెలిసినప్పటికీ అభ్యంతరం చెప్పకుండా రూ.3.36 కోట్లు మంజూరు చేశారు. వీరు రుణం సొమ్మును దరఖాస్తులో పేర్కొన్న ఉద్దేశానికి కాకుండా వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారు. దీనిపై సీబీఐ అధికారులకు సమాచారం అందడంతో రికార్డులు పరిశీలించారు. డీజీఎంతోపాటు ఇద్దరు రుణగ్రహీతలపైనా ఐపీసీ 120బీ, 420, 468 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కోర్టులో పలుమార్లు వాదోపవాదాలు జరిగిన తర్వాత ముద్దాయిలకు రెండేళ్ల జైలుశిక్ష, రూ.19 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

'ఉడా'ల్లో డెవలప్‌మెంట్ చార్జీలు ఖరారు

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ పట్టణాభివృద్ధి సంస్థ(ఉడా)ల పరిధిలో డెవలప్‌మెంట్ చార్జీలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా జమయ్యే మొత్తాలను ఆయా సంస్థల వైస్ చైర్మన్లు ప్రత్యేక ఖాతాలు తెరచి, వాటిలో ఉంచాలని, అందులో 85 శాతాన్ని మాస్టర్ ప్లాన్ల(ట్రాఫిక్ మెరుగు, వంతెనల నిర్మాణం, గ్రీన్ బెల్టులు, ఉద్యానవనాల అభివృద్ధి)కు వెచ్చించాలని, మిగిలిన 15 శాతాన్ని పరిపాలన, ఇతర నిర్వహణలకు ఖర్చు చేయాలని నిర్దేశించింది. 'ఉడా'లు ప్రతి సంవత్సరం మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనల అమలుకు పైన పేర్కొన్న మొత్తాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలో కార్యాచరణ రూపొందించుకోవాలని ఆదేశించింది.

విశాఖ మెట్రోపై 5 సంస్థల ఆసక్తి

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టును చేపట్టేందుకు 5 ప్రముఖ నిర్మాణ సంస్థలు ఆసక్తి వ్యక్తపరిచాయి. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో నిర్మించనున్న ఈ ప్రతిష్ఠాత్మక పథకాన్ని చేపట్టాలనే ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఈవోయూ(ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్)లను కోరుతూ అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (ఏఎంఆర్‌సీ) గతేడాది నోటిఫికేషన్ ఇచ్చింది. దీనికి స్పందనగా అదాని ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, టీఆర్ఐఎల్ అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్(టాటా రియాల్టీ), షాపూర్జీ పల్లోంజీ అండ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్సెల్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ రైల్ లిమిటెడ్ అనే కంపెనీలు ఆర్ఎఫ్‌క్యూ-ఈవోఐ బిడ్లను సమర్పించాయి. వీటిని పరిశీలించి, డెవలపర్‌ను ఎంపిక చేసే ప్రక్రియను 5 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు.



రాజమహేంద్రవరంలో ఏసీబీ కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి చినరాజప్ప, పక్కన ఏసీబీ డీజీ ఠాకూర్, ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, ఎస్పీ రాజకుమారి

ఏసీబీ పరిధిలోకి ప్రజాప్రతినిధులు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులను కూడా అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏసీబీ కార్యాలయ భవనాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రతి జిల్లాలో ఏసీబీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే ఏడు ప్రారంభించామని చెప్పారు. శాంతిభద్రతలు బాగుంటేనే అభివృద్ధి జరుగుతుందన్న ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు 50 మోడల్ పోలీస్‌స్టేషన్లు ఎంపిక చేశారని, ఇప్పటికే 20 స్టేషన్లకు ఆధునిక టెక్నాలజీతో భవనాలను నిర్మించామన్నారు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పీ ఠాకూర్ మాట్లాడుతూ 'పెద్ద చేపలకే వల వేస్తున్నాం. ప్రజల్ని ఇబ్బందిపెడితే చిన్నవారైనా వదలం. 1100కి ఫిర్యాదు చేసినా తక్షణం స్పందిస్తున్నాం' అని చెప్పారు. రాష్ట్రంలో మూడేళ్లలో 410 దాడులు నిర్వహించి 1111 కేసులు నమోదు చేశామని తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలకు రాజమహేంద్రవరంలో ఏసీబీ కోర్టు మంజూరైందని, భవన నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. వివిధ శాఖల్లో పనుల కోసం అధికారుల నుంచి ఇబ్బందిపడే ప్రజలు 1064 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని కోరారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.





పనస గుత్తులు!

సాధారణంగా పనస చెట్టుకు అక్కడక్కడా కాయలు కాయడం చూస్తుంటాం. కానీ.. విజయవాడ గవర్నర్‌పేట జలవనరులు-రైతు శిక్షణ కేంద్రం ఆవరణలో ఉన్న చెట్టు తన ప్రత్యేకతను చాటుకుంటోంది. చెట్టు మొదలు నుంచి చివరి వరకు గుత్తులుగుత్తులుగా కాయలు కాసి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. -విజయవాడ

'ఇన్‌కం ట్యాక్స్'పేరిట మోసం!

›› 15 మంది అరెస్ట్, పరారీలో మరో ఐదుగురు

ఆదోని, ఫిబ్రవరి 27: కర్నూలు జిల్లాలో ఇన్‌కం ట్యాక్స్ అధికారుల పేరుతో మోసం చేసిన కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హెచ్.మురవని గ్రామానికి చెందిన గోవిందు, ఉరుకుందు అన్నదమ్ములు. వరుసకు తమ్ముడైన వెంకటేష్ వారి ఇళ్లకు దగ్గరలోనే ఉంటున్నాడు. ఇటీవల గోవిందుకు పొలంలో గుప్తనిధులు భారీగా దొరికినట్లు వెంకటేష్ భావించాడు. పొలం కొనాలని, తనకు రూ.30 లక్షలు కావాలని అడిగాడు. అతడు కాదనడంతో.. తన అన్న గోవిందుకు గుప్త నిధులు దొరికాయని, వాటిని ఓ ఇంట్లో పెట్టాడని, ఆ ఇల్లు ఎప్పుడూ తాళం వేసి ఉంటుందని ఉరువ తిక్కన అనే వ్యక్తికి చెప్పాడు. వీరితోపాటు మొత్తం 20 మంది కలిశారు. గోవింద ఇంట్లో రూ.12 కోట్ల నగదు, 80 కేజీల బంగారం, అక్షయపాత్ర ఉందని భావించి అదంతా కాజేయాలని అనుకున్నారు. ఈ మేరకు జనవరి 31న హెచ్.మురవని లోని గోవింద్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆ ఇంట్లో ఓ మహిళ మాత్రమే ఉండగా, తాము ఇన్‌కం ట్యాక్స్ అధికారులమని చెప్పి లోనికి వెళ్లి, తులం బంగారం, 138 రూ.10 నాణేలను కాజేశారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో నిందితులపై పోలీసులు నిఘావేశారు. ఎమ్మిగనూరు, ఆదోని పట్టణాల్లో సీసీ ఫుటేజీల ఆధారంగా ఓ ఇన్నోవా వాహనాన్ని గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించగా మొత్తం 20 మంది బండారం బయటపడింది.

పోలీసుల అదుపులో నకిలీ విజిలెన్స్ అధికారి!

విజయవాడ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో కొన్నాళ్లు మార్కెట్ ఏజెంట్‌గా ఉద్యోగం వెలగబెట్టిన ఓ వ్యక్తి.. సరైన ఆదాయం లేక తర్వాత విజయవాడ వచ్చి విజిలెన్స్ అధికారిగా అవతారమెత్తాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. పోలీసుల కథనం ప్రకారం, శ్రీనివాసరావు విజిలెన్స్ అధికారినంటూ కొంతకాలంగా మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ పద్ధతుల్లో బాగా డబ్బు దండుకుని ఇటీవలే సొంతకారు కొని లోకేష్ అనే యువకుడిని సహాయకుడిగా పెట్టుకున్నాడు. ఇలా కృష్ణా, గుంటూరు, ప్రకాశంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 14 జిల్లాల్లో వివిధ షాపుల వద్దకు వెళ్లి విజిలెన్స్ అధికారిగా బిల్డప్ ఇచ్చి.. దాదాపు రూ.60-రూ.70 లక్షలు సంపాదించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఉయ్యూరులో ఓ బియ్యం వ్యాపారిని బెదిరిస్తూ...పోలీసులకు చిక్కాడు.

చనిపోయిన డీఎల్పీఓకు పదోన్నతి

›› పంచాయతీరాజ్ శాఖలో

జీవో మార్చేందుకు గుట్టుగా యత్నం

అమరావతి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్ శాఖలో చనిపోయిన అధికారికి పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వివరాల్లోకి వెళ్లితే..ఇటీవల 11 మందికి ఇన్‌చార్జి డీపీఓలుగా పదోన్నతి కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జాబితాలో డివిజనల్ పంచాయతీ అధికారి(డీఎల్‌పీఓ) కె. సత్యనారాయణ (ప్రకాశం జిల్లా) పేరు కూడా ఉంది. వాస్తవానికి ఆయన చనిపోయి 2 నెలలు అయ్యింది. సీనియారిటీ జాబితా రూపొందించే క్రమంలో కమిషనరేట్ నిర్లక్ష్యానికి ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోంది. ఇలా కమిషనరేట్ నుంచి వచ్చిన ఫైల్‌కు పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి ఆమోదం తెలిపారు. ఆపై సీఎంవో ఆమోదించడం చకచకా సాగిపోయింది. చనిపోయిన అధికారికి పదోన్నతి కల్పించిన తీరు ఉద్యోగవర్గాల్లో చర్చనీయాంశంగా మారడంతో...ఆలస్యంగా తెలుసుకున్న పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి కార్యాలయ వర్గాలు సవరణ ఫైల్‌పై దృష్టిపెట్టినట్లు తెలిసింది.

ప్రజల గోడు పట్టదా?

(మొదటిపేజీ తరువాయి)

శాఖ సమావేశ మందిరంలో భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) అనిల్ చంద్ర పునేఠా అధ్యక్షతన మంగళవారం జరిగిన జాయింట్ కలెక్టర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రెవెన్యూ, సర్వేశాఖ అధికారుల తీరువల్ల ప్రభుత్వం అప్రదిష్ఠ పాలవుతుందని అన్నారు. 'మా ప్రభుత్వం రైతుపక్షపాతి. రైతు ఆనందంగా ఉండాలన్నదే మా అభిమతం. కానీ దురదృష్టవశాత్తు సర్వేశాఖలోని కొందరు ఏడీ, డీడీలు భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చిన సంఘటనలున్నాయి. దీనివల్ల ప్రభుత్వం అప్రదిష్ఠపాలు కావాల్సివచ్చింది. రైతులు, ప్రజలు సర్వేయర్ల చుట్టూ తిరుగుతూ వేసారిపోతున్నారు. ఇంత పెద్ద ఎత్తున అసంతృప్తికి లోనైన శాఖ మరొకటి లేదు. తహసిల్దార్, ఆర్డీఓలు విపరీత జాప్యానికి బాధ్యులే' అని కేఈ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సర్వే అధికారులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. 'మీపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంది. మీ-సేవద్వారా సర్వే కోసం దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోగా పరిష్కరించాలి. కానీ ఈ గడువులోగా సర్వే చేసి నివేదిక ఇచ్చిన దాఖలాల్లేవు. సంవత్సరం క్రితం సర్వే కోసం దరఖాస్తు చేసుకున్నా పరిష్కారం నోచని కేసులు ఎన్నో ఉన్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఆత్మవిమర్శ చేసుకోవాలి' అని కేఈ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతీ సర్వేయర్ పనితీరుపై జేసీలు వారం తపు నివేదికలను పంపించాలని ఆదేశించారు. సర్వేయర్ల కొరత తీవ్రంగానే ఉందని, కొంత పనిభారం కూడా పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సర్వే శాఖ అమలు చేస్తోన్న పలు కార్యక్రమాలపై అంశాలవారీగా సమీక్షచేశారు. అనంతరం భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా మాట్లాడుతూ శాఖాపరమైన లోపాలను సరిదిద్దుతామని, నెలరోజుల్లోగా ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారాన్ని పూర్తిచేస్తామని చెప్పారు. సంస్కరణల ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, మరింత సంతృప్తిస్థాయిని అందుకోవాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్ పిలుపునిచ్చారు.

15 రోజుల్లోగా 22ఏ నుంచి తొలగించాలి

మధ్యాహ్నం సెషన్‌లో జేసీలు, సర్వే, రెవెన్యూ ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, చుక్కల భూములు, లోన్‌చార్జ్ క్రియేషన్ మాడ్యూల్ ద్వారా రైతులకు రుణాలపై చర్చించారు. మాజీ సైనికులు, రాజకీయ బాధితులకు ఇచ్చిన భూములను 15 రోజుల్లోగా 22ఏ జాబితా నుంచి త్వరగా తొలగించాలని ఉపముఖ్యమంత్రి ఆదేశించారు.

త్వరగా న్యాయం చేయాలి

ఆర్డీఓ, జేసీ కోర్టుల్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. ఇటీవల ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా కథనం 'కోల్డ్‌స్టోరేజీలో రెవెన్యూ న్యాయం'ను పరోక్షంగా కోట్ చేస్తూ... 'ఎవరైతే పైరవీలు చేసుకుంటున్నారో వారి అప్పీల్స్ మాత్రమే విచారణకు వచ్చి పరిష్కరిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదివాస్తవం కాకూడదనే నేను భావిస్తున్నా. సంవత్సరాల తరబడి అప్పీల్స్ పెండింగ్‌లో ఉండటం వల్ల దరఖాస్తు దారులు అసంతృప్తి చెందుతున్నారు. ఇది వాస్తవం. ఇకపై దీనిపై సీసీఎల్ఏ ప్రత్యేకంగా సమీక్ష చేయాలి' అని కేఈ ఆదేశించారు

అసిస్టెంట్ సర్వేయర్లుగా లైసెన్స్ సర్వేయర్లు

లైసెన్స్ సర్వేయర్ల సమస్యకు ఎట్టకేలకు ఓ పరిష్కారం కనుగొన్నారు. వారిని అసిస్టెంట్ సర్వేయర్లుగా గుర్తించి, నెలసరి రెమ్యునరేషన్ చెల్లించి సర్వే శాఖలోనే వారి సేవలు వినియోగించుకోవాలని రెవెన్యూశాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) అనిల్ చంద్ర పునేఠా మంగళవారం జరిగిన జాయింట్ కలెక్టర్ల సమావేశంలో వెల్లడించారు. 'లైసెన్స్‌డ్ సర్వేయర్లు, రెగ్యులర్ సర్వేయర్లు సఖ్యతతో పనిచేయలేకపోయారు. ఇకపై వారిని అసిస్టెంట్ సర్వేయర్లుగా వినియోగించుకోవాలని నిర్ణయించాం దీనికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సర్వేశాఖను ఆదేశించారు.

*Printed and Published by **Koganti Venkata Seshagiri Rao** on behalf of Aamoda Publications Pvt. Ltd., Printed and Published at Aamoda Press, Andhra Jyothi Buildings, Survey No: 70/1 & 2, Vedurupavuluru Village, Mustabad Gramapanchayathi, Gannavaram Mandal, Krishna District, PIN : 521 107*
Editor : K. Srinivas,** RNI No:3470/1960, **Managing Director : Vemuri Radha Krishna, Founder : K.L.N. Prasad.